www.andhrajyothy.com

ఆంధ్రజ్యోతి
ANDHRAJYOTHI

అంతా రామమయం

అయోధ్య కళకళ.. పుష్పాలు, దీపాలతో ఆలయానికి అలంకారం

ఎటుచూసినా రాముడి కటౌట్లతో నగరమంతా పండుగ శోభ

హైదరాబాద్ నుంచి అయోధ్యకు 1,265 కిలోల లడ్డూ ప్రసాదం

వెయ్యేళ్లు మన్నేలా రామాలయం.. అత్యద్భుతం.. రామయ్య విగ్రహం

బాలరాముడి ఫొటోల లీక్‌పై దర్యాప్తు జరపాల్సిందే.. ట్రస్ట్ ఆగ్రహం

అమెరికాలో వెయ్యి ఆలయాల్లో వేడుకలు.. హ్యూస్టన్‌లో కార్ల లైట్‌షో

అయోధ్యలో రెక్కీ

ముగ్గురు ఖలిస్థానీ ఉగ్రవాదుల అరెస్టు

జైషే మహమ్మద్ హెచ్చరికతో హైఅలర్ట్

2

ఆదివారం | 21-1-2024 | పేజీలు: 14 + 28 పేజీల ఆదివారం అనుబంధం | వెల (Price) : Rs. 8.00 | సంపుటి (Volume) : 21 సంచిక (Issue) : 293 | శ్రీ శోభకృత్ నామ సంవత్సరం, ఉత్తరాయణం, హేమంతరుతువు, పుష్యమాసం, శుక్లపక్షం; తిథి: ఏకాదశి రా. 7.28 తదుపరి ద్వాదశి; నక్షత్రం: రోహిణి తె. 3.53 తదుపరి మృగశిర; వర్జ్యం: రా.7.38-9.19; దుర్ముహూర్తం: సా.4.32-5.16; అమృతఘడియలు: రా.12.35-2.14; రాహుకాలం: సా.4.30-6.00; సూర్యోదయం: 6.53; సూర్యాస్తమయం: 6.01 | వరంగల్

Warangal | Hyderabad | Mahaboobnagar | Vijayawada | Tirupathi | Visakhapatnam | Ananthapuramu | Karimnagar | Tadepalligudem | Guntur | Kurnool | Nellore | Srikakulam | Rajamahendravaram | Khammam | Kadapa | Ongole | Nallagonda | Nizamabad and Bengaluru

బీఆర్ఎస్‌ను పాతిపెడత!

వంద మీటర్ల గొయ్యి తీసి అందులో పెడ్తం.. లోక్‌సభ ఎన్నికల్లో నిశానీ లేకుండా చేస్తాం

మీరో మేమో ఎన్నికల్లో తేల్చుకుందాం రండి

నేనేమీ అయ్య పేరు చెప్పుకుని మంత్రిని కాలే

కార్యకర్తగా మొదలెట్టి 20 ఏళ్లలో సీఎంనైన

పులిని మా కార్యకర్తలే చెట్టుకు వేలాడదీస్తరు

ఓడినా బలుపు ఇంకా దిగలే.. ఇగ దింపుతం

కేసీఆర్ పరిపాలన దశాబ్ద కాలపు పీడకల

ఆ కుటుంబం చెర నుంచి విముక్తి కల్పించాం

మూసీ అందాలను తిలకించేందుకు ప్రపంచ పర్యాటకులు హైదరాబాద్ వచ్చేలా చేస్తా

బ్రిటన్ ప్రవాసుల సదస్సులో సీఎం రేవంత్‌రెడ్డి



లండన్ థేమ్స్ రివర్ ఫ్రంట్ వద్ద సీఎం రేవంత్ రెడ్డి, అధికారులు

హైదరాబాద్, జనవరి 20(ఆంధ్రజ్యోతి): వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో బీఆర్ఎస్‌ను చిత్తుగా ఓడించి, వాళ్ల నిశానీయే లేకుండా వంద మీటర్ల గొయ్యి తీసి పాతి పెడతానంటూ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి వ్యాఖ్యానించారు. రాష్ట్రానికి మీ నాయకత్వమా? మా నాయకత్వమా అన్నది వచ్చే లోక్‌సభ ఎన్నికల్లోనే తేల్చుకుందాం రమ్మని బీఆర్ఎస్ ముఖ్యనేతలు కేటీఆర్, హరీశ్‌రావులకు సవాల్ విసిరారు. ఈ నెల 26న ఇంద్రవెల్లిలో మొదలు పెట్టి.. రాష్ట్రం నలుమూలలా సుడిగాలి పర్యటన

మిగతా 13వ పేజీలో...

నష్టమంతా మీవల్లే

కృష్ణా జలాలను ఆంధ్రప్రదేశ్ తీసుకెళ్తుంటే ఏం చేశారు?

కేసీఆర్, జగన్ ఏకాంత చర్చల్లో ఏం తేల్చారు?

ప్రాజెక్టులను కృష్ణా బోర్డుకు ఇస్తామని చెప్పలేదు.. ఇవ్వం

తప్పంతా బీఆర్ఎస్ సర్కార్‌దే

ఇప్పుడు మాపై తప్పుడు ప్రచారం

దీన్ని అసెంబ్లీలో పెడతాం: ఉత్తమ్

14

సాగర్ డ్యాంపై ఏపీ వైపు తెలంగాణ ఉద్యోగుల అడ్డగింత

ఈ నెల 17 నుంచి నిబంధనలు మారాయంటున్న సీఆర్‌పీఎఫ్

మోదీ 'మూడు'తో

మూడేదెవరికి?

ప్రధాని మోదీ మూడోసారి అధికారంలోకి వస్తే తమ పరిస్థితి ఏమిటని దేశంలోని ప్రాంతీయ పార్టీల అధినేతలంతా కలవరపడుతున్నారు. ప్రాంతీయ పార్టీల పొడ మోదీకి గిట్టని విషయం తెలిసిందే.

ఏపీలో ప్రధాన ప్రతిపక్షం టీడీపీని దెబ్బకొట్టడం ద్వారా ఆ చోటును ఆక్రమించుకోవాలని బీజేపీ పెద్దలు చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. ఈ క్రమంలో సీఎం జగన్‌కు పరోక్ష సహాయ సహకారాలు అందించినా ఫలితం లేకుండా పోయింది. తన చేతికి మట్టి అంటకుండా ఇతరుల భుజంపై తుపాకీ పెట్టి ప్రత్యర్థులను పడగొట్టడంలో మోదీ దిట్ట.

తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క ఇటీవల తనను కలిసినప్పుడు జగన్ పాలనను మోదీ తీవ్రంగా ఆక్షేపించారు. జగన్ కారణంగా ఏపీ ఇప్పట్లో కోలుకోవడం కష్టమేనని ప్రధాని వ్యాఖ్యానించారు కూడా!

మరోవైపు రేవంత్ భుజంపై తుపాకీ పెట్టి బీఆర్ఎస్‌ను దెబ్బకొట్టే వ్యూహానికి మోదీ పదును పెడుతున్నారు. 'కేసీఆర్‌ను రాజకీయంగా ఫినిష్ చేయండి. మీకు నా సహకారం ఉంటుంది. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చినా మాకు బాధ లేదు. కేసీఆర్ కుటుంబం మాత్రం ఉండకూడదు. మీరు చేయగలిగిందంతా చేయండి' అని మోదీ వారితో అన్నట్టు విశ్వసనీయంగా తెలిసింది. తెలంగాణలో బీఆర్ఎస్‌ను, ముఖ్యంగా కేసీఆర్ కుటుంబాన్ని రాజకీయంగా దెబ్బకొట్టడానికి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని వాడుకోబోతున్నారన్న మాట! బీఆర్ఎస్ రాజకీయంగా దెబ్బతింటే లాభపడేది బీజేపీయే కదా!



కొత్త పలుకు

రానున్న లోక్‌సభ ఎన్నికలు బీఆర్ఎస్‌కు విషమ పరీక్ష కాబోతున్నాయి. ఈ ఎన్నికల్లో గౌరవప్రదమైన స్థానాలను గెలుచుకోలేని పక్షంలో ఆ పార్టీ ఉనికి ప్రశ్నార్థకం అవుతుంది. లోక్‌సభ ఎన్నికల్లో తమ కుటుంబం నుంచి ఎవరూ పోటీ చేయకూడదని కేసీఆర్ ఇదివరకే నిర్ణయించుకున్నారు. నిజామాబాద్ నుంచి పోటీ చేయాలని కోరుకోవద్దని కుమార్తె కవితను ఆయన ఇదివరకే ఆదేశించారు. లోక్‌సభ ఎన్నికల్లో తాను పోటీ చేయబోవడం లేదని స్వయంగా ప్రకటించాలని కూడా ఆయన కుమార్తెను ఆదేశించారట! పరిస్థితులు అనుకూలిస్తే మల్కాజిగిరి నుంచి కుమారుడు కేటీఆర్‌ను పోటీకి దింపాలని కేసీఆర్ తలపోస్తున్నారు.

4

కాళేశ్వరంపై విజిలెన్స్ విచారణ మొదలైంది. ఈ ప్రాజెక్టుపై కాగ్ నివేదిక కూడా సిద్ధంగా ఉంది. ఒక్క మాటలో చెప్పాలంటే కేసీఆర్‌ను సమస్యలన్నీ చుట్టుముడుతున్నాయి. రాజకీయ టక్కుటమార గజకర్ణ గోకర్ణుడిగా పేరొందిన కేసీఆర్ ఇప్పుడు నిస్సహాయుడిగా మిగిలిపోవాల్సిన పరిస్థితి. ఇంటా బయటా ఆయనకు మద్దతు కొరవడుతోంది.

బీజేపీతో చేతులు కలపడం ద్వారా ప్రస్తుతానికి గండం నుంచి బయటపడాలని కేటీఆర్ ప్రభృతులు తలపోస్తున్నప్పటికీ... మోదీ గేమ్ ప్లాన్ మరోలా ఉంది. బీఆర్ఎస్‌తో ఏ రూపంలో చేతులు కలిపినా ఆ పార్టీ మళ్లీ చిగురిస్తుందని, అదే జరిగితే తెలంగాణలో బీజేపీ బలపడటం కష్టమని ప్రధాని అభిప్రాయపడుతున్నారట!

ఇప్పుడున్న పరిస్థితుల్లో బీఆర్ఎస్ తరఫున పోటీ చేయడానికి బలమైన అభ్యర్థులు లభించడం కష్టం. ఎవరు నమ్మినా నమ్మకపోయినా కేసీఆర్ వద్ద ఇప్పుడు డబ్బు కూడా లేదు. లోక్‌సభ ఎన్నికల్లో అభ్యర్థులకు నిధులెలా అని ఆయన మథనపడుతున్నారు.

లోక్‌సభ ఎన్నికల తర్వాత నరేంద్ర మోదీ మళ్లీ ప్రధాని అయితే తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం కూడా దినదిన గండం నూరేళ్ల ఆయుష్షు అన్న చందంగా బతకాల్సి రావొచ్చు. కర్ణాటకలో సిద్ధరామయ్య ప్రభుత్వాన్ని కూల్చుతామని బీజేపీ నాయకులు ఇప్పటికే చెబుతున్నందున... తెలంగాణలో మాత్రం రేవంత్ ప్రభుత్వాన్ని సజావుగా సాగనిస్తారా?

చంద్రబాబుది కూడా విచిత్రమైన పరిస్థితి. ప్రజల్లో ఆయనకు బలం ఉన్నప్పటికీ బీజేపీని కాదనుకోలేని పరిస్థితి. అయోధ్యలో శ్రీరాముడి విగ్రహ ప్రతిష్ఠాపనకు ఆహ్వానం అందినదే తడవుగా ఆయన బయలుదేరి వెళుతున్నారు. వెళ్లకపోతే బీజేపీ పెద్దలకు కోపం వస్తుందేమోనని ఆయన ఆందోళన చెందుతూ ఉండవచ్చు.

కరెంటు బిల్లులు కట్టొద్దు

ప్రజలారా.. ఆ బిల్లులను సోనియాకు పంపుదాం

హైదరాబాద్‌లో అందరికీ ఉచిత విద్యుత్తు ఇవ్వాలి

కిరాయిదారులకూ గృహజ్యోతి అమలు చేయాలి

ఎన్నికల అనంతరం బీజేపీ, కాంగ్రెస్ కలుస్తాయ్

రేవంత్‌రెడ్డి మరో ఏక్‌నాథ్ షిండే అవుతారు

రేవంత్, అదానీ ఒప్పందాలను బయటపెట్టాలి

హైదరాబాద్, సికింద్రాబాద్ సమీక్షలో కేటీఆర్

12



పసిగుండెపై ఒత్తిడి కత్తి

బాల్యంలో ఒత్తిడికి గురైతే భవిష్యత్తులో చేటు

చిన్నప్పుడు తీవ్ర ఒత్తిడికి లోనయ్యే వారిలో 50 శాతం మందికి పెద్దయ్యాక హృద్రోగాలు

బీపీ, షుగర్‌తో పాటు హార్మోన్ల విధ్వంసం!

తాజా అధ్యయనంలో వెల్లడి

14



అంతా రామమయం



అయోధ్యలో బాల రాముడి విగ్రహ ప్రాణ ప్రతిష్ఠ రేపే

- నగరానికి పండుగ కళ.. పుష్పాలు, దీపాలతో ఆలయానికి అలంకారం
- అంతటా రామమందిరం, రాముడి కటౌట్లు, రామనామ స్మరణ
- హైదరాబాద్ నుంచి 1,265 కిలోల లడ్డూ ప్రసాదం

అయోధ్య, జనవరి 20: ఆధ్యాత్మిక నగరం అయోధ్యకు పండుగ కళ వచ్చింది. బాల రాముడి విగ్రహం ప్రాణప్రతిష్ఠ మహోత్సవం నేపథ్యంలో రకరకాలైన పూలతో చేసిన అలంకరణలు, విద్యుత్ దీపాల కాంతులతో ఇక్కడి రామమందిరం దేదీప్యమానంగా వెలిగిపోతోంది. ఆలయాన్ని, పరిసరాలను దేశం నలుమూలల నుంచి తెప్పించిన విభిన్న రకాలైన పుష్పాలతో సుందరంగా అలంకరించారు. వీటి నుంచి వెలువడుతున్న సువాసన భరితమైన పరిమళాలు ఆధ్యాత్మిక శోభను తీసుకొచ్చాయి. పూల అలంకరణ, విద్యుత్ దీపాల ఏర్పాటు కోసం ప్రత్యేకంగా బృందాలను ఏర్పాటు చేశామని, ట్రస్టు అధికారుల పర్యవేక్షణలో వారంతా పనిచేస్తున్నారని ఆలయ వర్గాలు తెలిపాయి. అయితే గర్భాలయంలో మాత్రం సంప్రదాయ మట్టి ప్రమిదలతో కూడిన దీపాలనే వెలిగించనున్నట్లు పేర్కొన్నాయి. అయోధ్యలో రామమందిరం ప్రారంభోత్సవం సందడి ఆకాశాన్నంటుతోంది. నగరమంతా ఆధ్యాత్మిక వాతావరణం నెలకొని ఉంది. ఒక ప్రభుత్వ రంగ బ్యాంకు తన నూతన శాఖను ఇక్కడి రామ్ పథ్‌లోని భవనంలో గత గురువారం ప్రారంభించింది. దానికి రామజన్మభూమి బ్రాంచ్‌గా పేరు పెట్టింది. ఈ కార్యాలయం గోడపై అమర్చిన భారీ బ్యానర్‌లో బ్యాంకు పేరుతో పాటు రామమందిరం ఫొటో ఉంచారు. "అయోధ్య నగరంలోకి స్వాగతం" అంటూ ఇక్కడి రైల్వేస్టేషన్ సమీపంలో ఉన్న మరో బ్యాంకు పెద్ద హోర్డింగ్‌ను ఏర్పాటు చేసింది. దానిలో రామమందిరంతో పాటు ధనస్సును పట్టుకున్న రాముడి చిత్రం కూడా ఉంది. ఇక రామమందిరం ఫొటో ముద్రించిన విజిటింగ్ కార్డులు, పోస్టర్లు, కేలండర్ల వ్యాపారం జోరుగా సాగుతోంది. ఇక్కడి ఆలయాలు, బస్సులు, వీధులు, చివరికి మొబైల్ ఫోన్ కాలర్ ట్యూన్లు... ఇలా ఎటు చూసినా అంతా రామమయంగా మారిపోయింది. ఇక హోటళ్లు, లాడ్జీలు, దుకాణాలు ప్రతిచోటా రాముడి చిత్రంతో కూడిన బ్యానర్లు, జెండాలు దర్శనమిస్తున్నాయి.

400 కిలోల తాళం

రామమందిరం ప్రారంభోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం 400 కిలోల బరువున్న ప్రపంచంలోనే అతి పెద్దదైన తాళం, 1,265 కిలోల లడ్డూ ప్రసాదం అయోధ్యకు చేరుకున్నాయి. హైదరాబాద్‌లోని శ్రీరామ్ కేటరింగ్ సర్వీసెస్ వారు ఈ లడ్డూలను తయారు చేశారు. తాను జీవించి ఉన్నంత వరకూ స్వామివారికి ప్రతిరోజూ ఒక కేజీ లడ్డూను సమర్పిస్తానని మొక్కుకున్నట్లు సంస్థ యజమాని నాగభూషణం రెడ్డి తెలిపారు. మొత్తం 25 మంది సిబ్బంది మూడు రోజుల పాటు శ్రమించి ఈ లడ్డూలను తయారు చేశారని, ఇవి నెల రోజుల పాటు చెడిపోకుండా ఉంటాయని ఆయన వివరించారు. ఇక అలీగఢ్‌లోని నౌరంగాబాద్‌కు చెందిన సత్యప్రకాశ్ శర్మ, ఆయన భార్య రుక్మిణీ శర్మ అనే వృద్ధ దంపతులు 400 కిలోల భారీ తాళాన్ని రెండేళ్ల క్రితమే తయారు చేశారు. ఈ తాళాన్ని రామమందిరానికి కానుకగా ఇవ్వాలన్న కోరిక తీరకుండానే సత్యప్రకాశ్ శర్మ ఇటీవల మరణించారు. అలీగఢ్‌కు చెందిన మహామండలేశ్వర్ అన్నపూర్ణ భారతీ పూరి ఈ తాళాన్ని తీసుకొని అయోధ్యకు బయల్దేరారు. ఈ తాళాన్ని క్రేన్ సాయంతో వాహనంలోకి ఎక్కించాల్సి వచ్చింది.

వెయ్యేళ్లు మన్నేలా.. అయోధ్య రామాలయ విశేషాలెన్నో!

- పూర్తిగా.. ప్రాచీన 'నాగర' శైలిలో నిర్మాణం
- సిమెంట్, స్టీల్ లేకుండానే కట్టడాలు
- భూకంపాలనూ తట్టుకునేలా నిర్మాణం

అయోధ్య రామాలయ నిర్మాణంలో విశేషాలెన్నెన్నో..! పూర్తిస్థాయిలో ప్రాచీన 'నాగర' శైలిలో నిర్మించిన ఈ ఆలయ నిర్మాణంలో.. అత్యాధునిక సాంకేతికతనూ వినియోగించారు. సరయూ నది ఒడ్డున.. ఇసుకమేటలుగా ఉండే నేలపై.. వెయ్యేళ్లకు పైగా మన్నికగా ఉండేలా మూడంతస్తుల ఆలయాన్ని నిర్మించడం వెనక.. అనేక మంది వైజ్ఞానికుల కఠోర శ్రమ ఉంది. పటిష్ఠమైన పునాదులకు సైన్స్ బాటలు వేస్తే.. అత్యంత ప్రాచీనమైన కట్టడ శైలిలో బాలరాముడి ఆలయం నిర్మితమైంది. స్టీల్(ఉక్కు), సిమెంట్ లేకుండా నిర్మితమైన ఆలయ నిర్మాణం విశేషాలపై 'ఆంధ్రజ్యోతి' ప్రత్యేక కథనం..!

ఉక్కును ఎందుకు వాడలేదంటే..?

ప్రాచీన నాగర/ఉత్తరభారత శిల్పకళ శైలిలో కేవలం రాతినే వినియోగించేవారు. నల్లరాయి, ఇసుకరాయి, ఎర్ర ఇసుక రాయి, గ్రానైట్, పాలరాయి.. ఇలా వేర్వేరు రాళ్లను వాడినా.. వాటిని అతికించేందుకు ఎక్కడా కూడా సిమెంట్, చివరకు సున్నపురాయిని కూడా వాడేవారు కాదు. నాగర, ద్రావిడ శిల్పకళా శైలిలో.. రాళ్ల మధ్య ఇంటర్‌లాకింగ్ పద్ధతిని అందిపుచ్చుకునే వారు. అంటే.. గోడ నిర్మాణంలో వాడే మొదటి రాయికి, రెండో రాయితో లింకు ఉండేలా జాగ్రత్తపడేవారు. 13వ శతాబ్ది వరకు 'నాగర' శైలి నిర్మాణాల్లో ఈ పద్ధతిని వాడినా.. 1250లో కోణార్క్ సూర్య దేవాలయ నిర్మాణంలో ఇనుమును ఉపయోగించారు. అప్పటి నుంచి నాగర శైలిలో ఇనుము భాగమైంది. కానీ, అయోధ్య మందిరం విషయంలో మాత్రం పూర్తిస్థాయిలో ప్రాచీన నాగర(13వ శతాబ్దికి పూర్వం) శైలిని అనుసరించారు. సిమెంట్, ఉక్కును వాడకపోవడానికి గల కారణాలను ఈ నిర్మాణంలో పాలుపంచుకున్న సెంట్రల్ బిల్డింగ్ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్(సీబీఆర్ఐ-రూర్కీ) డైరెక్టర్ డాక్టర్ ప్రదీప్‌కుమార్ రామంచర్ల వివరించారు. "కట్టడాల్లో ఉక్కు జీవితకాలం 80-90 ఏళ్ల వరకు ఉంటుంది. కానీ, శతాబ్దాల వరకు ఈ ఆలయం పటిష్ఠంగా ఉండాలని నిర్ణయించాం. అందుకే ఉక్కును పూర్తిగా దూరం పెట్టాం. అందుకే ఈ ఆలయం వెయ్యేళ్ల దాకా మన్నికగా ఉంటుంది. అంతే కాదు..! ఈ మూడంతస్తుల నిర్మాణం 2,500 సంవత్సరాల వరకు భూకంపాలను తట్టుకుని, నిలబడగలదు" అని ఆయన పేర్కొన్నారు.

ప్రతి భాగం ప్రత్యేకమే..!

రామాలయంలో బయటి నుంచి సందర్శకులకు కనిపించే భాగాన్ని రాజస్థాన్ నుంచి తెప్పించిన 'బన్సీ పహర్‌పూర్' పింక్ ఇసుకరాయితో నిర్మించారు. ఆలయం గ్రౌండ్ ఫ్లోర్‌లో 160, మొదటి అంతస్తులో 132, రెండో అంతస్తులో 74 చొప్పున ఇసుక రాతి పిల్లర్లను ఏర్పాటు చేశారు. గర్భగుడి నిర్మాణానికి అత్యంత మేలిమిరకం మక్రానా పాలరాతిని వాడారు.

ఇసుక నేలతో పెద్ద చిక్కు..!

ఆలయ నిర్మాణాన్ని ప్రారంభించడానికి ముందు స్ట్రక్చరల్ ఇంజనీర్లు, నిపుణులు పలుమార్లు సాయిల్ టెస్ట్ చేశారు. సరయూ నది సమీపంలో ఉండడం వల్ల అడుగభాగమంతా ఇసుకతో నిండి ఉంది. అలాంటి నేలపై భారీ కట్టడాలు ఎక్కువ కాలం మనుగడ సాగించలేవు. దాంతో మన శాస్త్రవేత్తలు ఇసుక నేల ప్రభావం లేకుండా ఉండేందుకు 2.7 ఎకరాల భూమిని 15మీటర్ల లోతు వరకు తవ్వారు. ఆ మట్టి, ఇసుకను తీసివేశారు. ఆ తర్వాత లేయర్లుగా దృఢమైన మట్టిని నింపారు. సాంకేతికత సాయంతో ఏ రకం మట్టి అడుగులో ఉండాలి? అనే అంశాలను బేరీజు వేసుకుని, మొత్తం 47 లేయర్లలో బేస్‌ను పూర్తిచేశారు. దాంతో 13.5 మీటర్ల లోతులో రాతిలాగా పటిష్ఠమైన పునాదిని వేశారు. ఆ తర్వాత పునాది మరింత బలంగా ఉండేలా దక్షిణ భారతదేశం నుంచి తెప్పించిన 6.3 మీటర్ల మందంతో గ్రానైట్‌ను పైభాగంలో వినియోగించారు.


ఆలయ నిర్మాణంలో ప్రముఖులు..

శ్రీరామజన్మ భూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ ఆధ్వర్యంలో అయోధ్య రామాలయాన్ని నిర్మించగా.. ఈ మహా క్రతువులో ఎందరెందరో భాగస్వాములయ్యారు. వీరిలో శాస్త్రవేత్తలు కూడా ఉన్నారు. ఇస్రో కూడా కీలక సహకారాన్ని అందించింది. గర్భాలయ స్ట్రక్చరల్ డిజైన్లను, ఆలయ పునాదులను 'సూర్య తిలక్' సంస్థ రూపొందించింది. ఆలయ నమూనాలను చంద్రకాంత్ సోంపుర రూపొందించారు. ఈయన వంశీయులు 15 తరాలుగా ఆలయ నిర్మాణ నమూనాలను రూపొందించగా.. వీరి సహకారంతో 100కు పైగా దేవాలయాలు రూపుదిద్దుకున్నాయి.

\- సెంట్రల్ డెస్క్



అయోధ్య రామాలయం లోపలి భాగం



అయోధ్యలో రెక్కీ.. ముగ్గురు ఖలిస్థానీల అరెస్టు

అయోధ్య, జనవరి 20: రామాలయ ప్రాణప్రతిష్ఠకు ముమ్మరంగా ఏర్పాట్లు జరుగుతున్న నేపథ్యంలో అయోధ్యలోని సున్నితమైన ప్రాంతాలలో రెక్కీ నిర్వహిస్తున్న ముగ్గురు ఖలిస్థానీలను ఉత్తరప్రదేశ్ ఉగ్రవాద నిరోధక దళం అరెస్టు చేసింది. ఆ ముగ్గురినీ గురుపత్వంత్ సింగ్ పన్నున్ నేతృత్వంలోని నిషేధిత జస్టిస్ ఫర్ సిక్స్ సంస్థ సభ్యులు శంకర్ దుస్సాద్, అజిత్ కుమార్, ప్రదీప్ పునియాగా గుర్తించారు. ఈ ముగ్గురూ రాజస్థాన్ వాసులు. ఎవరికీ అనుమానం రాకుండా ఉండేందుకు వీరు తమ వాహనం(ఎస్‌యూవీ)పై కాషాయ జెండాతో అయోధ్యలోకి ప్రవేశించారు.

'జైషే' హెచ్చరిక.. హైఅలర్ట్

అయోధ్య, జనవరి 20: అయోధ్యలో నిర్మిస్తున్న రామమందిరానికి పాకిస్థాన్‌కు చెందిన జైషే మొహమ్మద్ ఉగ్రవాద సంస్థ హెచ్చరిక జారీ చేసింది. అమాయక ముస్లింలను చంపి, మందిరాన్ని ప్రారంభిస్తున్నారంటూ శుక్రవారం రాత్రి జారీ చేసిన ఆ హెచ్చరికలో పేర్కొంది. ఈ నేపథ్యంలో అయోధ్యలో హై అలర్ట్ ప్రకటించారు. అన్ని ముందస్తు జాగ్రత్తలు చేపట్టామని, ప్రస్తుతం పరిస్థితి నియంత్రణలోనే ఉందని ఇంటెలిజెన్స్ అత్యున్నత వర్గాలు తెలిపాయి. ఈనెల 26న రిపబ్లిక్ వేడుకలు జరుగనున్న నేపథ్యంలో ఇప్పటికే దేశం భద్రతపై హై అలర్ట్ కొనసాగుతోందని ఆ వర్గాలు పేర్కొన్నాయి. జైషే ప్రకటన అర్థరహితమని, అది పాకిస్థాన్ ఐఎస్ఐ ముసుగు సంస్థ అని ఇంటెలిజెన్స్ వర్గాలు తెలిపాయి.

వాట్సా‌ప్‌లో వీఐపీ టికెట్లు, అమెజాన్‌లో ప్రసాదం!

- సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారాలపై కేంద్రం ఆగ్రహం

న్యూఢిల్లీ, జనవరి 20 (ఆంధ్రజ్యోతి): అయోధ్య రామమందిర ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమానికి సంబంధించి సోషల్ మీడియా వేదికగా జరుగుతున్న దుష్ప్రచారాలపై కేంద్ర ప్రభుత్వం ఆగ్రహం వ్యక్తం చేసింది. బూటకపు వార్తల ప్రచారాన్ని అడ్డుకోవాలని మీడియా సంస్థలు, సోషల్ మీడియా వేదికలను ఆదేశించింది. జనవరి 22న జరిగే బాల రాముడి ప్రాణప్రతిష్ఠలో పాల్గొనేందుకు వీఐపీ టికెట్లు లభిస్తున్నాయని, రామమందిర ప్రసాదం ఆన్‌లైన్‌లో లభిస్తుందని జరుగుతున్న ప్రచారంలో వాస్తవం లేదని కేంద్రం స్పష్టం చేసింది. ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమంలో పాల్గొనేందుకు వీఐపీ టిక్కెట్ల కోసం వాట్సా‌ప్‌లో వస్తున్న క్యూఆర్ కోడ్ సందేశాలను నమ్మవద్దని ప్రజలను కోరింది. అలాగే, ఆన్‌లైన్ షాపింగ్ వెబ్‌సైట్ అమెజాన్‌లో రామ మందిర ప్రసాదం లభిస్తుందని వచ్చిన ప్రకటనలను కూడా తీవ్రంగా పరిగణించిన కేంద్రం ఆ సంస్థకు నోటీసులు జారీ చేసింది.

అయోధ్యలో సిద్దిపేట లంగర్

సిద్దిపేట, జనవరి 20(ఆంధ్రజ్యోతి): అయోధ్య రామమందిర ప్రాణప్రతిష్ఠ ఏర్పాట్లలో భాగంగా సిద్దిపేటకు చెందిన అమర్‌నాథ్ అన్నదాన సేవాసమితికి అరుదైన అవకాశం దక్కింది. అయోధ్యలో భోజన లంగర్‌ను ఏర్పాటు చేసేందుకు రామజన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్టు నుంచి అనుమతి లభించింది. అమర్‌నాథ్ అన్నదాన సేవా సమితి ఆధ్వర్యంలో గత 12ఏళ్లుగా కశ్మీర్‌లోని అమర్‌నాథ్ ఆలయం వద్ద అన్నదానం చేస్తున్నారు. సేవాసమితి చిత్తశుద్ధిని గుర్తించి ట్రస్టు ఈ అవకాశం అందించినట్లుగా భావిస్తున్నారు. ఈ సేవాసమితి ఆధ్వర్యంలో అయోధ్యలో ఇప్పటికే అన్నదాన కార్యక్రమం ప్రారంభమైంది. ఫిబ్రవరి నెలాఖరు వరకు ఉచితంగా 3 పూటలు అన్నదానం చేయనున్నారు. ఆహార పదార్థాలు, ఇతర సామగ్రి తీసుకువెళ్లే లారీలను మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్‌రావు ఇటీవలే జెండా ఊపి ప్రారంభించారు. ఆయన కూడా ఈ సేవాసమితిలో సభ్యుడిగా ఉన్నారు. ప్రస్తుతం అయోధ్య భోజన లంగర్‌లో నిత్యం 2వేల మందికి అన్నదానం చేస్తున్నామని, 22వ తేదీ నుంచి రోజుకు 10వేల మంది ఉచిత భోజనానికి ఏర్పాట్లు చేశామని నిర్వాహకుడు నేతి కైలాసం 'ఆంధ్రజ్యోతి'కి తెలిపారు.



అయోధ్యలో సిద్దిపేట భోజన లంగర్‌లో అన్నదానం






జగిత్యాల జిల్లా కేంద్రంలోని తులసీనగర్‌కు చెందిన గుర్రం దయాకర్ 16 వేలకు పైగా బియ్యపు గింజలు ఉపయోగించి, 60 గంటల పాటు కష్టపడి అయోధ్య రామ మందిర నమూనాను తయారు చేశాడు. - జగిత్యాల టౌన్



పంచవటి నుంచి ధనుష్కోటికి



అయోధ్య జనవరి 20: అయోధ్యలో రామమందిర ప్రతిష్ఠ మహోత్సవాన్ని పురస్కరించుకుని ప్రధాని మోదీ ప్రత్యేక యాత్రకు శ్రీకారం చుట్టారు. రామాయణ ఘట్టాలతో అనుబంధమున్న ప్రముఖ ఆలయాలను సందర్శిస్తున్నారు. నాలుగు రాష్ట్రాలలో 11 రోజులుగా సాగుతున్న ప్రత్యేక యాత్రను ఈ నెల 12వ తేదీన ప్రారంభించారు. మహారాష్ట్రలోని పంచవటిలో ప్రారంభమైన ఈ యాత్ర ఆదివారం తమిళనాడులోని ధనుష్కోటిలో ముగియనుంది. ఈ యాత్ర ప్రధానంగా ఆంధ్రప్రదేశ్‌తో పాటు దక్షిణాది రాష్ట్రాల్లో సాగుతోంది. యాత్రలో భాగంగా తొలిరోజు ఈ నెల 12వ తేదీన మోదీ మహారాష్ట్రలో పంచవటిలోని కాలారామ్ ఆలయాన్ని సందర్శించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. 14 సంవత్సరాల వనవాసంలో భాగంగా రాముడు, సీత, లక్ష్మణుడితో కలిసి ఈ ప్రాంతంలో కొన్నాళ్లు గడిపారని విశ్వాసం. రావణుడు ఈ ప్రాంతం నుంచే సీతమ్మను అపహరించి లంకకు తీసుకెళ్లాడని చెబుతున్నారు. ఆ తర్వాత ఈ నెల 16వ తేదీన మోదీ ఏపీలోని లేపాక్షి వీరభద్రస్వామి ఆలయాన్ని సందర్శించారు. రామాయణంలో లేపాక్షికి ప్రత్యేక స్థానముంది. రావణుడు సీతను లంకకు తీసుకెళ్తుండగా, ఈ ప్రాంతంలో జటాయువు అనే పక్షి అడ్డుకుందని ఇతిహాసంలో ఉంది.

దక్షిణాది ఆలయాల సందర్శన

లేపాక్షి పర్యటన తర్వాత మోదీ కేరళలోని త్రిసూర్ జిల్లా త్రిప్రయార్‌లోని శ్రీరామస్వామి ఆలయాన్ని సందర్శించారు. ఈ ప్రాంతంలోనే రాముడికి హనుమంతుడు పరిచయమైనట్టు రామాయణంలో ఉంది. తాజాగా శనివారం తమిళనాడులో శ్రీరంగంలోని శ్రీరంగనాథ స్వామి ఆలయాన్ని మోదీ సందర్శించారు. లంకలో రావణుడిని రాముడు ఓడించాక సీతతో కలసి భారత్‌కు తిరిగి వస్తూ మొదట ఈ ప్రాంతానికి వచ్చినట్టు భక్తుల విశ్వాసం. రామేశ్వరం సమీపంలోనే ఉన్న ధనుష్కోటిలో ఆదివారం కోదండరామస్వామి ఆలయ సందర్శనతో మోదీ యాత్ర ముగుస్తుంది.

అయోధ్యకాండలో.. 'నిర్మోహి అఖాడా'

శతాబ్దాల చరిత్రతో పాటు కోర్టు కేసుల్లోనూ ప్రమేయం



మహంత్ దీనేంద్రదాస్

- 'మందిరం' వివాదంలో మూడో పక్షంగా పాత్ర
- ఒడిదొడుకులను ఎదుర్కొంటూ నిలిచిన ప్రత్యేకత

అయోధ్య, జనవరి 20: 'అయోధ్య రామ మందిరం'.. ఈ పేరు వినిపించినప్పుడల్లా ప్రస్తావనకు వస్తుంది 'నిర్మోహి అఖాడా'. అంతటి సుదీర్ఘ చరిత్ర ఉంది దీనికి. చట్టపరమైన వివాదాలు.. కోర్టు కేసులను ఎదుర్కొంటూ ఆలయం కోసం పోరాటం సాగించిందీ అఖాడా. వైష్ణవ శాఖలోని రామనంది క్రమానికి చెందిన అఖాడాలలో ఇది ఒకటి. 1749లో స్థాపితమైనట్లు రికార్డుల్లో ఉంది. దీని సభ్యుడైన గోవింద్ దాస్.. అయోధ్యలో మొదటి అఖాడాను నెలకొల్పినట్లుగా చరిత్రకారులు పేర్కొన్నారు. దీని సభ్యులు సన్యాసులే అయినప్పటికీ ఆయుధాలు కలిగి ఉంటూ.. ఇతర హిందూ అఖాడాలతో, మత సంబంధిత వివాదాల్లో దూకుడుగా ఉండేవారు. దీంతో 'మిలిటెంట్' అనే ముద్ర పడింది. గమనార్హం ఏమంటే.. అఖాడాల విస్తరణలో హిందూ-ముస్లిం కోణం ఉండడం. ఫకీర్లు అని పిలిచే మిలిటెంట్ ముస్లిం సన్యాసులను ఎదుర్కొనడానికి మొఘల్ చక్రవర్తి అక్బర్ ఈ అఖాడాలను ప్రోత్సహించారు. గంగా నదిలో స్నానానికి వెళ్లే అఖాడా సభ్యులపై ఫకీర్లు దాడులు చేసి చంపేవారని.. దీంతో అఖాడా నాయకుడు మధుసూదన సరస్వతి, రక్షణ కోరుతూ అక్బర్‌ను సంప్రదించారని చరిత్రకారులు ప్రస్తావించారు. ఇదే అఖాడాలు తర్వాతి కాలంలో మొఘల్ చక్రవర్తి ఔరంగజేబుకు వ్యతిరేకంగా పోరాటం సాగించడం మరో కథ.

1885లో మొదలు..

సిపాయిల తిరుగుబాటుగా పేర్కొనే 1857 నాటి ప్రథమ స్వాతంత్ర్య సంగ్రామం మరుసటి ఏడాదే అయోధ్య వివాదానికి బీజం పడింది. బాబ్రీ మసీదులో 1858లో నిహంగ్ సిక్కు ఫక్కర్ ఖల్సా హోమం, పూజలు చేసినట్లు, మసీదు ప్రాంగణంలో దేవుడి చిహ్నాన్ని ప్రతిష్ఠించినట్లు అప్పటి అవధ్ థానేదార్ శీతల్ దూబే ఓ నివేదికలో పేర్కొన్నాడు. ఇక 1883లో ఫైజాబాద్ డిప్యూటీ కమిషనర్ ఆలయ నిర్మాణాన్ని నిషేధిస్తూ ఉత్తర్వులివ్వగా.. వాటిని సవాల్ చేస్తూ 1885లో నిర్మోహి అఖాడాకు చెందిన మహంత్ రఘువర్‌దాస్ ఫైజాబాద్ కోర్టులో కేసు వేశారు. వివాదాస్పద స్థలంలో రామాలయ నిర్మాణానికి అనుమతి కోరారు. కాగా, ఆలయ నిర్మాణంపై.. 1860, 1866, 1870, 1877లో న్యాయస్థానాల్లో దావాలు దాఖలయ్యాయి. 1885 నుంచి పోరాడుతూ వస్తున్న నిర్మోహి అఖాడా తన చివరి కేసును 1959లో వేసింది. సాంకేతిక కారణాలతో ఇది కొట్టివేతకు గురైంది. ఇక 2.27 ఎకరాల వివాదాస్పద భూమిలో మూడింట ఒక వంతును నిర్మోహి అఖాడాకు కేటాయిస్తూ 2010లో అలహాబాద్ హైకోర్టు కీలక తీర్పు ఇచ్చింది. మిగతా భాగాలను రామ్ లల్లా విరాజ్‌మాన్, సున్నీ వక్ఫ్ బోర్డులకు కేటాయించింది. కానీ, 2019 ఏడాది నవంబరులో సుప్రీంకోర్టు ఈ తీర్పును కొట్టివేసింది. మొత్తం భూమిని రామ్‌జన్మ భూమి న్యాస్‌కే అప్పగించింది.

ఎంత దగ్గరో.. అంత దూరం..

1992 డిసెంబరు నుంచి అయోధ్యలోని తాత్కాలిక ఆలయంలో ఉన్న రాముడికి పూజాదికాలను నిర్మోహి అఖాడా నిర్విఘ్నంగా నిర్వహిస్తోంది. బాబ్రీ మసీదు ఉన్నప్పుడే.. దాని ఆవరణలోని రామ్ చబుత్రాలో సైతం ఈ అఖాడానే చాలా ఏళ్లపాటు పూజలు చేసింది. రామనంది సంప్రదాయం ప్రకారం పూజలు నిర్వహిస్తూ వచ్చిన నిర్మోహి అఖాడా.. ఇకమీదట కూడా అదే పద్ధతులను కొనసాగించాలని కోరింది. అయితే, రామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్టు మాత్రం అందుకు భిన్నంగా.. మిశ్రమ పద్ధతిలో పూజలు నిర్వహిస్తోంది. దీనిపై కినుక వహించిన నిర్మోహి అఖాడా.. కొంతకాలంగా రామ మందిర విషయంలో అంటీముట్టనట్లుగా వ్యవహరిస్తోంది.

పిలుపుపైనా సందిగ్ధత.. చివరకు తెర

అయోధ్యలో రామ మందిర నిర్మాణ పోరాటంలో కీలక పాత్ర పోషించిన నిర్మోహి అఖాడాను ప్రారంభానికి పిలుస్తారా? లేదా? అనే సందిగ్ధత కొన్ని రోజులుగా నెలకొంది. అయితే, వాటికి తెరదించుతూ ఈ అఖాడాకు ఆహ్వానం అందింది. రామజన్మభూమి ట్రస్ట్ నుంచి అఖాడాలోని 13 మహంత్‌లకూ పిలుపొచ్చిందని మహంత్ దీనేంద్రదాస్ తెలిపారు. అందరూ పాల్గొంటున్నారని పేర్కొన్నారు.

అత్యద్భుతం... రామయ్య విగ్రహం!

స్వామివారి చుట్టూ దశావతార రూపాలు

అయోధ్య, జనవరి 20: ఒక పాదం వద్ద స్వామి హనుమ.. మరో పాదం వద్ద గరుత్మంతుడు. విగ్రహం చుట్టూ విష్ణుమూర్తి దశావతారాలు, సనాతన ధర్మానికి సంబంధించిన చిహ్నాలు... అయోధ్య రామమందిరంలో ప్రతిష్ఠించిన బాల రాముడి విగ్రహంలో ఇవన్నీ కొలువుదీరాయి. ఇప్పటి వరకూ రూపొందిన రాముడి విగ్రహాల్లో ఇదే అత్యంత విపులంగా ఉన్నదిగా భావిస్తున్నారు. గర్భగుడిలో సింహాసనంపై ప్రతిష్ఠించిన విగ్రహానికి సంబంధించిన ఫొటోలు ఇప్పటికే వైరల్‌గా మారాయి. వాటిని నిశితంగా పరిశీలిస్తే.. రాముడి విగ్రహానికి ఇరువైపులా శ్రీహరి దశావతారాలు చెక్కినట్లు కనబడుతోంది. నరసింహ, కృష్ణ, పరశురామ, కల్కి తదితర అవతారాల వర్ణనలు విగ్రహంపై ఉన్నాయి. రామభక్తుల్లో అగ్రగణ్యుడైన హనుమంతుడు స్వామివారి కుడి పాదం వద్ద, విష్ణువు వాహనమైన వైనతేయుడు ఎడమ పాదం వద్ద కొలువుదీరారు. విగ్రహం పై భాగంలో సనాతన ధర్మం, హిందూ మతానికి చెందిన పవిత్ర చిహ్నాలు స్వస్తిక్, ఓంకారం, చక్రం, గద, శంఖాలను చిత్రీకరించారు. అలాగే సూర్య వంశీయుడైన రామయ్య తల చుట్టూ దేదీప్యమానంగా వెలుగుతున్న సూర్య భగవానుడిని ఏర్పాటు చేశారు. ఈ చిహ్నాలన్నీ రాముడు, విష్ణుమూర్తితో దగ్గరి సంబంధాన్ని కలిగి ఉన్నవే. అలాగే బాల రాముడి కుడి చేయి అభయ ముద్రలో బాణాన్ని పట్టుకొని ఉండగా, ఎడమ చేతిలో ధనస్సు ఉంది. ఇదిలా ఉండగా, కాశీకి చెందిన లక్ష్మీకాంత్ దీక్షిత్ నేతృత్వంలోని అర్చకుల బృందం ఆలయ ప్రతిష్ఠకు సంబంధించిన క్రతువులను నిర్వహిస్తోంది. మోదీకి బదులు ట్రస్టు సభ్యుడు డాక్టర్ అనిల్ మిశ్రా దంపతులు పూజల్లో పాల్గొంటున్నారు. 22న ప్రాణప్రతిష్ఠలో భాగంగా బాల రాముడి విగ్రహం కళ్లకు ఉన్న గంతలను ప్రధాని విప్పనున్నారు. ఆ తర్వాత మోదీ స్వామివారిని దర్శించుకొని హారతి ఇస్తారని ఆలయ వర్గాలు తెలిపాయి. కృష్ణశిలపై ఐదేళ్ల బాలుడి రూపంలో, పద్మపీఠంపై నిలబడిన భంగిమలో దివ్యత్వం ఉట్టిపడుతున్న 51 అంగుళాల బాల రాముడి విగ్రహాన్ని మైసూరుకు చెందిన శిల్పి అరుణ్ యోగిరాజ్ చెక్కారు.



దర్యాప్తు జరపాల్సిందే!

అయోధ్యలో బాలరాముడి విగ్రహానికి ప్రాణప్రతిష్ఠ జరగక ముందే కళ్లు తెరిచి చూస్తున్న ఫొటోలు బయటకు రావడంపై శ్రీరామ జన్మభూమి ఆలయ ప్రధాన పూజారి సత్యేంద్ర దాస్ ఆగ్రహం వ్యక్తం చేశారు. విగ్రహం కళ్లపై వస్త్రం లేకుండా ఫొటోలు తీయడమే కాకుండా వైరల్ చేయడం సమంజసం కాదన్నారు. ప్రధాని చేతుల మీదుగా ప్రాణప్రతిష్ఠ జరిగే వరకు బాల రాముడి కళ్లు ప్రజలకు కనబడకుండా మొత్తం విగ్రహాన్ని వస్త్రంతో చుట్టి ఉంచారు. దాన్నెవరో తొలగించి ఫొటోలు తీశారు. ఈ పని ఎవరు చేశారో తేల్చేందుకు దర్యాప్తు జరపాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఫొటోలను బట్టి చూస్తుంటే గర్భ గుడిలోనే తీసినట్లుగా తెలుస్తోందన్నారు.

మయన్మార్ సరిహద్దులో కంచె

స్వేచ్ఛగా రాకపోకలకు స్వస్తి.. ఇకపై వీసా విధానం అమలు.. కేంద్ర హోం మంత్రి అమిత్ షా ప్రకటన

న్యూఢిల్లీ, జనవరి 20: మయన్మార్ సరిహద్దులో కంచె నిర్మించాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఆ దేశంలో సైనిక పాలకులకు వ్యతిరేకంగా తిరుగుబాటు జరుగుతుండడంతో ఆశ్రయం కోసం ప్రజలతో పాటు సైనికులు కూడా సరిహద్దులు దాటి వస్తున్నందున ఈ నిర్ణయం తీసుకొంది. శనివారం అస్సాం పోలీసు కమెండోల పాసింగ్ అవుట్ పరేడ్‌లో ప్రసంగించిన కేంద్ర హోంమంత్రి అమిత్‌షా ఈ విషయాన్ని వెల్లడించారు. భారత్-మయన్మార్ మధ్య ప్రస్తుతం ఉన్న స్వేచ్ఛాయుత రాకపోకలపై ఆంక్షలు విధిస్తామని ప్రకటించారు. కంచె నిర్మించి బంగ్లాదేశ్ సరిహద్దును రక్షించుకుంటున్నట్టుగానే మయన్మార్ సరిహద్దును కూడా కాపాడుకుంటామని తెలిపారు. కంచెను నిర్మించడంతో ఫ్రీ మూవ్‌మెంట్ రెజీమ్ (ఎఫ్‌ఎంఆర్) విధానం రద్దు కానుంది. దాంతో మయన్మార్ వాసులు ఇకపై భారత్ రావాలనుకుంటే వీసా తీసుకోవాల్సి ఉంది. భారత్-మయన్మార్ ప్రజల మధ్య కుటుంబ, జాతి పర బంధాలు ఉండడంతో స్వేచ్ఛగా రాకపోకలు కొనసాగించడం కోసం 1970ల నుంచి ఎఫ్‌ఎంఆర్ విధానం అమలవుతోంది. మయన్మార్‌లోని సైనిక పాలకులు గతంలో ఎన్నడులేని విధంగా ప్రస్తుతం ప్రజల తిరుగుబాటును ఎదుర్కొంటున్నారు. ఎన్నికైన ప్రజాస్వామ్య ప్రభుత్వాన్ని 2021లో కూలగొట్టి అధికారం చేపట్టారు. మిలటరీ పాలనకు



వ్యతిరేకంగా దేశంలోని మూడు స్థానిక అల్ప సంఖ్యాక జాతుల ప్రజలు 'త్రీ బ్రదర్‌హుడ్ అలయెన్స్' అన్న బ్యానర్ కింద ఏకమయ్యారు. ఆర్కాన్ ఆర్మీ(ఏఏ)ని ఏర్పాటు చేసుకొని సాయుధ పోరాటాన్ని మొదలుపెట్టారు. 'ఆపరేషన్ 1027' పేరుతో గత అక్టోబరు నుంచి ఏకంగా యుద్ధమే చేస్తున్నారు. భారత్, బంగ్లాదేశ్ సరిహద్దులో ఉన్న ఒక పట్టణంపైనా ఆధిపత్యం సంపాదించారు. దాంతో మయన్మార్ సైనికులు సరిహద్దులుదాటి మిజోరాంలోని లాంగ్ట్లై జిల్లాకు చేరుకుంటున్నారు. వారికి ప్రస్తుతం అస్సాం రైఫిల్స్ దళం క్యాంపుల్లో ఆశ్రయం కల్పించారు. గత మూడు నెలల్లో కనీసం 600మంది మయన్మార్ సైనికులు వచ్చి ఆశ్రయం పొందారని అధికారవర్గాలు తెలిపాయి. పరిస్థితిని గమనించిన మిజోరాం ప్రభుత్వం కేంద్రాన్ని ఆశ్రయించింది. మయన్మార్ సైనికులను తక్షణమే వారి దేశానికి తిప్పి పంపించాలని కోరింది.

ప్రతి 15 ఏళ్లకు 10 వేల కోట్ల ఖర్చు

» జమిలి ఎన్నికలపై ఈసీ అంచనా

న్యూఢిల్లీ, జనవరి 20: జమిలి ఎన్నికలకు వెళ్తే 15 ఏళ్లకోసారి కొత్త ఈవీఎంలు కొనాల్సి వస్తుందని, రూ.10వేలకోట్ల చొప్పున ఖర్చవుతుందని ఎన్నికల కమిషన్ (ఈసీ) కేంద్రానికి తెలిపింది. ఈవీఎంలు గరిష్ఠంగా 15ఏళ్లు పనిచేస్తాయని, జమిలి ఎన్నికలు నిర్వహిస్తే ఒక సెట్ యంత్రాలను మూడుసార్లు ఉపయోగించగలమని పేర్కొంది. గతేడాది ప్రారంభంనాటికి ఒక్కో బ్యాలెట్ యూనిట్ రూ.7,900, కంట్రోల్ యూనిట్ రూ.9,800, వీవీప్యాట్ రూ.16వేలు ఉందని తెలిపింది. కాగా, ఒకే దేశం-ఒకే ఎన్నిక అంశంపై లా కమిషన్ తన నివేదికను వచ్చే వారం కేంద్రానికి సమర్పించనుందని సమాచారం.

దేశాన్ని విభజిస్తున్న బీజేపీ: రాహుల్

ఇటానగర్, జనవరి 20: కులం, జాతి, మతం పేరుతో బీజేపీ దేశాన్ని విభజిస్తోందని కాంగ్రెస్ నాయకుడు రాహుల్‌గాంధీ ఆరోపించారు. భాష, మతం పేరుతో ప్రజలు కొట్టుకునేలా రెచ్చగొడుతోందన్నారు. భారత్ జోడో న్యాయయాత్రలో భాగంగా శనివారం ఆయన అరుణాచల్‌ప్రదేశ్‌లోని దోయిముఖ్ గ్రామంలో మాట్లాడారు. బీజేపీ కొందరు వ్యాపారవేత్తల ప్రయోజనాల కోసమే పనిచేస్తోందని, కష్టాలు పడుతున్న ప్రజలను పట్టించుకోవడంలేదన్నారు. సాయంత్రం మల్లోటరిన్ గవర్నమెంట్ హయ్యర్ సెకండరీ పాఠశాల మైదానంలో ప్రసంగిస్తూ మణిపూర్‌లో అంతర్యుద్ధంలాంటి పరిస్థితికి ఆరెస్సెస్-బీజేపీలే కారణమని ఆరోపించారు.

మణిపూర్‌లో మళ్లీ హింస

» వేర్వేరు ఘటనల్లో ఏడుగురి మృతి

న్యూఢిల్లీ, జనవరి 20: మణిపూర్‌లో మళ్లీ హింసాకాండ మొదలైంది. గత బుధవారం నుంచి రాష్ట్రంలోని వేర్వేరు ప్రాంతాల్లో హింసాత్మక ఘటనలు జరుగుతున్నాయి. ఆయా ఘటనల్లో ఇద్దరు పోలీసు కమాండోలు సహా ఏడుగురు మృత్యువాత పడ్డారు. మరో నలుగురు బీఎస్ఎఫ్ జవాన్లు గాయపడ్డారు. బిష్ణుపూర్ జిల్లాలో బుధవారం రాత్రి, గురువారం మధ్యాహ్నం వేర్వేరుగా జరిగిన కాల్పుల్లో ఐదుగురు మైతేయిలు ప్రాణాలు కోల్పోయారు. నలుగురు బీఎస్ఎఫ్ సిబ్బంది గాయాలపాలయ్యారని అధికారులు ప్రకటించారు. మైతేయిలు వ్యవసాయ పనులు చేసుకుంటున్న సమయంలో సాయుధ మూకలు దాడి చేసి నలుగురి ప్రాణం తీశాయని వెల్లడించారు. అలాగే, మైతీయి, కుకీ వర్గాల మధ్య జరిగిన మరో ఘర్షణలో ఓ యువకుడు (23) ప్రాణాలు కోల్పోయాడు. మైతీయి వర్గానికి చెందిన ఆ యువకుడు గ్రామ వలంటీర్‌గా పని చేసేవాడు.

రెండేళ్ల క్రితం బీజేపీతో విభేదించి, ఆర్జేడీతో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన జేడీయూ అధినేత నితీశ్‌కుమార్ తిరిగి ఎన్డీయేలో చేరనున్నారనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఆర్జేడీ అధినేత లాలూప్రసాద్, ఆయన కుమారుడు తేజస్వీయాదవ్ తీరుతో కొంతకాలంగా నితీశ్ ఆందోళనలో ఉన్నారని సమాచారం. దీంతో పాటు 'ఇండియా' కూటమి కన్వీనర్‌గా ఆర్జేడీ తనకు మద్దతు ఇవ్వకపోవడం, తేజస్వీని సీఎం చేయాలని లాలూ ఒత్తిడి చేయడం వంటి అంశాలతో నితీశ్ పునరాలోచనలో పడినట్లు తెలుస్తోంది.

సిరిసిల్ల పురపాలక సంఘం

జిల్లా: రాజన్న సిరిసిల్ల, తెలంగాణ

ఆసక్తి వ్యక్తీకరణ (EOI) కోరుతూ ప్రకటన

R.No. E1/MCS/2001/2024, తేది: 20.01.2024

సిరిసిల్ల పురపాలక సంఘంలో పారిశుధ్య వాహనాలు (34 నంబర్లు) అన్నింటికీ పన్నులతో ఫిట్‌నెస్ సర్టిఫికెట్లు జారీ చేయుట మరియు వాహన బీమా అందించుటకు అధీకృత ఇన్సూరెన్స్ కంపెనీలు/ పేరొందిన కన్సల్టెంట్ల నుండి ఆసక్తి వ్యక్తీకరణ (EOI) ను సిరిసిల్ల పురపాలక సంఘం వారు కోరుతున్నారు. ఆసక్తి కలిగిన అనుభవం కలిగిన కన్సల్టెంట్లు లేదా అధీకృత ఇన్సూరెన్స్ కంపెనీలు అవసరమైన డాక్యుమెంట్లతో వారి ఆసక్తి వ్యక్తీకరణను ఈ కార్యాలయానికి 23.01.2024న సా. 4.00 గం.వరకు దాఖలు చేయవలసిందిగా అభ్యర్థించబడుతున్నారు. E.O.I. ను అంగీకరించు లేదా తిరస్కరించు అన్ని అధికారాలు కమిషనర్, సిరిసిల్ల పురపాలక సంఘం వారు కలిగియున్నారు. ఏమైనా ఇతర వివరాల కొరకు ఇంజనీరింగ్ సెక్షన్, సిరిసిల్ల పురపాలక సంఘం వారిని పని వేళల్లో సంప్రదించగలరు. (సంప్రదించాల్సిన నం.9398666536).

సం/- కమిషనర్, సిరిసిల్ల పురపాలక సంఘం

DIPR RO NO. 9600-PP/CL/ADVT/1/2023-24, తేది: 20.01.2024

మరిపెడ పురపాలక సంఘ కార్యాలయం

ఇ-ప్రొక్యూర్‌మెంట్ & బాక్స్ టెండర్ ప్రకటన

ఇ-ప్రొక్యూర్‌మెంట్ మార్కెట్ ప్లేస్ & బాక్స్ టెండర్ క్రింద దిగువ టెండర్ ప్రకటన కమిషనర్, మరిపెడ పురపాలక సంఘం, మహబూబాబాద్ జిల్లా, తెలంగాణ వారు కోరుచున్నారు.

NIT.E1/Maripeda/MPLTY/EPROC-06/2023-24, తేది: 22.01.2024

1 ఎ) మొత్తం పనులు: 3.నం.లు, బి) పనుల స్వభావం: i) నర్సరీ అభివృద్ధి, ii) నగరవాటిక అభివృద్ధి, iii) సూపర్ మార్కెట్, బ్యాంక్ వగైరా వంటి వాటి లీజ్ కొరకు 8761 చ.అ.లు 1వ అంతస్తు, మున్సిపల్ మార్కెట్ భవనం. ఆసక్తి గల ఏజెన్సీలు మున్సిపల్ ఆఫీస్ మేనేజర్ సెల్:8328390253 సంప్రదించగలరు. **పనుల మొత్తం విలువ:: రూ.9.90 లక్షలు.** 1) బిడ్ దాఖలకు ప్రారంభ తేది & సమయం: 22.01.2024 న ఉ.10.00గం.లకు. 2) బిడ్ దాఖలకు ముగింపు సమయం: 27.01.2024 న సా.04.00గం.లకు, 3) ధర బిడ్ ప్రారంభ తేది:27.01.2024 న సా.04.30గం.లకు, సంప్రదించవలసిన అధికారుల పేరు & చిరునామా: మున్సిపల్ అసిస్టెంట్ ఇంజనీర్, మరిపెడ మున్సిపాలిటీ మొబైల్: 9347945697. మరిన్ని వివరాలను కార్యాలయ పని వేళల్లో మరియు ఈ e-procurementmarket ప్లేస్ www.tender.telangana.gov.in లో చూడవచ్చును.

సం/- కమిషనర్, మరిపెడ పురపాలక సంఘం

DIPR RO NO. 9616-PP/CL/ADVT/1/2023-24, తేది: 20.01.2024

ఆంధ్రజ్యోతి తలంబ్రాలు

వరుడు కావలెను



★ ఆర్య వైశ్య / 22y & 24y & 25y & 26y & 30y & 32y & 34y & 35y & 36y & 37y & 39y & 40y & 42y & 44y & 45y & 47y & 49y & 50y & 51y & 53y & 54y & 56y & 58y & 59y / టి.సుప్రజా గుప్తా "మాసేవ" (Since 1996) : PH/WA: 9291503949 AJH-3559

★ 56y /రెండవ పెళ్ళి / విడో / ఫెయిర్ / GOVT. VRS / పిల్లలు లేరు / సొంత ఇల్లు రెంట్స్ / సొంత ప్రాపర్టీ ఏలాంటి బాదరబందీలేని ఏకైక వధువుకు వరుడు కావలెను. (కుల/ఆస్తి ప్రసక్తి లేదు సంప్ర: 7995376608 AJH-3559

★ కులపట్టింపు లేదు / 45y / Widow / ఆంధ్ర / అగ్రికల్చర్ డిపార్ట్‌మెంట్ / మంచి జీతం / చదువు ప్రసక్తి లేదు / సొంత ఇల్లు / వధువుకు వరుడు కావలెను. సంప్ర: 7075948409 AJH-002122

★ కులపట్టింపు లేదు / 40-60y / Widow / ఆంధ్ర / పిల్లలు లేరు / Govt. Job / Good Salary / సొంత ఇల్లు / పొలాలు / అందమైన వధువులకు వరులు కావలెను. సంప్ర: 9989350417 AJH-002122

★ కాపు / Widow /46y/ ఆంధ్ర / Settled in Hyderabad / గైనకాలజిస్ట్ /Doctor Own Clinical / 1 Girl Settled / కోట్ల ఆస్తి గల వధువుకు వరుడు కావలెను. సంప్ర: 9652268405 AJH-002122

★ కుల పట్టింపు లేదు /23y & 25y & 26y & 27y & 29y & 30y & 31y & 33y & 35y & 37y & 39y & 40y & 41y & 43y & 45y & 47y & 49y & 50y & 51y & 52y & 54y & 56y & 58y & 59y/ "మాసేవ" (Since 1996) : PH/WA: 9291503949 AJH-3559

★ కులపట్టింపులేదు / Widow /50y/ Guntur / Family Pensioner / Govt. Teacher / Good Salary / 1 Girl Settled / Own House / Rents / అందమైన వధువుకు వరుడు కావలెను. సంప్ర: 8374476725 AJH-002123

★ బ్రాహ్మణ / 30y/5'4"/ 1st Marriage / 10th / Pvt. Job / 2nd మ్యారేజ్ also OK / Any పౌరోహితం వరుడు కావలెను. సంప్ర: 8978808244 AJH-002123

గమనిక

ఆంధ్రజ్యోతి తలంబ్రాలు ఒక వివాహ వేదిక మాత్రమే. ప్రకటనదారులకు సంబంధించి ఎట్టి హామీలకు పత్రిక సాక్ష్యం కాదు. ఈ వేదికలో వచ్చే ప్రకటనల సాధ్యాసాధ్యాలు, వధూవరుల వివరాలను పెండ్లి పెద్దలు స్వయంగా వెళ్ళి పరిశీలించిన తరువాత నిర్ణయాలు తీసుకోవాలి. బ్యాంక్ అకౌంట్ల ద్వారా డబ్బులు ట్రాన్స్‌ఫర్ / డిపాజిట్ చేయవద్దు. మీరు జరిపే లావాదేవీలకు ఆంధ్రజ్యోతి పత్రిక బాధ్యత వహించదు. కావున పాఠకులు ఈ విషయాన్ని గమనించి మీకు తగిన సంబంధాన్ని నిర్ణయించుకోండి.

తలంబ్రాలు ప్రకటనల కొరకు ఈ క్రింది నంబర్లను సంప్రదించగలరు.
9985921380, 9985921386, 9703618806

★ కాపు / కుల పట్టింపు లేదు /48y / Central Govt. Job / వెల్ సెటిల్డ్ వధువుకి వరుడు కావలెను. (2వ సంబంధమైనా ఓకే) ఫోన్ : 9676896226 AJH-002123

★ రెడ్డి / 35y / 5'5" / Fair / Doctor/ Late Marriage / Well Settled వధువుకి వరుడు కావలెను. Job & Business. Ph:8897213126 / 8019468462 AJH-002045

★ రెడ్డి / 28y / 5'3" / Fair / G.Employ/ Good Salary / Well Settled వధువుకి వరుడు కావలెను. Job & Business. Ph:8897213126 / 8019468462 AJH-002045

★ వైశ్య / 40y / 5'4" / Widow / G.Employ/ Well Settled వధువుకి వరుడు కావలెను. కుల ప్రసక్తి లేదు. Ph:7396608019 / 8019484384 AJH-002045

★ కమ్మ / 51y / 5'3" / Fair / Business / తోటలు / పిల్లలు లేని వధువుకి వరుడు కావలెను. కుల ప్రసక్తి లేదు. పిల్లలున్నా ఓకె. Ph:8019484384 / 7396608019 AJH-002045

★ కాపు / డైవర్సీ / 33y / 5'4" / Fair / MCA / నో డైవర్సీ / జీవిత భాగస్వామిని కోల్పోయిన వ్యక్తి / వెల్ సెటిల్ వరుడు కావలెను. Upper Caste Secondary (డైరెక్ట్) Ph: 7981513177 AJH-002046

★ (కుల పట్టింపు లేదు) / రెడ్డి / 30y / 5'3" ఎత్తు పెద్ద ప్రాపర్టీ కలిగి తండ్రి లేని వధువుకు 1వ లేదా 2వ వరుడు కావలెను. (ఆస్తి పట్టింపు లేదు) Photos whatsapp send me. 9885492498 AJH-002047

★ కుల, ఆస్తి పట్టింపు లేదు / కమ్మ / డైవర్సీ / 40y / 5'5" / MBBS డాక్టర్ Fair / మంచి ఆస్తులు గల అందమైన వధువుకు 1, 2వ వరుడు కావలెను. వాట్సాప్ : 7661062989 AJH-002046

★ యాదవ్స్ (గొల్లలు) : 10 To డిగ్రీ చదివిన అమ్మాయిలకు ఏదైనా బిజినెస్ లేదా జాబ్ ఉన్న వరులు ఆంధ్ర, తెలంగాణాలలో ఉన్న అమ్మాయిలకు వరులు కావలెను. సెల్ : 9100579008 AJL_180085

★ కమ్మ / కుల ఆస్తి పట్టింపు లేదు / 32y / 5'5" / B.Tech / Software Job / మంచిజీతం / కొబ్బరితోట / సొంత విల్లాలుగల వధువుకు వరుడు కావలెను. (అర్జెంట్). వాట్సాప్ : 9951237637 AJH-002046

★ కమ్మ / M.Tech / Govt. Jr. Asst. /వాటర్ రిసోర్స్ Dept. / 5'5" ఎత్తు / 26 సం.ల అందమైన వధువుకు వరుడు కావలెను. ఫోన్ : 9618579861 AJH-14955

★ యాదవ / B.Tech / Govt. సివిల్ ఇంజనీర్ / టౌన్ ప్లానింగ్ / పంచాయతీ రాజ్ Dept. / 5'4" ఎత్తు / 28 సం.ల అందమైన వధువుకు వరుడు కావలెను. ఫోన్ : 9963757612 AJH-14955

★ హిందూ మాదిగ / PG / Govt. Jr. Asst. / రెవెన్యూ Dept. / మంచి జీతం / 5'4" ఎత్తు / 24 సం.ల అందమైన వధువుకు వరుడు కావలెను. ఫోన్ : 7032058965 AJH-14955

★ పద్మశాలి : 1st మ్యారేజ్, డిగ్రీ, టీచర్ మరియు బి.టెక్ సాఫ్ట్‌వేర్‌గా ఉన్న అమ్మాయికి మంచి జీతం ఉన్న వధువులకు వరులు కావలెను. సెల్ : 9100579008 AJL_180085

★ రెడ్డి, విడో, కుల, మత, ఆస్తి ప్రసక్తి లేదు / Age :29, Qly: డిగ్రీ / సొంత వ్యాపారం కల అందమైన వధువుకి వరుడు కావలెను. 1st (or) 2nd OK. ఫోన్ : 8143011223 AJH-14952

★ రెడ్డి : 26 సం॥రాలు, సాఫ్ట్‌వేర్, మంచిజీతం, స్థిరాస్తి ఉన్న అమ్మాయికి అలాగే డిగ్రీ, టైలరింగ్ ఉన్న అమ్మాయికి వరుడు కావలెను. సెల్ : 9100579008 AJL_180085

★ ముదిరాజ్ / B.Tech / C. Govt. Jr. Asst. / ఇస్రో / మంచి జీతం / 5'4"ఎత్తు / 25 సం.ల అందమైన వధువుకు వరుడు కావలెను. ఫోన్ : 9618007652 AJH-14952

★ కుల పట్టింపు లేదు / 58y / Widow / G.V.T. / R.T.D. / Own House / రెంట్స్ / పిల్లలు లేరు / ఏలాంటి బాదరబందీలేని వధువుకు వరుడు కావలెను. ఫోన్ : 9182070372 AJH-002122

★ కమ్మ : డిగ్రీ, 25 సం॥రాలు, 1st మ్యారేజ్, సాఫ్ట్‌వేర్, 26 సం॥రాలు, 10th , 25 సం॥రాలు, టైలరింగ్, అలాగే 32 సం॥రాలు, టీచర్‌గా ఉన్న అమ్మాయికి వరుడు కావలెను. సెల్ : 9100579008 AJL_180085

★ కుల పట్టింపు లేదు / విడో / 60 Y / పెన్షనర్ /ఓన్ హౌస్, లాండ్స్, రెంట్స్, మంచి ప్రాపర్టీ గల వధువుకు వరుడు కావలెను. సంప్ర. 93819 77436 AJB-886

★ కుల, ఆస్తి పట్టింపు లేదు / విడో / 57 Y / Govt. Doctor / Own Hospital / Lands / Rents / మంచి ప్రాపర్టీ గల వధువుకు వరుడు కావలెను. సంప్ర. 63010 70543 AJB-887

వధువు కావలెను



★ మున్నూరుకాపు / 56y /డైవర్సీడ్ / సొంత ఇల్లు / బిజినెస్ గల వరునికి పిల్లలు ఉన్నా బాధ్యత లేని హిందూ స్త్రీ కావలెను. డైరెక్ట్ సంప్ర: 9398026202 AJH-3559

★ మున్నూరుకాపు / 31y/5.8"/Qly: డిగ్రీ / మంచి జీతం / సొంత ఇల్లు / మంచి ఆస్తి కలిగిన వరుడికి కుల కట్నం ప్రసక్తి లేని వధువు కావలెను. సంప్ర: 9440122661 AJH-3559

★ కమ్మ / 45y / రెండవపెళ్లి / 5.10" / ఫెయిర్ / గవర్నమెంట్ జాబ్ / మంచి జీతం /ప్రాపర్టీ Plot & Flat గల వరునకు రెండవ మ్యారేజి వధువు కావలెను. ఫోన్ : 9985739202 / 9705016311 AJH-3559

★ (SC) మాల / 64y / స్టేట్ గవర్నమెంట్ పెన్షనర్ వరునకు 40-45 సం.ల లోపు ఎటువంటి బాదరబందీ మరియు కుల పట్టింపు లేని వధువు కావలెను. నో బ్రోకర్స్, డైరెక్ట్ - 9393772811 AJH-3559

★ ఎరుకల / S.T / 48y / బిజినెస్ రెండో పెళ్లి వరుడికి పిల్లలు ఏ బాధర బందీలేని మిడిల్ క్లాస్ వధువు కావలెను. 40 నుండి 48 వయసులో ఉండాలి. కట్నం ప్రసక్తి లేదు. నో బ్రోకర్స్, డైరెక్ట్ ఫోన్ : 7075184890 / 9948605439 AJH-002047

★ వడ్డెర / B.Tech / C. Govt. TC. / రైల్వే / 5'11' ఎత్తు / 27 సం.ల అందమైన వరుడికి వధువు కావలెను. ఫోన్ : 9618579861 AJH-14955

★ SC మాల / M.Tech / C. Govt. Asst. మేనేజర్ / HPCL / మంచి జీతం / 5'8' ఎత్తు / 31 సం.ల వరుడికి వధువు కావలెను. ఫోన్ : 8897389698 AJH-14955

★ రజక / ఏకైక కుమారుడు / B.Tech / C. Govt. ఆఫీసర్ / బ్యాంక్ ఆఫ్ బరోడా / మంచి జీతం / 5'9' ఎత్తు / 30 సం.ల అందమైన వరుడికి వధువు కావలెను. ఫోన్ : 8897389698 AJH-14955

★ గౌడ / CA / చార్టర్డ్ అకౌంటెంట్ / మంచి జీతం / 5'8' ఎత్తు / 29 సం.ల అందమైన వరుడికి వధువు కావలెను. ఫోన్ : 7032058965 AJH-14955

★ 2వ పెళ్ళి / B.Tech / మెకానికల్ ఇంజనీర్ / సెల్ఫ్ ప్రాజెక్ట్ ఇంజనీర్ / మంచి జీతం / 5'8" ఎత్తు / 40 సం.ల అందమైన వరునికి వధువు కావలెను. ఫోన్ : 9963757612 AJH-14955

★ వడ్డెర / M.Tech / Govt. గెజిటెడ్ ఆఫీసర్ / ఇరిగేషన్ Dept. / మంచి జీతం / 6' ఎత్తు / 28 సం.ల అందమైన వరుడికి తగిన వధువు కావలెను. ఫోన్ : 8297439565 AJH-14952

★ 55y (HIV) / కాపు, సొంత ఇల్లు / ఉన్నతమైన వృత్తి గల వరుడికి 2వ పెళ్ళి, విడో అయిన వధువు కావలెను. ఫోన్ : 9032098529 AJH-14952

★ వడ్డెర / 28Y / 5'5"/B.Tech / Business / ఓన్ హౌస్ / శాత్రాక / హైదరాబాద్ / అందమైన వరునకు వధువు కావలెను. హైదరాబాద్ వాళ్ళకు ప్రాధాన్యం ఇవ్వబడును. ఫోన్ : 9949050824 AJH-002047

★ కమ్మ / MBA / 40y / జాబ్, ఆస్తి కలదు. కులము, కట్నం ప్రసక్తి లేదు / పిల్లలు ఉన్నా OK. ఫోన్ : 8978609410 AJH-002047

★ Kaapu : (Caste No Bar SC, ST, Muslim తప్ప) అతి సంపన్నులు, 31, 5.9, M.Tech, 1 Cr / A, ఆదాయం కలిగిన ఉన్నతమైన Family కి చెందిన అందమైన వరుడికి Any PG Doctor లేదా Any Graduate (M.Tech, MBA, B.Tech, IIT) చదివిన మంచి సాంప్రదాయ కుటుంబంకు చెందిన అందమైన వధువు కావలెను. NO Brokers Direct : 91334 59739 AJB-181701

★ వైశ్య (డైవర్సీ): వయస్సు: 56, పిల్లలు లేరు, మంచి సంపాదన కలిగిన వరునికి తగిన వధువు కావలెను. కుల ప్రసక్తి లేదు, నోబ్రోకర్స్ డైరెక్ట్, Ph: 7386213167 AJG-184047

★ అమ్మాయి కావలెను. 1వ కోమట్ల అబ్బాయి 35, M.Sc., M.Ed., ప్రైవేటు లెక్చరర్, వ్యవసాయం, మంచి జీతం, మంచి ఆస్తి నల్లగొండ. సెల్: 9121325068. AJY_622383

కళ్యాణ వేదిక

★ Free Registration బ్రాహ్మణ మరియు అన్ని కులాల SWE, Govt. Doctors, MNC Matches, Late & 2nd Matches కై సంప్ర: 9704656103 / 9533608887 (Whatsapp) AJH-3559

★ లక్ష్మీ మ్యారేజ్ బ్యూరో / కేవలం చౌదరి కులస్తులకు మాత్రమే పెళ్ళి సంబంధాలు చూడబడును. ప్రొ. జాస్తి సైదారావు ఫోన్: 9182731506/9705588313 AJH-002123

★ కాకతీయ మ్యారేజెస్ /29/2002 HYD-WGL 23 సం.ల నుండి పెద్దల ఆశీర్వాదములతో వివిధ కులముల, వధూవరుల మొదటి, ద్వితీయ వివాహములు కుదుర్చబడును. ఫోన్: 9440170497 AJH-1129

★ "శుభముహూర్త" మ్యారేజ్ బ్యూరో TM Estd: 1995 గౌడ, ఈడిగ, శెట్టిబలిజ 1st/2nd లేక / విదేశీ సంబంధాలకై సం.సింగారం కాంప్లెక్స్, DSNR, Hyd. Late S.శారదగౌడ్, వ్యవస్థాపకురాలు. ఎస్.రాములుగౌడ్, ఫోన్ : 8790690309 AJH-002046

★ వాసవి విజయవాడ వారి ఆధ్వర్యంలో 26-01-24 వ తేది ఉ. 9 గం.లకు 64 వ ఆర్యవైశ్య వధూవరుల ఉచిత వివాహ పరిచయ వేదిక మరియు మ. 2 గం.లకు 19వ పునర్వివాహ పరిచయ వేదిక విజయవాడ K.B.N కాలేజీలో జరుగును. వివరములకు 99895 00130 AJB-1272

పర్వతనేని (కమ్మ) వివాహ వేదిక

Regd. No. AP-06-17-001- 02477065

పర్వతనేని రామబ్రహ్మం, M.A. విజయవాడ 9849350056; ✉: pmc.brahmam@yahoo.com

పర్వతనేని శ్రీకాంత్, B.Sc. హైదరాబాద్ 8886664567
Flat No. 203, Padmaja Raja Enclaves, Beside K.S. Bakers, KPHB Colony, Hyderabad.

నూతన సంవత్సరం & పండుగల సందర్భముగా రిజిస్ట్రేషన్ ఫీజులో 50% ఆఫర్ 10 రోజులు మాత్రమే.

వధువు కావలెను

కమ్మ- 31 6' BE 16L 6cr; 31 5'10 BE 12L 20cr; 26 5'9 BE 49L 20cr; 28 5'7BE 15L 3cr; 29 5'9BE 65L 1cr; 29 6'BE 25L 5cr; 31 5'9 BE 28L 1cr;

కమ్మ- 29 6'2 IIT 40L 20cr; 27 5'8 ME 5L 50cr; 27 5'8 BE 3cr 50 Cr; 28 5'10 BE 50L 30cr; 27 5'10 BE 15L 10cr; 29 5'10 BE 40L 5cr;

కమ్మ- 27 5'7 BE 12L 30cr; 28 5'9 BE 30L 5cr; 29 6'2 BE 14L 5cr; 28 5'10 MSc 18L 20 cr; 29 5'11 MS 30cr; 34 5'9 MS 30L 1.5cr;

కమ్మ- 29 5'10 MS 15L 15cr; 28 5'8 MS 18.5L 8cr; 28 5'9 CA 40cr; 30 5'10 MS 50L 50cr; 31 5'10 BE 15L 15cr; 31 5'9 BE 60L 15cr;

కమ్మ- 28 5'10BE 40L 8cr; 30 5'10 Cinematographer 12L 15cr; 31 5'10 BE 13L 7 cr; 26 5'6 BE 25L 2½ cr; 33 5'9 BBA12L 18cr;27 6'1MS 40L 1½cr;

కమ్మ- 27 5'10 BE 15cr; 31 6'BE 12L 20cr; 31 5'9 BE 18L 20cr; 33 5'9 MS 39L 10cr; 31 5'8 MS 200cr; 34 5'10 24L 5 cr; 34 5'11 BE 24L 2cr;

కమ్మ- 30 5'7 BE 12L 10cr; 33 5'8 BE 30L 4cr; 31 5'7 MS 10L 4cr; 29 5'10 MS 33L 4cr; 31 5'7 MS IIT 48L 4cr; 30 5'11 BE Cent. Gov 12L 1½cr;

కమ్మ- 33 5'6 BE 12L 10cr; 34 5'8 ME 5L 8cr; 32 5'8 BE 20L 4cr; 30 6'BE 10L 5cr; 30 5'10 BE 80L 2cr; 31 5'9 BE 14L 3cr; 29 5'9 BE 43L 1cr;

కమ్మ- 29 5'11 MS 36L 5cr; 34 5'6 BE 20L 1½cr; 32 6' BE 40L 1½cr; 31 5'9 BE 19L 15cr; 34 5'8 MS 10L 13cr; 34 5'9 ME 75L 6cr; 33 5'7 BE 9L 1cr;

కమ్మ- 32 5'8 BE 26L 1cr; 34 5'6 MS 14L 10cr; 34 6'2 BE 35L 1cr; 34 6' BE 17.5L 2cr; 34 5'11 BE 35L 15cr; 33 5'7 MS 11L 4cr; 31 5'11 BE 30L 2cr;

కమ్మ- 28 6'1 MS $150K 30cr; 31 5'6 MS $110K 3cr; 29 6'3 MS $120 K 3cr; 32 5'11 MS $100K 4cr; 28 6' MS $110K 30cr; 27 5'10 MS 10cr;

కమ్మ- 31 5'7 MS $140K 10cr; 33 5'7 MS $100K 20cr; 34 5'9 MS $130 K 50cr; 34 5'8 MS $110K 10cr; 33 5'9 MS $115K 10cr; 29 6'MS $200K 3cr;

కమ్మ- 29 6'1 MS $125K 7cr; 29 6' MS $200K 4cr; 31 6'1 MS $150K 4cr; 5'11 MS $95K 10cr; 30 5'9 MS (cit) $130K 15cr; 30 6'2MS $135K 10cr;

కమ్మ- 29 6'BE $300K (citizen) 30cr; 28 6'MS $317K 10cr; 31 5'7MS $130K 30cr; 29 5'11 MS $120K 5cr; 31 5'11 MS $100K 20cr, 29 5'8 MS $150K 4cr;

కమ్మ- 33 6'2 BE $200K 15cr; 31 6' MS $200K 30cr; 34 5'7 MS $150K 25cr; 29 5'9 MS $110K 6cr; 34 5'6 MS $110K 5cr, 30 6'2 MBBS (Citizen) 25cr;

కమ్మ- 29 5'11 MS $150K 10cr; 31 6'MS $117K 5cr; 28 5'6 MS $120K 7 Cr; 34 5'11 BE $147K 5cr; 34 5'11 MS $270K 2cr; 29 6'0 MS $135K 4cr;

కమ్మ-30 5'10 MS $110K (Canada) 2cr; 30 6'2 PGDM 74L (Canada) 6cr; 34 5'8 Pharm $100K (Canada) 10cr; 28 5'11 MS $200K (Canada) 5cr;

కమ్మ- 32 5'7 MS $160K)cana) 3cr; 29 5'10 MS 45000(UK) 17cr; 31 5'8 ME 68000 1cr; 29 5'10 MS(Germany) $70K 5cr; 28 6'2 MS 80000 (N.L) 30cr;

కమ్మ- 30 6'2 MS $104K (Aust) 3cr; 27 5'7 MS $80K (Aust) 50cr; 29 5'11 MS (Aust) $65K 7cr; 32 5'8 MS (Aust) $90K 2cr; 29 5'10 MS (Aust) 50L 5cr;

కమ్మ- 30 5'7 MS $300K 4cr; 32 5'10 MS $160K 50cr; 32 6'MS $100K 10cr; 32 5'10 MS $140K 4cr; 31 6'MS $105K 10cr; 31 5'10 MS $120K 6cr;

కమ్మ- 32 5'6 CA 10L 25cr; 35 6'2 MBA 24L 6cr; 35 5'8 BBA 50L 40cr; 31 5'10 MBA 1cr 70cr; 30 5'7CA 11.5L 1cr; 29 6'1CA 10L 1cr;

కమ్మ- 27 5'10 MS 25L 30cr; 30 5'6 BE 20L 50cr; 29 5'11 MS 50L 200cr; 33 5'9 MS 36L 30cr; 32 6' BE 18L 15cr; 29 5'10 BE 26L 20cr;

Doctors:30 6'MS Gen.sur 10cr; 33 5'7 Pharm.D 24L 15cr; 32 6' MA 10cr; 28 6'1 Gen.Med 25cr; 29 6'0 MD-Radio 12cr; 35 5'9 MBBS 55cr;

Doctors:29 5'9 MD-Pediatr 25cr; 35 5'9 MS-Ortho 10cr; 29 5'11 MS-G.M 40cr; 31 6'2 MS-Gen.Sur 50cr; 32 5'6 M.phar 21L 2½cr; 29 5'8 Pediatr 9cr;

Doctors:33 5'8 MD- Radiology 2½ cr; 25 6'2 Gen.Medi 2cr; 34 5'10 MD-Red 24L 30cr; 34 MS-Gen.Surge 30cr; 35 5'10 MD-Gen. Medicine 40cr;

Divorce:35 6'1 MS $115K 2½cr; 40 5'11 B.com 25cr; 34 5'10 MS $310K 30. 50cr; 40 5'10 BE $300K 3cr; 40 5'9 (Doctor) Orthopedics 39L 10cr;

Divorce:38 5'9 M.pharmacy 7L 6½cr; 41 5'9 IPE 15L 15cr; 35 5'11 MS 15L 4cr; 38 5'10 Gen.Medicien 39L 15cr; 32 6'MS 10L 4cr; 38 5'7 MSc 12L 1cr;

Divorce:38 6'MS $155K 30cr; 35 6'2 MS (Hong Kong) 3cr 70cr; 36 5'5 Inter 3L 2cr; 38 5'11 BE 15L 10cr; 40 5'10 MS 18L 5cr; 37 5'10 BE 30L 10cr;

Divorce:34 5'9 BE 7L 6cr; 40 6'2 MS $120K 6cr; 39 5'6 MBA 18L 2cr; 34 6' BE $120K 5cr; 34 6' MS $150K 25 Cr; 38 5'11 Msc 7L 2cr;

వరుడు కావలెను

కమ్మ- 32 5'7 MS 2000 cr; 31 5'2 MS 15L 100 cr; 29 5'2 MS 60 cr; 26 5'3 BE 40 cr; 24 5'5 BE 40 cr; 25 5'8 BE BE 40 cr; 26 5'5 MS 30cr;

కమ్మ- 30 5'4 MS 30cr; 27 5'5 BE 25r; 27 5'8 ME 20cr; 30 5'8 BE 14.5L 20cr; 30 5'5 BE 19L 15cr; 25 5'5 BE 15cr; 28 5'6 Msc 9L 15cr;

కమ్మ- 28 5'5 BE 12L 12 cr; 28 5'6 MS 10 cr; 31 5'6 BE 8L 10cr; 28 5'4 MS 18L 10cr; 30 5'7 Msc 10L 10 cr; 32 5'3 BE 15L 10 cr;

కమ్మ- 29 5'6 BE 12L 10 cr; 30 5'9 MS 10 cr; 28 5'3 MBA 10 cr; 29 5'8 BE 7cr; 34 5'6 BE 30L 2.5cr 30 5'4 ME 8cr; 28 5'0 PGDM 8cr

కమ్మ- 32 5'6 CA 25 cr; 30 5'7 Diploma 20cr; 32 5'8 MBA 10cr; 28 5'6 BA 50cr; 29 5'7 LLB 25cr; 26 5'4 BBA 25 cr; 28 5'6 BA 50cr

కమ్మ- 27 5'6 ME 18L 50L; 28 5'1 MBA 7L 2½ cr; 26 5'7 BE 10L 2cr; 28 5'4 BE 14.5L 2cr; 26 5'4 BE 5L 3 cr; 28 5'7 ½ BE 6L 3 cr

కమ్మ- 26 5'6 BE 7.5L 2cr; 28 5'7 5'7 BE 7L 2cr; 28 5'7 BE 7cr; 28 5'5 BE 9L 5 cr; 30 5'6 MS 15L 1 cr; 30 5'5 ME 5L 3cr; 27 5'4 BE 14.5L 20L

కమ్మ- 30 5'1 BE 15L 2 cr; 31 5'4 6cr; 27 5'1 BE 5L 1.5cr; 28 5'5 BE 1cr; 26 5'5 BE 6L 1cr; 25 5'10 BE 7L 2cr; 24 5'9 BE 1cr; 26 5'7 BE 5L 1cr

కమ్మ- 27 5'7 BE 4cr; 31 5'7 MA 6L 1cr; 25 5'4 BE 5cr; 31 5'3 BE 20L 1cr; 35 5'6 MS 20L 3cr; 25 5'4 BE 3cr; 31 5'7 ½ ME 30L 4cr; 28 5'4 BE 5L 1cr

కమ్మ- 29 5'6 BE 5L 3.5cr; 28 5'5 BE 5cr; 25 5'6 BE 5L 50L; 30 5'5 BE 3L 1cr; 28 5'4 BE 5L 2cr; 27 5'4 BE 5L 1½cr; 34 5'7 BE 1cr; 27 5'4 BE 2cr

కమ్మ- 27 5'4 MS $130K 5cr; 28 5'2 MS 1cr; 29 5'7 MS $125K 10cr; 27 5'5 BBC (Citizen) 100cr; 26 5'4 MS (London) 3½cr; 27 5'6 MS 1cr;

కమ్మ- 27 5'4 MS 50cr; 30 5'4 MS $139K 4cr; 26 5'1 MS 50L; 27 5'5 MS(GHCM) 10cr; 32 5'4 MS 10cr; 34 5'6 MS $120K 3½ cr; 25 5'4 MS 2cr;

కమ్మ- 28 5'4 MS $150K 10cr; 34 5'8 BE 15cr; 30 5'6 MS $380K 20cr; 30 5'4 MS $100K 10cr; 29 5'5 MS 10 Cr; 32 5'4 MS (Doctor) $285K 5cr.

కమ్మ- 28 5'5 MS $125K 15cr; 27 5'8 MS $130K 10cr; 32 5'7 MS $100 K 8cr; 28 5'4 MS $100K (Austr) 5cr; 27 5'5 MS $120K 6cr; 27 5'9 MS 4cr;

కమ్మ- 29 5'6 MS $100K 6cr; 32 5'4 MS $180K 6cr; 31 5'5 MS 8cr; 25 5'7 MS $140K 5cr; 30 5'0 MS 3½cr; 32 5'7 MS $110K 6cr; 31 5'3 MS $95K 5cr;

కమ్మ- 26 5'7 MS $110K 3cr; 27 5'5 MS 2cr; 30 5'8 MS $110K 5cr; 28 5'5 MS(BDS) 6cr; 31 5'2 BE $120K 2½cr; 28 5'3 MS (Canada) $100K 2cr;

కమ్మ- 31 5'6 MS $120K 1cr; 28 5'4 MS 10cr; 29 5'6 MS Austr 3cr; 28 5'4 MS $100K 3cr; 28 5'5 MS $100K 5cr; 32 5'3 MS $155K 5cr;

Doctors:27 5'5 Anesthesia 5cr; 27 5'5 MBBS 10 cr; 28 5'2 MS (OBG) 5cr; 29 5'4 MBBS 30cr; 28 5'7 12L MBBS 5cr; 28 5'6 Gen. Surg 10cr;

Doctors:28 5'5 MD-Gen.Med 10cr; 28 5'7 Gen.Med 10cr; 27 5'5 MD.Gen Med 10 cr; 28 5'4 MS (OBG) 7 cr; 34 5'3 MDS 40cr; 32 5'10 MBBS 24L 10cr

Doctors:31 5'6 Gen.Med 18L 7cr; 28 5'4 MBBS 55L 25cr; 34 5'6 MS-opth 35L 10cr; 26 5'5 Medicine (Citizen) 25 cr; 32 5'6 Psychiatry 10 cr

Doctors:30 5'2 Dermatology 5cr; 28 5'4 PG.OBG 20cr; 32 5'5 Pharm 5cr; 28 5'4 Radiology 5cr; 27 5'5 MDS 2½cr; 30 5'6 MVSC 7L 8cr;

Doctors:29 5'4 MBBS 3cr; 28 5'4 Gen.Med 2cr; 29 5'2 Pediatrics 12 L 5 cr; 31 5'5 Gynic 12 cr; 30 5'6 MBBS 3 cr; 27 5'5 Ortho 2½ cr;

Doctors:30 5'3 OBG 6 cr; 31 5'6 Ortho 3 cr; 26 5'4 Homeopathy 4 cr; 34 5'4 MS- OPtha 12L 2 cr; 33 5'4 Gen.Med 12L 10 cr;

Doctors:28 5'1 Ophthalmology 6 cr; 30 5'4 ENT 1 cr; 32 5'6 Phar.D 40L 25 cr; 27 5'5 BDS 50 cr; 27 5'6 MBBS 15 cr; 27 5'4 OBG 20cr

కమ్మ- 34 5'8 MBA 10 cr; 28 5'6 BA 50 cr; 29 5'7 LLB 25 cr; 28 5'6 BA 50 cr; 26 5'4 BBA 25 cr; 27 5'5 MBA 9L 2cr; 20 5'5 B.com 5cr

కమ్మ- 26 5'3 CMA 11.25L 4cr; 28 5'6 MBA 6cr; 30 5'3 Msc 24L 1 ½ cr; 26 5'5 MBA 6L 5cr; 29 5'2 CA 1cr; 27 5'7 B.pharmacy 3cr; 28 5'6 MBA 3cr;

Divorce:34 5'2 ME 10L 6cr; 33 5'6 BE $95K (US) 3cr; 31 5'3 MS (US) 1cr; 29 5'5 B.pharm (Austr)4L 1.5cr; 36 5'4 BDS $175K (US) 7cr;

Divorce:31 5'3 BE $140K (US) 100cr; 34 5'1 ½ PGDM 20cr; 37 5'9 MS $120K 5cr; 36 5'4 B.Pharmcy (US) $125K 2cr; 33 5'4 MA 5cr; 32 5'4 MBA 33L 15cr;

Divorce:31 5'4 BE 15cr; 34 5'2 BE 11L 1cr; 36 5'7 MSc 60L (London) 3 ½ cr; 36 5'6 BE 50 L; 32 5'6 ME 6L 1 cr; 34 5'6 Ph.D 13L 2cr; 26 5'4 BE 3L 1cr

Divorce:30 5'2 MBA 5L 2cr; 36 5'5 MS $60K 3cr; 37 5'4 BE $100K 2cr; 29 5'7 BE 9L 4cr; 30 5'7 BDS 2cr; 35 5'2 ME 20L 2cr; 36 5'8 MS $125K 10cr

కమ్మ మ్యారేజ్ బ్యూరో

(కమ్మాస్ & చౌదరీస్)

C. PRASHANTHI : 9100999850 / 9866619191

ప్రొఫైల్స్ : డాక్టర్స్ / సాఫ్ట్‌వేర్స్ / బిజినెస్ / గవర్నమెంట్ / B.Tech / M. Tech / MBA / MCA / MS / USA / UK / Australia / Canada / Singapore / Newzealand / Germany / BDS / MDS / MBBS / MD / MS / DM / MCH ఇండియా & అబ్రాడ్ 1వ, 2వ లేట్ సంబంధాలు కలవు.

వధువు కావలెను

★ కమ్మ : 1995 / 6 feet / MBA / Pilot / 50 Cr Share Property గల వరుడికి Well settled & Good Looking వధువు కావలెను Ph: 9100999850/9866619191

★ కమ్మ డాక్టర్ : 1992 / 5.9 / DM Oncology /150 Crs Property/Well settled family గల వరుడికి డాక్టర్ వధువు కావలెను. Ph: 9100999850/9866619191

★ కమ్మ డాక్టర్ : 1994 / 5.9 / M.S.General Surgery/ Own Hospital/ 100 Cr Share Property గల వరుడికి Good Looking డాక్టర్ వధువు కావలెను. Ph: 9100999850/9866619191

★ కమ్మ : 1992 / 6 feet / B.Tech MS/Director/ Own Business/ 100 Cr. Share Property గల వరుడికి సాఫ్ట్‌వేర్ / డాక్టర్ వధువు కావలెను. Ph: 9100999850/9866619191

★ కమ్మ డైవర్సీ : 1992 / 6.1/ B.Tech/Pune Job/20 Lakshs Package / 25 Crs Share Property గల వరుడికి 1st Marriage వధువు కావలెను. Ph: 9100999850/9866619191

★ కమ్మ : 1997 / 5.9 / MBA /Own Business / 500 Cr Property / Well Settled family గల వరుడికి Good Looking వధువు కావలెను. Ph: 9100999850/9866619191

★ కమ్మ లేట్ : 1983 / 5.9 / B.Tech MBA/ Own Business/ 200 Cr Property గల వరుడికి తగిన వధువు కావలెను. Ph: 9100999850/9866619191

★ కమ్మ : 1995 / 5.7 / B.Tech MS (UK) / 100 Cr. Share Property గల వరుడికి డాక్టర్ (or) సాఫ్ట్‌వేర్ వధువు కావలెను. Ph: 9100999850/9866619191

★ కమ్మ డైవర్సీ: 1978 / 5.9 / MBA/ (IT) Company CEO / USA Citizen / 60 Crs. Property గల వరుడికి Good Looking వధువు కావలెను. Ph: 9100999850/9866619191

★ కమ్మ : 1992/ 5.10 / B.Tech MBA / Own Software Company / 200 Crs Property గల వరుడికి Well Settled Family వధువు కావలెను. Ph: 9100999850/9866619191

వరుడు కావలెను

★ కమ్మ డాక్టర్ : 1996 / 5.5 / MS OBG / 150 Crs Property గల వధువుకి డాక్టర్ (or) బిజినెస్ వరుడు కావలెను. Ph: 9100999850/9866619191

★ కమ్మ డాక్టర్ : 1995 / 5.1 / MD Radiology/ 50 Cr Share Property గల వధువుకి డాక్టర్స్ & బిజినెస్ వరుడు కావలెను. Ph: 9100999850/9866619191

★ కమ్మ డాక్టర్ : 1994 / 5.5 / MD Anaesthesia / 50 Cr Share Property గల వధువుకి Well Settled డాక్టర్ వరుడు కావలెను. Ph: 9100999850/9866619191

★ కమ్మ UK Dr. : 1995 / 5.7 / MCH Surgical Oncology UK/ 300 Crs Share Property గల వధువుకి UK, USA & India డాక్టర్ వరుడు కావలెను. Ph: 9100999850/9866619191

★ కమ్మ USA : 1997 / 5.4 / M.Tech/ H1B /Good Looking గల వధువుకి USAలో ఉన్న వరుడు కావలెను. Ph: 9100999850/9866619191

★ కమ్మ డెంటల్ : 1995 / 5.3 / MDS / 60 Crs Share Property గల వధువుకి MDS/MBBS/MD/MS డాక్టర్ వరుడు కావలెను. Ph: 9100999850/9866619191

★ కమ్మ : 1993 / 5.7 / B.ARCH / 75 Crs Share Property గల వధువుకి సాఫ్ట్‌వేర్ (or) బిజినెస్ వరుడు కావలెను. Ph: 9100999850/9866619191

★ కమ్మ డైవర్సీ : 1989 / 5.9 / B.Tech/ Very Fair గల వధువుకి డైవర్సీ (or) విడో వరుడు కావలెను Ph: 9100999850/9866619191

★ కమ్మ లేట్ : 1984 / 5.7 / B.Arch / 60 Cr Share Property గల వధువుకి సాఫ్ట్‌వేర్ (or) బిజినెస్ (or) డాక్టర్ వరుడు కావలెను. Ph: 9100999850/9866619191

★ కమ్మ లేట్ : 1979 / BDS /5.9 / Well Settled Family గల వధువుకి ఇండియా (or) USA లో ఉన్న వరుడు కావలెను. Ph: 9100999850/9866619191

ఆంధ్రజ్యోతి

▲ తమసోమా జ్యోతిర్గమయ

ఆర్కే RK



కొత్తపలుకు

మోదీ 'మూడు'తో మూడేదెవరికి?

లోక్‌సభ ఎన్నికలు సమీపిస్తున్నాయి. ఐదేళ్లకోసారి ఎన్నికలు జరగడం సహజమే కదా! అందులో ప్రత్యేకత ఏముంది! అని సందేహం కలగవచ్చు. జరగబోయే ఎన్నికలు దేశంలోని ప్రాంతీయ పార్టీల మనుగడకు ముప్పు తేవచ్చు అన్నదే ఇక్కడ ప్రధానాంశం. ప్రాంతీయ పార్టీల పొడ అంటే ప్రధాని మోదీకి గిట్టని విషయం తెలిసిందే. మోదీ పాలనలో ప్రాంతీయ పార్టీలను ముప్పుతిప్పలు పెట్టడం చూస్తున్నాం. తాజా అంచనాల ప్రకారం నరేంద్ర మోదీ మళ్లీ అధికారంలోకి రావడం ఖాయంగా కనిపిస్తోంది. అదే జరిగితే తమ మనుగడ ప్రశ్నార్థకమవుతుందని ప్రాంతీయ పార్టీల అధినేతలు ఆందోళన చెందుతున్నారు. ఈ నేపథ్యంలో తెలుగు రాష్ట్రాల విషయానికి వద్దాం! తెలంగాణలో ప్రాంతీయ పార్టీగా పురుడుపోసుకొని జాతీయ పార్టీగా రూపాంతరం చెందిన భారత రాష్ట్ర సమితి అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమిపాలై ప్రతిపక్షంలో కూర్చుంది. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. ఆంధ్రప్రదేశ్‌లో ప్రాంతీయ పార్టీలు రెండూ బలంగా

> **ఇప్పటికే బీఆర్ఎస్‌కు చెందిన నలుగురైదుగురు మాజీ ఎమ్మెల్యేలు, ఒకరిద్దరు ఎంపీలు రానున్న లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్ తరఫున పోటీ చేయడానికి సిద్ధపడుతున్నారు. కేసీఆర్ కూడా ఎన్నికల్లో బలమైన అభ్యర్థుల కోసం అన్వేషణ మొదలు పెట్టారు. తుంటికి గాయమై ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న తనను పరామర్శించడానికి వచ్చిన భారత మాజీ ప్రధాన న్యాయమూర్తి ఎన్వీ రమణను తమ పార్టీ తరఫున మల్కాజ్‌గిరి లోక్‌సభ స్థానం నుంచి పోటీ చేయవలసిందిగా కేసీఆర్ ప్రతిపాదించారు. తాజాగా శాసనసభకు జరిగిన ఎన్నికల్లో మల్కాజ్‌గిరి పరిధిలోని ఏడు అసెంబ్లీ స్థానాలను బీఆర్ఎస్ గెలుచుకుంది. ఈ నేపథ్యంలో ఎన్వీ రమణ తమ పార్టీ నుంచి పోటీ చేస్తే గెలిచే అవకాశం ఉందని భావిస్తున్నారు. అయితే, ఈ ప్రతిపాదనను రమణ సున్నితంగా తిరస్కరించారు.**

ఉన్నాయి. వైసీపీ ప్రస్తుతం అధికారంలో ఉండగా, రానున్న ఎన్నికల తర్వాత అధికారంలోకి రావడం ఖాయమని తెలుగుదేశం పార్టీ లెక్కలు వేసుకుంటోంది. కర్ణాటకలో కూడా అధికారాన్ని కాంగ్రెస్ పార్టీకి అప్పగించాల్సి రావడంతో ప్రధాని మోదీ ఇప్పుడు దక్షిణాదిపై దృష్టి కేంద్రీకరించారు. లోక్‌సభ ఎన్నికల తర్వాత మళ్లీ అధికారంలోకి వస్తే కర్ణాటకలో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూలదోయడానికి భారతీయ జనతా పార్టీ పెద్దలు స్కెచ్ రూపొందించుకున్నారని ప్రచారం జరుగుతోంది. ఇప్పటికే అక్కడ ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్‌పై అనేక కేసులున్నాయి. వాటిల్లో ఏదో ఒక కేసులో ఆయనకు శిక్ష పడేలా చేయగలిగితే ప్రభుత్వాన్ని పడగొట్టవచ్చునని కమలనాథులు తలపోస్తున్నారట. ఇక, తెలుగునాట ఏం చేయబోతున్నారు? అన్న ప్రశ్న సహజంగానే తలెత్తుతోంది. ఆంధ్రప్రదేశ్‌లో ప్రధాన ప్రతిపక్షం తెలుగుదేశం పార్టీని దెబ్బకొట్టడం ద్వారా ఆ చోటును ఆక్రమించుకోవాలని బీజేపీ పెద్దలు చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. ఈ క్రమంలో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి పరోక్ష సహాయ సహకారాలు అందించినా ఫలితం లేకుండా పోయింది. తన చేతికి మట్టి అంటకుండా ఇతరుల భుజంపై తుపాకీ పెట్టి ప్రత్యర్థులను పడగొట్టడంలో ప్రధాని మోదీ దిట్ట. కొంతకాలం క్రితం భారత ప్రధాన న్యాయమూర్తిగా నియమితులైన ఎన్వీ రమణను లొంగదీసుకునేందుకు ముఖ్యమంత్రి జగన్‌ను ప్రోత్సహించి ఆయనపై ఫిర్యాదు చేయించారు. ఫలితంగా జగన్ సేఫ్‌గా ఉండిపోయారు. ఆయనపై దాఖలైన కేసుల విషయంలో న్యాయవ్యవస్థ అచేతనంగా ఉండిపోయింది. తర్వాత దశలో చంద్రబాబుపై రాష్ట్ర ప్రభుత్వం కేసులు పెట్టడం, ఆయన జైలుకు వెళ్లాల్సి రావడం తెలిసిందే. అయినా తెలుగుదేశం పార్టీ చెక్కు చెదరకుండా నిలబడింది. రాష్ట్రాన్ని కోలుకోలేని విధంగా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి దెబ్బ తీస్తున్నారని తెలిసి కూడా ప్రధాని మోదీ ఆయనకు సహకరించడంలో ఆంతర్యం లేకపోలేదు. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క ఇటీవల తనను కలిసినప్పుడు జగన్ పాలనను ప్రధాని మోదీ తీవ్రంగా ఆక్షేపించారు. జగన్‌రెడ్డి కారణంగా ఆంధ్రప్రదేశ్ ఇప్పట్లో కోలుకోవడం కష్టమే అని ప్రధాని వ్యాఖ్యానించారు కూడా! అయినా జగన్‌కు పరోక్ష సహకారం అందిస్తున్నారంటే

అందుకు కారణం లేకపోలేదు. జగన్ బలహీనపడితే తెలుగుదేశం పార్టీ మరింత బలపడుతుందే తప్ప తమకు ఒనగూరే ప్రయోజనం ఏమీ లేదన్నది కమలనాథుల అభిప్రాయంగా ఉంది. ఈ కారణంగానే రాష్ట్రం నాశనం అవుతున్నా జగన్‌కు కేంద్ర సహకారం అందుతోంది. అయినా రాష్ట్రంలో బీజేపీకి చోటు లభించని పరిస్థితే ఉండటంతో ప్రధాని మోదీ ఇప్పుడు తన దృష్టి తెలంగాణపై కేంద్రీకరించారు. ఆంధ్రప్రదేశ్‌లో జగన్ అధికారం కోల్పోతే కాంగ్రెస్ పార్టీ పుంజుకొనే అవకాశం ఉంది. ఈ విషయం బీజేపీ పెద్దలకు కూడా తెలుసు. ఈ నేపథ్యంలో ముందుగా తెలంగాణలో భారత రాష్ట్ర సమితిని కబళించే ఎత్తుగడలకు తెర తీయబోతున్నారు. ఈ క్రమంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి భుజంపై తుపాకీ పెట్టి బీఆర్ఎస్‌ను దెబ్బకొట్టే వ్యూహానికి పదునుపెడుతున్నారు. ముఖ్యమంత్రి రేవంత్, ఉప ముఖ్యమంత్రి భట్టి తనను కలసినప్పుడు ప్రధాని మోదీ తన మనసులోని మాటలను బయటపెట్టారు కూడా! 'మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్‌ను రాజకీయంగా ఫినిష్ చేయండి. మీకు నా సహకారం ఉంటుంది. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినా మాకు బాధ లేదు. కేసీఆర్ కుటుంబం మాత్రం ఉండకూడదు. మీరు చేయగలిగిందంతా చేయండి' అని ప్రధాని మోదీ వారిరువురితో అన్నట్టు విశ్వసనీయంగా తెలిసింది. ఈ మాటలను బట్టి నరేంద్ర మోదీ వ్యూహం ఎలా ఉండబోతున్నదో అర్థం చేసుకోవచ్చు. తెలంగాణలో భారత రాష్ట్ర సమితిని, ముఖ్యంగా కేసీఆర్ కుటుంబాన్ని రాజకీయంగా దెబ్బకొట్టడానికి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని వాడుకోబోతున్నారన్న మాట! బీఆర్ఎస్ రాజకీయంగా దెబ్బతింటే లాభపడేది బీజేపీయే కదా! అంటే, తెలంగాణలో రాజకీయాలు కాంగ్రెస్–బీజేపీ మధ్యనే సాగాలని, బీఆర్ఎస్ ఉనికిలో ఉండకూడదని ప్రధాని మోదీ భావిస్తున్నారని అర్థం చేసుకోవచ్చు.

బీఆర్ఎస్‌కు ఎన్నికల పరీక్ష...

నేను గతంలోనే చెప్పినట్టుగా రానున్న లోక్‌సభ ఎన్నికలు బీఆర్ఎస్‌కు విషమ పరీక్ష కాబోతున్నాయి. ఈ ఎన్నికల్లో గౌరవప్రదమైన స్థానాలను గెలుచుకోలేని పక్షంలో ఆ పార్టీ ఉనికి ప్రశ్నార్థకం అవుతుంది. లోక్‌సభ ఎన్నికల్లో తమ కుటుంబం నుంచి ఎవరూ పోటీ చేయకూడదని కేసీఆర్ ఇదివరకే నిర్ణయించుకున్నారు. నిజామాబాద్ నుంచి పోటీ చేయాలని కోరుకోవద్దని కుమార్తె కవితను ఆయన ఇదివరకే ఆదేశించారు. లోక్‌సభ ఎన్నికల్లో తాను పోటీ చేయబోవడం లేదని స్వయంగా ప్రకటించాలని కూడా ఆయన కుమార్తెను ఆదేశించారట! పరిస్థితులు అనుకూలిస్తే మల్కాజ్‌గిరి నుంచి కుమారుడు కేటీఆర్‌ను పోటీకి దింపాలని కేసీఆర్ తలపోస్తున్నారు. ఈ ఆలోచనలు సాగుతున్నప్పుడే ఈడీ విచారణకు రావాలని కవితకు నోటీసులు అందాయి. మరోవైపు కాళేశ్వరం ప్రాజెక్టుపై విజిలెన్స్ విచారణ మొదలైంది. ఈ ప్రాజెక్టుపై కాగ్ నివేదిక కూడా సిద్ధంగా ఉంది. ఈ ప్రాజెక్టు నిర్మాణంలో అవకతవకలు జరిగాయని నిర్ధారణ అయితే రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఏం చేయబోతుందో తెలియదు. సాక్ష్యాధారాలు లభించాక ప్రధాని మోదీ ఏం చేయబోతున్నారో కూడా తెలియాల్సి ఉంది. ఒక్క మాటలో చెప్పాలంటే కేసీఆర్‌ను సమస్యలన్నీ చుట్టుముడుతున్నాయి. రాజకీయ టక్కుటమార గజకర్ణ గోకర్ణుడిగా పేరొందిన కేసీఆర్ ఇప్పుడు నిస్సహాయుడిగా మిగిలిపోవాల్సిన పరిస్థితి. ఇంటా బయటా ఆయనకు మద్దతు కొరవడుతోంది. అధికారంలో ఉన్నప్పుడు కన్నూమిన్నూ కానకుండా వ్యవహరించడంతో ఇప్పుడు ఆయనకు మద్దతుగా నిలబడే పార్టీ కూడా ఏదీ కనపడటం లేదు. దేశంలోని ఇతర రాజకీయ పార్టీలకు కేసీఆర్‌పై సదభిప్రాయం లేదు. పార్టీలన్నీ తమను తాము రక్షించుకొనే పనిలో తీరిక లేకుండా ఉన్నాయి. ఈ క్రమంలో పార్టీని కాపాడుకోవడం కేసీఆర్‌కు తలకు మించిన భారం కాబోతున్నది. లోక్‌సభ ఎన్నికల ఫలితాల తర్వాత బీఆర్ఎస్‌లో చోటు చేసుకోబోయే పరిణామాలు ఎలా ఉండబోతున్నాయి? పార్టీ తరఫున గెలిచిన ఎమ్మెల్యేలలో ఎంత మంది ఉంటారు? ఎంతమంది పోతారు? కాంగ్రెస్–బీజేపీల నుంచి ఎదురయ్యే సవాళ్లు ఎలా ఉండబోతున్నాయి? అనే ప్రశ్నలు ఉండనే ఉన్నాయి. కాంగ్రెస్ పార్టీలో చేరడానికి పలువురు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు సిద్ధంగా ఉన్నప్పటికీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నుంచి గ్రీన్ సిగ్నల్ రావడం లేదు. తమ పార్టీ నుంచి వలసలను ప్రోత్సహించేలోపే కాంగ్రెస్ పార్టీ నుంచి కొంతమందిని గుంజుకుంటే ఎలా ఉంటుందని కేటీఆర్ భావిస్తున్నప్పటికీ... కేసీఆర్ మాత్రం అటువంటి పని మనం చేయవద్దని వారిస్తున్నారు. ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వాన్ని పడగొట్టామన్న అపఖ్యాతి మనకెందుకు? అని ఆయన అన్నట్టు తెలుస్తోంది. ప్రతిపక్షంలో ఉన్నప్పుడల్లా తెలుగుదేశం అధినేత చంద్రబాబుకు ఎదురైన సమస్యలు, సవాళ్లన్నీ ఇప్పుడు కేసీఆర్‌కు ఎదురవుతున్నాయి. కేంద్ర ప్రభుత్వంతోపాటు జగన్‌రెడ్డి ప్రభుత్వం నుంచి చంద్రబాబు ఎన్నో సవాళ్లు ఎదుర్కొన్నారు. అయితే... ఆయనకు భూదేవిని మించిన ఓర్పు ఉంటుంది. ఆ కారణంగానే ఎన్ని సమస్యలు ఎదురవుతున్నా పార్టీని బతికించుకోగలుగుతున్నారు. కేసీఆర్ ఏం చేస్తారో చూడాలి!

పొలిటికల్ గేమ్ ప్లాన్...

రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చినందున కేంద్రంలో బీజేపీ ప్రభుత్వంతో చేతులు కలపడం ద్వారా ప్రస్తుతానికి గండం నుంచి బయటపడాలని కేటీఆర్ ప్రభృతులు తలపోస్తున్నప్పటికీ... ప్రధాని మోదీ గేమ్ ప్లాన్ మరోలా ఉంది. బీఆర్ఎస్‌తో ఏ రూపంలో చేతులు కలిపినా ఆ పార్టీ మళ్లీ చిగురిస్తుందని, అదే జరిగితే తెలంగాణలో బీజేపీ బలపడటం కష్టమని ప్రధాని అభిప్రాయపడుతున్నారట! అందుకే బీఆర్ఎస్‌ను, ప్రత్యేకించి కేసీఆర్ కుటుంబాన్ని దెబ్బకొట్టాలని ఆయన ఆలోచిస్తున్నారు. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ ఆలోచన ఏమిటన్నది కీలకం కాబోతున్నది. బీఆర్ఎస్‌ను దెబ్బతీయడం వల్ల లాభమా? నష్టమా? ఆ పార్టీ స్థానాన్ని బీజేపీ భర్తీ చేస్తే ఎదురయ్యే సవాళ్లు ఏమిటన్న దానిపై కాంగ్రెస్ అధిష్ఠానం దృష్టి పెట్టింది. లోక్‌సభ ఎన్నికల తర్వాత కేంద్రంలో నరేంద్ర మోదీ మళ్లీ ప్రధాని అయితే తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం కూడా దినదిన గండం నూరేళ్ల ఆయుష్షు అన్న చందంగా బతకాల్సి రావొచ్చు. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను ఆకర్షించి బలం పెంచుకుంటే బీజేపీ నాయకులు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కుదురుగా ఉండనివ్వరు. కర్ణాటకలో మంచి మెజారిటీతో అధికారంలోకి వచ్చిన సిద్ధరామయ్య ప్రభుత్వాన్నే కూల్చుతామని బీజేపీ నాయకులు ఇప్పటికే చెబుతున్నందున...

> **ప్రస్తుత పరిస్థితులలో ఒడిశా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ మోడల్‌ను ఆచరించడమే ఉత్తమం అనే అభిప్రాయానికి పలువురు నాయకులు వచ్చేస్తున్నారు. జాతీయ రాజకీయాల ఊసెత్తకుండా రాష్ట్రానికే పరిమితమవుతూ కేంద్రంతో సఖ్యతగా ఉండటమే నవీన్ మోడల్.**



తెలంగాణలో మాత్రం రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని సజావుగా సాగనిస్తారా? అన్న ప్రశ్న ఉత్పన్నం కాకమానదు. ప్రస్తుతానికి తెలంగాణలో బీజేపీ బలం అంతంత మాత్రమే అయినప్పటికీ అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీకి, ప్రతిపక్షంలోకి వెళ్లిన బీఆర్ఎస్‌కూ కంటి మీద కునుకు లేకుండా చేయబోతున్నారు. భవిష్యత్ రాజకీయ పరిణామాలను ఇప్పటికిప్పుడు ఊహించడం కష్టమేగానీ మోదీ హయాంలో వివిధ రాష్ట్రాలలో చోటు చేసుకుంటున్న పరిణామాలను బట్టి ఏమైనా జరగవచ్చు అని నమ్మాల్సిన పరిస్థితి. ఒకప్పుడు ఇందిరాగాంధీ హయాంలో, ఇప్పుడు మోదీ హయాంలో ప్రతిపక్షాలకు చెందిన రాష్ట్ర ప్రభుత్వాలు అనేక కుదుపులకు గురయ్యాయి, అవుతున్నాయి. ఈ నేపథ్యంలో లోక్‌సభ ఎన్నికల గండం నుంచి గట్టెక్కడానికి కేసీఆర్ ఏం చేయబోతున్నారో చూడాలి. ఇప్పటికే బీఆర్ఎస్‌కు చెందిన నలుగురైదుగురు మాజీ ఎమ్మెల్యేలు, ఒకరిద్దరు ఎంపీలు రానున్న లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్ తరఫున పోటీ చేయడానికి సిద్ధపడుతున్నారు. కేసీఆర్ కూడా ఎన్నికల్లో బలమైన అభ్యర్థుల కోసం అన్వేషణ మొదలు పెట్టారు. తుంటికి గాయమై ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న తనను పరామర్శించడానికి వచ్చిన భారత మాజీ ప్రధాన న్యాయమూర్తి ఎన్వీ రమణను తమ పార్టీ తరఫున మల్కాజ్‌గిరి లోక్‌సభ స్థానం నుంచి పోటీ చేయవలసిందిగా కేసీఆర్ ప్రతిపాదించారు. తాజాగా శాసనసభకు జరిగిన ఎన్నికల్లో మల్కాజ్‌గిరి పరిధిలోని ఏడు అసెంబ్లీ స్థానాలను బీఆర్ఎస్ గెలుచుకుంది. ఈ నేపథ్యంలో ఎన్వీ రమణ తమ పార్టీ నుంచి పోటీ చేస్తే గెలిచే అవకాశం ఉందని భావిస్తున్నారు. అయితే, ఈ ప్రతిపాదనను రమణ సున్నితంగా తిరస్కరించారు. ఇప్పుడున్న పరిస్థితులలో బీఆర్ఎస్ తరఫున పోటీ చేయడానికి బలమైన అభ్యర్థులు లభించడం కష్టం. ఎవరు నమ్మినా నమ్మకపోయినా కేసీఆర్ వద్ద ఇప్పుడు డబ్బు కూడా లేదు. లోక్‌సభ ఎన్నికల్లో అభ్యర్థులకు నిధులు ఎలా అని ఆయన మథనపడుతున్నారు. బీఆర్ఎస్‌ను ఏర్పాటు చేసిన తర్వాత జాతీయ రాజకీయాలపై ఆశలు పెంచుకొని ఉన్న డబ్బంతా మహారాష్ట్ర తదితర రాష్ట్రాలకు చెందిన చోటా మోటా నాయకులకు ధారపోశారు. ఒకరకంగా చెప్పాలంటే అపాత్ర దానం చేశారు. ఇప్పుడు ఆయనే నిధుల కొరతను ఎదుర్కొంటున్నారు. ఇప్పటిదాకా జాతీయ రాజకీయాలలో సైతం ప్రముఖంగా కనిపించిన చంద్రబాబు, కే.చంద్రశేఖర రావులది ఇప్పుడు భిన్నమైన పరిస్థితి. బీజేపీతో చేతులు కలపడానికి సిద్ధపడుతున్నప్పటికీ ఆ పార్టీ పెద్దలు ససేమిరా అనడంతో కేసీఆర్ బలహీనుడిగా మారిపోయారు.

చంద్రబాబు ఇలా, జగన్ అలా...

చంద్రబాబుది కూడా విచిత్రమైన పరిస్థితి. ప్రజల్లో ఆయనకు బలం ఉన్నప్పటికీ బీజేపీని కాదనుకోలేని పరిస్థితి. అయోధ్యలో శ్రీరాముడి విగ్రహ ప్రతిష్ఠాపనకు ఆహ్వానం అందినదే తడవుగా ఆయన బయలుదేరి వెళుతున్నారు. వెళ్లకపోతే బీజేపీ పెద్దలకు కోపం వస్తుందేమోనని ఆయన ఆందోళన చెందుతూ ఉండవచ్చు. జగన్మోహన్ రెడ్డికి ఇటువంటి బాదరబందీ ఏమీ లేదు. అయితే.. ఆయన బీజేపీ పెద్దలకు ఆగ్రహం తెప్పించకుండా, ఏం చేసినా వారి అనుమతితోనే చేసుకుంటూ పోతున్నారు. మూడు రాజధానుల విషయం కూడా బీజేపీ పెద్దలకు చెప్పే చేశారట! అయినా దానికి అతీ గతీ లేదు. ఢిల్లీ పెద్దల సూచన మేరకు ఎన్వీ రమణపై ఫిర్యాదు చేసినా ఆయన ప్రధాన న్యాయమూర్తిగా నియమితులు కాకుండా ఆపలేకపోయారు. చివరకు సొంత సోదరి తన కుమారుడి వివాహ పత్రిక అందజేయడానికి వస్తానన్నా బీజేపీ పెద్దలకు కోపం వస్తుందని తప్పించుకోజూశారు. మొత్తమ్మీద బీజేపీ పెద్దలను పల్లెత్తు మాట అనలేని పరిస్థితి జగన్మోహన్ రెడ్డిది. తెలుగు రాష్ట్రాలకు చెందిన అధికార, ప్రతిపక్ష నేతలు ఇంత బలహీనులు కావడం నిజంగా విషాదం. ఒకప్పుడు ఇందిరాగాంధీ వంటి నాయకురాలినే ఎదిరించి తొడగొట్టి నిలబడిన ఎన్టీఆర్‌ను చూశాం. ఇప్పుడు అలాంటి నేతలు తెలుగునాటే కాదు ఇతర రాష్ట్రాలలో కూడా కనిపించడం లేదు. తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ కూడా బిక్కుబిక్కుమంటూ కాలం వెళ్లబుచ్చుతున్నారు. ఆయన ప్రభుత్వంలోని అనేక మంది మంత్రులు ఈడీ కేసులలో చిక్కుకున్నారు. బిహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ ఎప్పుడు ఏ మలుపు తీసుకుంటారో తెలియదు. పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ తల ఎగరేస్తున్నట్టు కనిపిస్తున్నప్పటికీ ఇదివరకటితో పోల్చితే ఇప్పుడు ఆమె కూడా మెత్తబడిపోయారు. ఈ నేపథ్యంలో నరేంద్ర మోదీ మూడో పర్యాయం అధికారంలోకి వస్తే భారత రాజకీయ ముఖచిత్రం ఎలా ఉంటుందో ఊహించుకోవచ్చు. ప్రాంతీయ పార్టీల పెద్దలు బతికి బట్టకట్టాలంటే ఢిల్లీ ఆధిపత్యానికి తలవొంచక తప్పని పరిస్థితులు రావొచ్చు. ప్రధాని మోదీని ఎదిరించి నిలబడే శక్తి ఏ ప్రాంతీయ నాయకుడికి కూడా ఉండదు. అందుకే ప్రస్తుత పరిస్థితులలో ఒడిశా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ మోడల్‌ను ఆచరించడమే ఉత్తమం అనే అభిప్రాయానికి పలువురు నాయకులు వచ్చేస్తున్నారు. జాతీయ రాజకీయాల ఊసెత్తకుండా రాష్ట్రానికే పరిమితమవుతూ కేంద్రంతో సఖ్యతగా ఉండటమే నవీన్ మోడల్. ఇప్పుడు ప్రధాని మోదీకి శ్రీరాముడు కూడా తోడయ్యాడు. అయోధ్యలో శ్రీరాముడి విగ్రహ ప్రాణప్రతిష్ఠ మహోత్సవాన్ని ఘనంగా నిర్వహించనుండటంతో ఉత్తర భారతదేశం 'జై శ్రీరామ్' నినాదాలతో మార్మోగుతున్నది. విగ్రహ ప్రతిష్ఠ జరగకపోయినా, ప్రత్యేక పూజలు జరగకపోయినా అయోధ్య అక్షింతలంటూ దేశమంతా ప్రజలందరికీ పంచుతున్నారు. మోదీ ఆచరిస్తున్న ఈ రాజకీయ తంత్రం ముందు ఎవరు మాత్రం నిలబడగలరు? అందుకే కాబోలు 2024 ఎన్నికలను కూడా వదిలేసి 2029 ఎన్నికల్లోనే అదృష్టాన్ని పరీక్షించుకోవాలని రాహుల్ గాంధీ నిర్ణయించుకున్నారు. అప్పటికి ప్రధాని మోదీ 80 ఏళ్లకు చేరతారు. మహాభారతంలో అస్త్ర సన్యాసం చేస్తేతప్ప భీష్ముడిని నిలువరించలేమని శ్రీకృష్ణుడు చెబుతాడు. ఆధునిక భారతంలో రాజకీయ రణ క్షేత్రంలో నరేంద్ర మోదీ మోహరించి ఉన్నంతవరకూ ఆయనను ఎవరూ ఢీకొని నిలబడలేరా? అంటే ప్రస్తుతానికి లేరు అనే చెప్పవచ్చు. రానున్న ఎన్నికల్లో మనకు వినపడబోయే నినాదం ఒకటే. జై శ్రీరాం–జై మోదీ. అంతే! ఈ పరిస్థితులలో కేసీఆర్ అయినా, చంద్రబాబు అయినా, జగన్మోహన్

> **లోక్‌సభ ఎన్నికల ఫలితాల తర్వాత బీఆర్ఎస్‌లో చోటు చేసుకోబోయే పరిణామాలు ఎలా ఉండబోతున్నాయి? పార్టీ తరఫున గెలిచిన ఎమ్మెల్యేలలో ఎంత మంది ఉంటారు? ఎంతమంది పోతారు? కాంగ్రెస్–బీజేపీల నుంచి ఎదురయ్యే సవాళ్లు ఎలా ఉండబోతున్నాయి? అనే ప్రశ్నలు ఉండనే ఉన్నాయి. కాంగ్రెస్ పార్టీలో చేరడానికి పలువురు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు సిద్ధంగా ఉన్నప్పటికీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నుంచి గ్రీన్ సిగ్నల్ రావడం లేదు. తమ పార్టీ నుంచి వలసలను ప్రోత్సహించేలోపే కాంగ్రెస్ పార్టీ నుంచి కొంతమందిని గుంజుకుంటే ఎలా ఉంటుందని కేటీఆర్ భావిస్తున్నప్పటికీ... కేసీఆర్ మాత్రం అటువంటి పని మనం చేయవద్దని వారిస్తున్నారు. ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వాన్ని పడగొట్టామన్న అపఖ్యాతి మనకెందుకు? అని ఆయన అన్నట్టు తెలుస్తోంది.**

> **ఇప్పుడు ప్రధాని మోదీకి శ్రీరాముడు కూడా తోడయ్యాడు. అయోధ్యలో శ్రీరాముడి విగ్రహ ప్రాణప్రతిష్ఠ మహోత్సవాన్ని ఘనంగా నిర్వహించనుండటంతో ఉత్తర భారతదేశం 'జై శ్రీరామ్' నినాదాలతో మార్మోగుతున్నది. విగ్రహ ప్రతిష్ఠ జరగకపోయినా, ప్రత్యేక పూజలు జరగకపోయినా అయోధ్య అక్షింతలంటూ దేశమంతా ప్రజలందరికీ పంచుతున్నారు. మోదీ ఆచరిస్తున్న ఈ రాజకీయ తంత్రం ముందు ఎవరు మాత్రం నిలబడగలరు? అందుకే కాబోలు 2024 ఎన్నికలను కూడా వదిలేసి 2029 ఎన్నికల్లోనే అదృష్టాన్ని పరీక్షించుకోవాలని రాహుల్ గాంధీ నిర్ణయించుకున్నారు. అప్పటికి ప్రధాని మోదీ 80 ఏళ్లకు చేరతారు. మహాభారతంలో అస్త్ర సన్యాసం చేస్తేతప్ప భీష్ముడిని నిలువరించలేమని శ్రీకృష్ణుడు చెబుతాడు. ఆధునిక భారతంలో రాజకీయ రణ క్షేత్రంలో నరేంద్ర మోదీ మోహరించి ఉన్నంతవరకూ ఆయనను ఎవరూ ఢీకొని నిలబడలేరా? అంటే ప్రస్తుతానికి లేరు అనే చెప్పవచ్చు. రానున్న ఎన్నికల్లో మనకు వినపడబోయే నినాదం ఒకటే. జై శ్రీరాం–జై మోదీ. అంతే!**

రాముడొచ్చేసాడు!

పట్టాభిషేకాన్నే వదిలేసిన నిన్ను
ప్రతిష్ఠించుకోవడం...
తండ్రి మాటకోసం అడవుల పట్టిన
నిన్ను వెతుక్కోవడం...
ఈ జన్మకు మాకు దక్కిన పుణ్యం.

ధర్మాన్ని నిలబెట్టిన నిన్ను
దక్కించుకుంటున్నపుడు కదా
అర్థమయింది..
ఎన్ని కష్టాలకోర్చుంటావో!
ఎన్ని అవమానాలను దాటుంటావో!
ఎన్ని ప్రశ్నలను సమాధానపరిచుంటావో!

నువ్వు పెట్టిన పరీక్షలో
నీ భిక్షతోనే గెలుపొందిన
రామదండులం మేం!
నువ్వు మా రాముడివి...
ఇక మారాము చేయక
మా పూజలందుకుని
ధర్మమార్గాన నడిపించు!

– వక్కలంక సత్తిరాజు

వ్యాసాలు, ఉత్తరాలు పంపవలసిన చిరునామా
ఎడిటోపేజీ, ఆంధ్రజ్యోతి, ప్లాట్–76, అశ్వినీ లే ఔట్, హుడా హైట్స్, రోడ్ నంబరు–70, జూబ్లీహిల్స్, హైదరాబాద్–500033.
మెయిల్: editpage@andhrajyothy.com

అయోధ్య: ఆచార్యుల ఆక్షేపణలు

అయోధ్యలో జనవరి 22న జరుగబోయే రామ్‌లల్లా విగ్రహ ప్రతిష్ఠపై ఇద్దరు పీఠాధిపతులు మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలు భారతీయ సంస్కృతిని ప్రేమించే వారికి చాలా బాధ కల్గించాయి. పూరీ శంకరాచార్యులు 'సిఎన్ఎన్' ప్రతినిధికి ఇచ్చిన ఇంటర్వ్యూ మొదటిది. జ్యోతిర్మఠం పీఠాధిపతి 'వైర్' అనే మీడియా ప్రతినిధికిచ్చినది రెండవది.

పూరీ శంకరాచార్యులు విగ్రహ ప్రతిష్ఠ ఆగమశాస్త్ర ప్రకారం జరగడం లేదని, అలా చేస్తే శాకినీ డాకినీ లాంటి ప్రేతాదులు అక్కడ చేరతాయని అన్నారు. ప్రధాని నరేంద్ర మోదీ రాముని విగ్రహాన్ని స్పృశిస్తారని, అది శాస్త్ర విరుద్ధమని ఆక్షేపించారు. అదే ఇంటర్వ్యూలో కులవ్యవస్థపై మాట్లాడుతూ బ్రాహ్మణజన్మ చరమజన్మ అనీ దానిద్వారానే మోక్షప్రాప్తి అనీ మరో వ్యాఖ్య చేశారు.

రెండవ ఇంటర్వ్యూలో జ్యోతిర్మఠం ఆచార్యులు కూడా ప్రాణప్రతిష్ఠ శాస్త్ర విరుద్ధమని, ముహూర్తం ఏ పంచాంగంలోనూ లేదని వివరించారు. దేవాలయాల నిర్మాణం గురించి చెప్పే ఆగమశాస్త్రం వేదంతో సమానమని, తాము శాస్త్రాన్ని రక్షించడం ముఖ్యమనీ చెప్పారు. "శ్రుతి స్మృతీ మమైవాజ్ఞే" అనే శ్లోకాన్ని ఉదహరించారు. శ్రుతి, స్మృతి (ఆగమశాస్త్రం) రెండు భగవంతుని ఆజ్ఞలే అని దీని అర్థం.

వీరు అంతటితో ఆగక రాజకీయకోణాన్ని ప్రస్తావిస్తూ అమిత్ షా లెక్క ప్రకారం బీజేపీ సభ్యత్వం 10 కోట్లు ఉందని, ఆర్ఎస్ఎస్, మిగతా అనుబంధ సంస్థలు, సానుభూతిపరులు, అందర్నీ కలుపుకుంటే 25 కోట్ల వరకు ఉండవచ్చని లెక్కగట్టారు. మిగతా 75 కోట్ల హిందువులు ఈ ప్రతిష్ఠకు వ్యతిరేకంగా ఉన్నారంటూ ప్రజానాడిని గుర్తించినట్లు వ్యాఖ్యానించారు. 75 కోట్ల హిందువుల మనోభావాల్ని దెబ్బతీస్తున్నారని వీరు అన్నారు.

రామాలయ ప్రతిష్ఠ ఒక రాజకీయ కార్యక్రమమంటూ దాన్ని బహిష్కరించిన ప్రతిపక్షాలకు పై రెండు ఇంటర్వ్యూలూ మంచి ఇంధనంగా మారాయి. ఇలా అవుతుందని తెలియనంత అమాయకులు కాదు పై ఆచార్యులు. ఇద్దరూ రాజకీయంగా మోదీపై తమ వ్యతిరేకతను చెప్పకనే చెప్పారు. శంకరాచార్యుల్ని ఎప్పుడూ గౌరవించని వారందరూ ధర్మానికి హాని జరుగుతోందని, ఆచార్యపీఠాలు ఆలయ ప్రతిష్ఠను వ్యతిరేకిస్తున్నాయనీ రాజకీయలబ్ధిని పొందాలని ప్రయత్నించడంలో ఆశ్చర్యం లేదు.

పోతే, శాస్త్రపరంగా పై ఆచార్యులు చెప్పింది సరైనదా అని విచారించాలి. శంకరాచార్య పీఠాలు హిందూధర్మంలో ఉన్న అనేక సంప్రదాయాల్లో ఒకానొక సంప్రదాయం. ఉత్తర భారతదేశంలో రామానంద సంప్రదాయమనీ, చైతన్య సంప్రదాయమనీ ఉన్నాయి. రామానుజ, మాధ్వ సంప్రదాయాలు దేశమంతటా ఉన్నాయి. కాబట్టి ఒక సంప్రదాయం వారు చెప్పిందే సరైనదనడం కుదరదు.

ఇద్దరు ఆచార్యులూ శ్రుతి, స్మృతి అని రెండు పదాల్ని వాడారు. శ్రుతి అంటే తపోనిష్ఠలో ఉన్న ఋషులకు వినపడిన భగవంతుని మాటలు. ఇవే వేదాలు, ఉపనిషత్తులూ. స్మృతి అంటే శ్రుతిని స్మరించుకొని (శ్రుతి ఉద్దేశ్యాన్ని మనసులో ఉంచుకొని) అనేక లౌకిక సందర్భాల్లో వ్యవహరించాల్సిన విధానాల గురించి తర్వాతికాలంలో వచ్చిన

> **శంకరాచార్య పీఠాలు హిందూధర్మంలో ఉన్న అనేక సంప్రదాయాల్లో ఒకానొక సంప్రదాయం. ఉత్తర భారతదేశంలో రామానంద సంప్రదాయమనీ, చైతన్య సంప్రదాయమనీ ఉన్నాయి. రామానుజ, మాధ్వ సంప్రదాయాలు దేశమంతటా ఉన్నాయి. కాబట్టి ఒక సంప్రదాయం వారు చెప్పిందే సరైనదనడం కుదరదు. ఆచార్యుడైనా గర్వించినవాడై ఏది సరైనది, ఏది సరికాదు అని తెలియక ప్రవర్తిస్తే అతన్ని పరిత్యజించాలి. ప్రస్తుత భారతంలో అలాంటి వారికి నమస్కరించి దూరం పెట్టి సమాజాన్ని ఏకం చేసే వారిని అనుసరించాలి.**



పుస్తకాలు. ఉదా: మనుస్మృతి ఒక గ్రంథం. దీని తర్వాత దాదాపు 40 స్మృతులు వివిధ ప్రాంతాల్లో, వివిధ సమయాల్లో వచ్చాయి. అలాగే ఆగమశాస్త్రాలు కూడా. వివిధ ప్రాంతాల్లో వివిధ సంప్రదాయాలు. శ్రుతి మాత్రం దేశమంతటా ఒకటే– స్మృతులు అనేకాలు. శ్రుతి ఏదైనా విషయంపై దాని తత్వాన్ని స్థూలంగా చెబుతుంది. ఉదా: పరమాత్మ అనేదాన్ని నిరాకారంగా భావించి ఉపాసించవచ్చు– లేదా ఒక ఆలంబన (ఆధారం), ఒక విగ్రహం, లేదా యంత్రం ఎదురుగా ఉంచుకొని దేవత తత్వాన్ని ధ్యానం చేయవచ్చు అని చెబుతుంది. మన మనస్సును శుద్ధి చేసుకోవడమే దానిలో ఉద్దేశం. దీని ఆధారంగా స్మృతి కొన్ని కల్పనల్ని చేస్తుంది. విగ్రహం ఇలా ఉండాలి. దేవుడికి నాలుగు చేతులుండాలా, 10 చేతులుండాలా, 5 తలలుండాలా అనేదాన్ని గురించి కొన్ని కల్పనలు చేస్తాయి. అలాగే గర్భగుడి అంటే శిరస్సులాంటిది. దానికి ముందున్న ప్రాంగణం శరీరం లాంటిది. ప్రాకారం కాళ్ళ స్థానం. ఈ విధంగా ఒక పవిత్ర భావన కలిగించడానికి కొన్ని కల్పనలు చేస్తాయి. ఇవి వివిధ సంప్రదాయాల్లో వివిధ రీతుల్లో ఉంటాయి. అలాగే జ్యోతిషం విషయంలో కూడా. తెలుగువారికి అమావాస్య శుభం కాదు. తమిళులకు చాలా శుభకరం. పండుగలు ఫలానా రోజంటే ఫలానా రోజని వివిధ సంప్రదాయాలు చెబుతుంటారు. ఎవరి సంప్రదాయం వారికి సరైనది. ఇన్ని సంప్రదాయాలున్న దేశంలో భారతదేశ చరిత్రతో ఎంతో భావోద్వేగాలకు విషయమైన అయోధ్యలో ప్రాణప్రతిష్ఠ సరైంది కాదనడం ఆచార్యుల అవగాహనారాహిత్యం.

రాముడి విగ్రహాన్ని మోదీ స్పృశించకూడదనడం చాలా తీవ్రమైన ఆక్షేపణ. అరణ్యవాసానికి వెళ్లిన రాముడు మొదటి రోజు రాత్రి ఒకానొక చెట్టునీడన పండుకోవడానికి సిద్ధమవుతాడు. దగ్గరలో ఉన్న గ్రామపెద్ద గుహుడు, రాముడు వచ్చాడని తెలుసుకుని హడావుడిగా వచ్చి, రాముణ్ణి కౌగలించుకొని తన గ్రామానికి రమ్మని ప్రార్థిస్తాడు. ఇక్కడ రాముడు గుహుణ్ణి కౌగలించుకోవడం కాదు, గుహుడే రాముణ్ణి కౌగలించుకుంటాడు. అడవుల్లో జంతువుల్ని వేటాడే గుహుడు సాక్షాత్తూ రాముణ్ణి కౌగలించుకుంటే దేశ ప్రధాని అయిన మోదీ రాముని విగ్రహాన్ని స్పృశించడం తప్పనడం ఏమి విజ్ఞత? అలాంటి వారి మాటల్ని ఖండించడానికి బదులు వాటిని రాజకీయ లబ్ధికి వాడుకోవడం దురదృష్టకరం. అనేక దేవాలయాల్లో మూలవిగ్రహాల్ని స్పృశించే ఆచారం ఉందని మనం గుర్తుంచుకోవాలి.

పూరీ ఆచార్యులు మరొక మాట అన్నారు. అంతులేని జనన మరణ ప్రవాహంలో కొట్టుమిట్టాడుతున్న జీవుడు ఏదో పుణ్యవిశేషంగా బ్రాహ్మణజన్మను పొందుతాడని అన్నారు. బ్రాహ్మణ జన్మ చరమజన్మ. అంటే చివరి జన్మ. దీనిద్వారానే మోక్షప్రాప్తి అని స్వామీజీ మాట. దీనికి విదురుణ్ణి ఉదాహరణగా ఇచ్చారు. ఆత్మతత్వాన్ని తనకు చెప్పమని ధృతరాష్ట్రుడు అడిగినప్పుడు– తనకు అది తెలుసుకాని దాన్ని బోధించే అధికారం లేదని విదురుడంటాడు. ఆ కాలంలో తత్వశాస్త్రాన్ని బోధించే అధికారం బ్రాహ్మణునిదే. పాఠం చెప్పడం వేరు, మోక్షం వేరు– మోక్షం జ్ఞానానికి సంబంధించినది. దీనికి మానవులందరూ అధికారులని ఉపనిషత్తుల ప్రతిపాదన– బ్రాహ్మణునికే మోక్షానికి అధికారం ఉందనడం శ్రుతి విరుద్ధం. ఏదైనా స్మృతి (సెకండరీ టెక్స్ట్‌లో)లో ఉండవచ్చు. స్వామీజీ శ్రుతి విరుద్ధంగా ఇలా చెప్పడం శోచనీయం. దీన్ని ఖండించడానికి బదులు ఆయన మాటల్ని ప్రమాణంగా తీసుకొని ఆలయ ప్రతిష్ఠను వ్యతిరేకించడం దురదృష్టకరం.

జ్యోతిర్మఠ పీఠాధిపతి బీజేపీ సభ్యత్వాన్ని అంచనావేసి వారందరూ రాజకీయ హిందువులని ముద్రవేయడం, మిగతావారందరూ దీన్ని వ్యతిరేకిస్తున్నారనడం సమాజాన్ని చీల్చే మాట. సమాజాన్ని కలపడం వీరి పని.. చీల్చడం కాదు.

ఆయన తన ఇంటర్వ్యూ చివరలో ఒక మాట అన్నారు. ఆచార్య స్థానంలో ఉన్న తాను ఒక తండ్రిగా కొడుకు లాంటి మోదీకి సలహా ఇస్తున్నానన్నారు. అలాంటి వాక్యాలే ప్రమాణమైతే రామాయణంలోను, భారతంలోను ఒక శ్లోకం ఉంది.

"గురోరప్యవలిప్తస్య కార్యాకార్యమజానతః
ఉత్పథప్రతిపన్నస్య పరిత్యాగో విధీయతే"

కైకేయి చెప్పిన అధర్మయుక్తమైన మాటను పాటించాల్సిన అవసరం లేదని లక్ష్మణుడు రామునితో అనడం రామాయణ సందర్భం. వివాహం చేసుకోననే తన ప్రతిజ్ఞను నిలుపుకోవడానికై భీష్ముడు తన గురువైన పరశురామునితో చెప్పిన మాట భారతంలోని సందర్భం.

శ్లోకం అర్థం ఇది– ఆచార్యుడైనా గర్వించినవాడై ఏది సరైనది, ఏది సరికాదు అని తెలియక ప్రవర్తిస్తే అతన్ని పరిత్యజించాలి అని తాత్పర్యం. ప్రస్తుత భారతంలో అలాంటి వారికి నమస్కరించి దూరం పెట్టి సమాజాన్ని ఏకం చేసే వారిని అనుసరించాల్సిన సందర్భం ఇది.



● డా. కె. అరవింద రావు
మాజీ డీజీపీ



కరుణాపురం వద్ద జంక్షన్, ఫ్లైఓవర్ నిర్మాణ మ్యాప్‌ను పరిశీలిస్తున్న మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి

అభివృద్ధి పనులపై మంత్రి నజర్

▸ వివిధ ప్రాంతాలను సందర్శించిన మంత్రి పొంగులేటి

వరంగల్ నగర పర్యటనకు శనివారం వచ్చిన మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి నగరాభివృద్ధి ప్రణాళికలు, పనులను పరిశీలించారు. కరుణాపురం వద్ద వరంగల్ వెళ్లే దారిలో జంక్షన్ నిర్మాణం, స్వాగత తోరణం, రింగ్ రోడ్డు బ్రిడ్జి మీదుగా హైదరాబాద్-హనుమకొండ జాతీయ రహదారికి అనుసంధానంగా ఫ్లైఓవర్ నిర్మాణం అంశాలను పరిశీలించారు.

వివరాలు : 7లో..



సమీక్షా సమావేశంలో మాట్లాడుతున్న మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి



మంత్రి పొన్నం ప్రభాకర్



మంత్రి సీతక్క



సర్కారు లక్ష్యాలు నెరవేర్చండి..

హనుమకొండ సిటీ, జనవరి 20: ప్రజా సంక్షేమం, అభివృద్ధికి కాంగ్రెస్ ప్రభుత్వం నిర్దేశించిన లక్ష్యాలను నెరవేర్చాలని రాష్ట్ర రెవెన్యూ, సమాచార, హౌసింగ్ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి ఉమ్మడి జిల్లా అధికార యంత్రాంగాన్ని ఆదేశించారు. శనివారం ఆయన వరంగల్ జిల్లా పర్యటనకు వచ్చారు. హనుమకొండలోని కలెక్టరేట్‌లో ఉమ్మడి జిల్లాల అభివృద్ధి అంశంపై అంతర్గతంగా సమీక్ష జరిపారు. మంత్రులు సీతక్క, కొండా సురేఖ, రాష్ట్ర ప్రభుత్వ విప్ రాంచం ద్రునాయక్, ఎమ్మెల్యేలు మురళీనాయక్, నాయిని రాజేందర్‌రెడ్డి, కేఆర్ నాగరాజు, దొంతి మాధవరెడ్డి, రేవూరి ప్రకాశ్‌రెడ్డి, యశస్వినీరెడ్డితో పాటు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు పాడి కౌశిక్‌రెడ్డి, పల్లా రాజేశ్వర్‌రెడ్డి, ఆయా జిల్లాల కలెక్టర్లు, అదనపు కలెక్టర్లు, వివిధ శాఖల ఉన్నతాధికారులు పాల్గొన్నారు. ఉదయం 11:30గం టలకు ఆరంభమైన సమీక్ష.. సాయంత్రం 5:15గంటల వరకు కొనసాగింది. ప్రతీ జిల్లాలోని నియోజకవర్గాల వారిగా మంత్రి శ్రీనివాస్‌రెడ్డి సమీక్ష జరిపారు. అధికా రుల నుంచి నివేదికలు కోరారు. ఎమ్మెల్యేల ప్రతిపా దనలను మంత్రి శ్రీనివాస్‌రెడ్డి పరిశీలించారు. ఆయా నియోజకవర్గాల అభివృద్ధి, ప్రజల సమస్యలు, పరిష్కార చర్యలు, నిధుల వ్యయం, కేటాయింపు అంశాలను సుదీర్ఘంగా చర్చించారు. ఎమ్మెల్యేల ప్రతిపాదనలు సేకరించి వాటిని ఆచరణలో పెట్టే చర్యలు చేపట్టాలని అధికారులకు సూచించారు. అభివృద్ధి, ప్రజా సమస్యల పరిష్కారంలో అధికారులు నిర్లక్ష్యం ప్రదర్శిస్తే ఉపేక్షించబోమని మంత్రి శ్రీనివాస్‌రెడ్డి స్పష్టం చేశారు.

ఇరిగేషన్, పంచాయతీరాజ్ పనులే కీలకంగా..

వరంగల్ ఉమ్మడి జిల్లాలోని ఇరిగేషన్ ప్రాజెక్టులు, పంచాయతీరాజ్ పనులే కీలకంగా సమీక్ష జరిగింది. జిల్లాలోని వ్యవసాయ సాగు, తాగునీటి వనరులు, ఇరిగేషన్ ప్రాజెక్టుల వివరాలు, పూర్తయినవి, అమల్లో ఉన్నవి, ఇంకా ప్రారంభించని ప్రాజెక్టుల విషయాలను మంత్రి శ్రీనివాస్‌రెడ్డి చర్చించారు. అదే విధంగా పంచాయతీరాజ్ శాఖ పనులును సమీక్షించారు. బీఆర్ఎస్ పాలనలో నియోజకవర్గాల వారిగా ప్రకటించిన ప్రాజెక్టులను అధికారుల నుంచి అడిగి తెలుసుకున్నారు. ప్రకటించిన ప్రాజెక్టులు ఆచరణలోకి వచ్చాయా.. లేదా.. అసలే చేపట్టనివి ఎన్ని? ప్రారంభించి వదిలేసినవి ఎన్ని? అనే వివరాలను అధికారుల నుంచి సమగ్రంగా సేకరించి సమీక్ష జరిపారు. ప్రతీ నియోజకవర్గ అభివృద్ధి ప్రణాళికలు, నిధుల కేటాయింపు, నిర్దేశిత లక్ష్యాలు, అభివృద్ధి పనుల ముగింపు అంశాలపై అధికారులకు దిశా, నిర్దేశం చేశారు. ప్రజా పాలన అభయహస్తం గ్యారంటీల దరఖాస్తులు, కంప్యూటరీకరణను చర్చించారు. రెండు పడక గదుల నిర్మాణం, పంపిణీ వివరాలను సమీక్షించారు. 12 నియోజకవర్గాల పెండింగ్ సమస్యల పరిష్కార చర్య లు చేపట్టాలని, అభయహస్తం హామీలను నెరవేర్చాల ని సూచించారు. అధికారులు, సిబ్బంది చిత్తశుద్ధితో పని చేయాలని, ప్రజల సమస్యలు, అభివృద్ధి ఫలాలే పని తనానికి కొలమానమని స్పష్టం చేశారు.

- ప్రజలు, ప్రభుత్వానికి వారధులు మీరే..
- నిర్లక్ష్యాన్ని ప్రదర్శించే అధికారులను ఉపేక్షించం
- అమల్లో ఉన్న ప్రాజెక్టులను త్వరగా పూర్తి చేయండి
- ఇరిగేషన్, పంచాయతీరాజ్ పనులు కీలకం
- ప్రాజెక్టులు, నిధులు, పూర్తిపై మరింత సమాచారమివ్వాలి..
- ఉమ్మడి వరంగల్ జిల్లా అభివృద్ధి సమీక్షలో మంత్రి శ్రీనివాస్‌రెడ్డి
- జిల్లాల వారీగా సుదీర్ఘంగా చర్చించిన పొంగులేటి

జాతరను విజయవంతం చేద్దాం..

మేడారం జాతరను సమష్టిగా విజయవంతం చేద్దామని మంత్రి సీతక్క కోరారు. జాతర కోసం ప్రభుత్వం రూ.105కోట్లు కేటాయించిందని

▸ మిగతా 7వ పేజీలో..

కాంగ్రెస్ వర్సెస్ బీఆర్ఎస్

అభివృద్ధి సమావేశం కాంగ్రెస్ వర్సెస్ బీఆర్ఎస్‌గా మారింది. బీఆర్ఎస్‌కు చెందిన ఎమ్మెల్యేలు పాడి కౌశిక్‌రెడ్డి, పల్లా రాజేశ్వర్‌రెడ్డి, మంత్రి పొన్నం ప్రభాకర్‌ల మధ్య జరిగిన సంభాషణ సమావేశాన్ని వేడెక్కించింది. కాంగ్రెస్ నాయకురాలు ఝాన్సీరెడ్డి సమావేశంలో పాల్గొనడం, కమలాపూర్‌లో కల్యాణలక్ష్మీ చెక్కుల పంపిణీ, ప్రొటోకాల్ అంశాలు రగడకు కారణమయ్యాయి. జనగామ నియోజకవర్గంలో ఎమ్మెల్యేగా తనకు ప్రొటోకాల్‌ను ఇవ్వడం లేదని, తన నియోజకవర్గంలో కూడా అభివృద్ధికి సమ ప్రాధాన్యత ఇవ్వాలని, ఎమ్మెల్యే కాని వారిని సమావేశంలో ఎలా ఉంటారని పల్లా రాజేశ్వర్‌రెడ్డి ప్రశ్నించినట్లు తెలిసింది. ఇదే క్రమంలో తనకు తెలియకుండా కల్యాణలక్ష్మీ చెక్కుల పంపిణీ జరిగిందంటూ ఎమ్మెల్యే కౌశిక్‌రెడ్డి చెప్పడంతో మంత్రి పొన్నం ప్రభాకర్

▸ మిగతా 7వ పేజీలో..

ఉమ్మడి జిల్లా అభివృద్ధికి అధిక నిధులు

- మేడారం జాతరకు రూ.105కోట్లు
- ప్రజాభిప్రాయానికి అనుగుణంగా మాస్టర్‌ప్లాన్
- ప్రగతి భవన్ నిర్మాణానికి 8 నెలలు.. కాళోజీ కళాక్షేత్రానికి పదేళ్లా..?
- రాష్ట్ర రెవెన్యూ, సమాచార, హౌసింగ్ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి

7



విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడుతున్న ఏబీవీపీ నేతలు

ఫార్మసీలో డిటెన్షన్ విధానాన్ని ఎత్తివేయాలి

▸ కేయూ పరిపాలన భవనాన్ని ముట్టడించిన విద్యార్థులు

▸ వర్సిటీ పరీక్షల అధికారులు ఘెరావ్

కేయూ క్యాంపస్, జనవరి 20: కాకతీయ యూనివర్సిటీ పరిధిలో ఫార్మసీ విద్యార్థులకు డిటెన్షన్ విధానాన్ని ఎత్తివేయాలని శనివారం కేయూ పరిపాలన భవనం ఎదుట విద్యార్థులు ఆందోళన చేపట్టారు. వర్సిటీ క్యాంపస్‌కు విద్యార్థులు పెద్దఎత్తున తరలివచ్చి పరిపాలన భవనం ఎదుట బైఠాయించారు. వర్సిటీ అధికారుల తమకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ పెద్ద పెట్టున నినాదాలు చేశారు. వర్సిటీ అధికారుల తీరును నిరసించారు.

ఈ సందర్భంగా ఏబీవీపీ నేషనల్ ఎగ్జిక్యూటివ్ సభ్యుడు మాచర్ల రాంబాబు, రాష్ట్ర ఎగ్జిక్యూటివ్ సభ్యుడు బందం ప్రణయ్‌లు మాట్లాడుతూ.. ఫార్మసీ కౌన్సిల్ ఆఫ్ ఇండియా నిబంధనల మేరకు ఫార్మసీ విద్యార్థులకు పరీక్షలు ముగిసిన వెంటనే ఇన్‌స్టంట్ సప్లిమెంటరీ పరీక్షలు నిర్వహించాలని డిమాండ్ చేశారు. సప్లిమెంటరీ పరీక్షలు నిర్వహించకపోవడంతో చాలామంది విద్యార్థులు డిటెన్షన్‌కు గురై విద్యకు దూరం అవుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. విద్యార్థుల ఆందోళనకు దిగడంతో కేయూ పరీక్షల నియంత్రణాధికారి ప్రొఫెసర్ పి.మల్లారెడ్డి, ప్రొఫెషనల్స్ కోర్సుల అసిస్టెంట్ రిజిస్ట్రార్ ప్రణయ్‌కుమార్ విద్యార్థుల వద్దకు వచ్చి సముదాయించేందుకు ప్రయత్నించారు. అయినా విద్యార్థులు వినిపించుకోకుండా ఘెరావ్ చేశారు. తమకు డిటెన్షన్ విధానాన్ని తొలగించాలని డిమాండ్ చేశారు. పీసీఐ నిబంధనలను పాటించాలని కోరుతూ వినతిపత్రాన్ని అందచేశారు. చివరకు విద్యార్థులిచ్చిన వినతి పత్రంలోని అంశాలను 5రోజులలో చర్చిస్తామని హామీ ఇచ్చారు. ఇదే విషయాన్ని లిఖితపూర్వకంగా రాసి ఇవ్వాలని విద్యార్థులు కోరగా హామీ పత్రాన్ని అందచేశా రు. నిరసన ఆందోళన కార్యక్రమంలో కేయూ ఏబీవీపీ వర్సిటీ ప్రెసిడెంట్ కొక్కుల ప్రశాంత్, యూనివర్సిటీ సెక్రటరీ శ్రావణ్‌కుమార్‌తో పాటు కేయూ పరిధిలోని ఫార్మసీ అఫ్లియేటెడ్ కళాశాల విద్యార్థులు పాల్గొన్నారు.

డిప్యూటేషన్లపై వివరాల సేకరణ

హనుమకొండ అర్బన్, జనవరి 20: ప్రజారోగ్య, కుటుంబ సంక్షేమ విభాగంలో వివిధ జిల్లాలతోపాటు డీహెచ్ కార్యాలయంలో డిప్యూటేషన్‌లు, వర్క్ ఆర్డర్లపై విధులు నిర్వర్తిస్తున్న ఉద్యోగుల వివరాలు వెంటనే పంపాలని రాష్ట్ర ప్రజారోగ్య, కుటుంబ సంక్షేమశాఖ సంచాలకుడు డాక్టర్ రవీంద్రనాయక్ ఆదేశించారు. రాష్ట్రప్రభుత్వం వివిధశాఖల్లో ఎంతమంది డిప్యూటేషన్‌లపై విధులు నిర్వర్తిస్తున్నారో వివరాలు సేకరించాలని ఆదేశించింది. ఈ ఉత్తర్వుల మేరకు శాఖలో కూడా ఎంత మంది డిప్యూటేషన్‌లపై విధులు నిర్వహిస్తున్నారో వివరాలు సేకరిస్తున్నారు. త్వరలో వీరందరినీ సొంత పోస్టింగులకు పంపనున్నట్లు విశ్వసనీయ సమాచారం.





జోరుగా.. హుషారుగా..

▸ ఆకట్టుకున్న ఈవెంట్లు ▸ ఆలోచింపచేస్తున్న ఎగ్జిబిట్లు ▸ వివిధ అంశాలపై వర్క్‌షాపులు

▸ ప్రముఖుల ప్రసంగాలు ▸ సందడిగా రెండో రోజు టెక్నోజియాన్ ▸ ఆవిష్కృతమైన మినీ భారతం

వరంగల్ నిట్ కళాశాలలో రెండోరోజు శనివారం టెక్నోజియాన్ (సాంకేతిక ఉత్సవం)-2024 జోరుగా హుషారుగా సాగింది. శుక్రవారం నిర్వహించిన ఈవెంట్లు రెండోరోజు కూడా కొనసాగాయి. వివిధ అంశాలకు సంబంధించి రూపొందించిన సుమారు మరో 40 కొత్త ఈవెంట్లు శనివారం జరిగాయి. దేశంలోని వివిధ రాష్ట్రాల నిట్ కళాశాలలకు చెందిన విద్యార్థులు రూపకల్పన చేసిన ఈ ఈవెంట్లు సరికొత్త సాంకేతికతలను ఆవిష్కరించాయి. ఒక్కో ఈవెంట్ ఒక్కో ప్రత్యేకతను చాటాయి. సాంకేతిక ప్రపంచంలో ఎప్పటికప్పుడు చోటు చేసుకుంటున్న నూతన పోకడలను దృష్టిలో ఉంచుకొని వాటికి అనుగుణంగా వీటిని రూపొందించారు. దైనందిన జీవితంలో ప్రజల అవసరాలు, భవిష్యత్తులో ఎదురయ్యే నూతన సవాళ్లను దృష్టిలో పెట్టుకొని రూపొందించిన ఈ ఈవెంట్లలో విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొన్నారు. తమ ప్రతిభాపాటవాలను చాటుకున్నారు.

- హనుమకొండ (ఆంధ్రజ్యోతి)/ కాజీపేట

7

రాముడి పాలన అనుసరణీయం

▸ ప్రముఖ ధార్మిక ప్రవచకురాలు అనంతలక్ష్మి

హనుమకొండ కల్చరల్, జనవరి 20: ప్రస్తుతం దేశమంతా రామమయం అయిందని, సోమవారం అయోధ్యలో రామాలయ పునఃప్రతిష్ట కోసం అందరూ ఎదురుచూస్తున్న క్రమంలో రామపాలన ప్రతీ ఒక్కరికి అనుసరణీయమని, ఆచరించదగినదని ప్రముఖ ధార్మిక ప్రవచకురాలు, బుల్లితెర ఫేమ్ డాక్టర్ నందివాడ అనంతలక్ష్మీ అన్నారు. హనుమకొండలో ఏకశిలా వైభవ మండలి ఆధ్వర్యంలో నిర్వహించే రామాయణ సప్తాహం కార్యక్రమంలో పాల్గొనేందుకు నగరానికి వచ్చిన ఆమె శనివారం ప్రసిద్ధ వేయిస్తంభాల ఆలయాన్ని సందర్శించి రుద్రేశ్వరుడికి ప్రత్యేక పూజలు చేశారు.

అనంతరం అక్కడ ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మా ట్లాడుతూ.. రామరాజ్య స్థాపన జరిగి వందల ఏళ్లు గడిచినా రాముడి ఆదర్శాలు ప్రతీ ఒక్కరికి నిత్య నూతనమని ఆమె పేర్కొన్నారు. ప్రేమ, వాత్సల్యం, కరుణరసం, కోపం, ఆవేశం, ఆగ్రహం ఇలా మనిషిలోని అన్నిరకాల సుగుణాలకు, గుణాలకు రాముడు ఆదర్శమని, యావత్ రామాయణం చదివితే రాముడి గొప్పతనం తెలుస్తుందన్నారు. ఈరోజు అయోధ్య విషయంలో రాముడి ఘనత ప్రపంచానికి మరింత విస్తృతమైందని అన్నారు. సమాజంలో అయోధ్య నేపథ్యంలో ధార్మిక భావన కూడా ఎంతో పెంపొందుతోందని చెప్పారు. హిందూత్వం కూడా మరింత బలోపేతం కానుందన్నారు. రామాయణం లాంటి ఇతిహాస పురాణాల ద్వారా రామరాజ్య విశేషాలను తెలుసుకొని ప్రజలు ప్రభావితం కావాలన్నారు. రామనామానికి ఎంతో గొప్ప శక్తి ఉందన్నారు. రాజరాజ్య స్థాపన ధర్మ ప్రచార విస్తృతికి అయోధ్య కేంద్ర బిందువు కావాలని ఆమె ఆకాంక్షించారు. జేడీ లక్ష్మీ నారాయణ స్థాపించిన పార్టీ కరీంనగర్ శాఖ అధ్యక్షురాలు కవిత తదితరులు ఆమె వెంట ఉన్నారు. ఆలయ ప్రధాన అర్చకుడు గంగు ఉపేంద్రశర్మ ఆలయ మర్యాదలతో స్వాగతించి ఆమెతో ప్రత్యేక పూజలు నిర్వహింపజేశారు. ఈవో వెంకటయ్య, వేద పండితుడు మణికంఠ శర్మ, పరిచారకుడు సందీప్‌శర్మ, మహిళా భక్తులు పాల్గొన్నారు.




ప్రసంగం చేస్తున్న అనంతలక్ష్మీ





అన్ని రంగాల్లో సాంకేతికతే కీలకం

- సవాళ్లను అధిగమిస్తేనే విజయం
- టెక్నోజియాన్‌లో రెడ్ బస్ సీఈవో ప్రకాశ్ సంగం


విద్యార్థులను ఉద్దేశించి ప్రసంగిస్తున్న ప్రకాశ్ సంగం

హనుమకొండ, జనవరి 20 (ఆంధ్రజ్యోతి): అన్ని రంగాల్లో సాంకేతికతే కీలకమని, ప్రస్తుత ప్రపంచంలో సాంకేతిక సాయం లేకుండా ముందుకు వెళ్లలేమని రెడ్‌బస్ సీఈవో ప్రకాశ్ సంగం అన్నారు. వరంగల్ నిట్‌లో టెక్నోజియాన్‌లో భాగంగా ఏర్పాటు చేసిన అతిథి ప్రసంగం కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. నిట్ క్యాంపస్‌లోని అంబేద్కర్ లెర్నింగ్ సెంటర్‌లో ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమంలో ఆయన విద్యార్థులను ఉద్దేశించి ప్రసంగించారు.

ఈ సందర్భంగా ప్రకాశ్ మాట్లాడుతూ.. ముఖ్యంగా వ్యాపార రంగంలో సాంకేతికత కీలకభూమిక పోషిస్తుందన్నారు. సాంకేతికత జీవితాలను ఎలా మారుస్తుందో ఇంజనీర్లు అర్థం చేసుకోవాలని అన్నారు. ప్రతీ రంగంలో సవాళ్లు, సమస్యలు ఉంటాయని, వాటిని అర్థం చేసుకొని పరిష్కరించుకుంటూ వెళ్లడం తోనే విజయం సాధ్యం అవుతుందన్నారు. రెడ్ బస్ మార్కెట్‌లో పోటీని ఎలా ఎదుర్కొన్నది, వాటిని ఎలా అధిగమించింది సోదాహరణగా ఆయన వివరించారు. పట్టుదల, కృషి, నిబద్ధత, నిజాయితీలే ప్రతీ మనిషి విజయ శిఖరాలను అందుకోవడానికి నిచ్చెనమెట్లలాగా ఉపయోగపడతాయన్నారు. ఇంజనీరింగ్ విద్యార్థులు తరగతి గదిలో తాము నేర్చుకున్నదే కాకుండా క్షేత్రస్థాయిలో దానిని ఆచరణాత్మకం చేయాలని అన్నారు. అప్పుడే మనం నేర్చుకున్న జ్ఞానానికి సార్థకత లభిస్తుందన్నారు. రెడ్ బస్ సీఈవోగా తన అనుభవాలను విద్యార్థులతో పంచుకున్నారు.

సాంకేతిక విజ్ఞానదాయిని
టెక్నోజియాన్

▶▶ విద్యార్థుల మనోభావాలు

ప్రతిష్ఠాత్మకమైన వరంగల్ నిట్ కళాశాలలో నిర్వహిస్తున్న టెక్నోజియాన్ విజ్ఞానదాయకంగానూ, స్ఫూర్తిమంతంగానూ ఉందని ఇందులో పాల్గొంటున్న పలువురు విద్యార్థులు అభిప్రాయపడ్డారు. టెక్నోజియాన్‌లో పాల్గొనడం తమ అదృష్టంగా పేర్కొన్నారు. ఎన్నో కొత్త విషయాలను నేర్చుకుంటున్నామని చెప్పారు. తమ ప్రతిభా పాటవాలను ప్రదర్శించాలనుకునే ఇంజనీరింగ్ విద్యార్థులు ఇలాంటి టెక్నోఫెస్ట్‌లో తప్పకుండా పాల్గొనాలని అన్నారు. వారి మాటల్లోనే...

పాల్గొనడం ఇది మూడోసారి



మధురెడ్డి, బీటెక్ ఫైనల్ ఇయర్ (ట్రిపుల్ ఈ), గుంటూరు

వరంగల్ నిట్‌లో నిర్వహిస్తున్న టెక్నోజియాన్‌లో వరుసగా పాల్గొనడం ఇది మూడోసారి. హాజరైన ప్రతీసారి సాంకేతికంగా కొత్త విషయాలను నేర్చుకుంటున్నాను. సరికొత్తగా చోటుచేసుకుంటున్న సాంకేతిక ఆవిష్కరణలను అర్థం చేసుకోవడానికి, సాంకేతికంగా మన ఆలోచనలకు పదును పెట్టడానికి టెక్నోజియాన్ మంచి వేదిక.

కొత్త ఆలోచనలకు అంకురం టెక్నోజియాన్



దేవిశ్రీ, బీటెక్ ట్రిపుల్ ఈ, వైజాగ్

విద్యార్థుల్లో నాయకత్వ లక్షణాలను పెంపొందించేందుకు, వినూత్న సాంకేతిక ఆవిష్కరణలకు సమష్టిగా కృషి చేయడానికి టెక్నోజియాన్ ఉత్ప్రేరకంగా పనిచేస్తుంది. విద్యార్థుల్లో వైజ్ఞానిక జిజ్ఞాసను పెంపొందించేందుకు టెక్నోజియాన్‌ను మించిన వేదిక మరొకటి లేదు. ఈ ఈవెంట్ టీమ్ లీడర్‌గా తాను ఈ టెక్‌ఫెస్ట్‌లో పాల్గొంటున్నాను

కొత్త జ్ఞానానికి ద్వారం టెక్నోజియాన్



హర్ష, మెకానికల్ సెకండ్ ఇయర్, హైదరాబాద్

జ్ఞానాన్ని విస్తరింప చేసుకునేందుకు, నలుగురితో కలిసి పనిచేసేందుకు, మనలోని భావాలను ఇతరులతో పంచుకునేందుకు టెక్నోజియాన్ ఎంతో ఉపయోగపడుతుంది. మొదట్లో నాకు స్టేజి ఫియర్ ఉండేది. టెక్నోజియాన్‌లో పాల్గొన్న తర్వాత అది పోయింది. నాలో నాయకత్వ లక్షణాలు బలపడ్డాయి. టెక్నోజియాన్ నిర్వహణ బాగుంది. ఏర్పాట్లు బాగా చేశారు.

- సుబేదారి

జోరుగా.. హుషారుగా...

▶▶ సందడిగా రెండో రోజు టెక్నోజియాన్

హనుమకొండ(ఆంధ్రజ్యోతి)/కాజీపేట, జనవరి 20: టెక్నోజియాన్‌లో భాగంగా నిట్ క్యాంపస్‌లో ప్రదర్శనగా పెట్టిన పలు సాంకేతిక ఎగ్జిబిట్లు విద్యార్థులను విశేషంగా ఆకట్టుకున్నాయి. వివిధ హాళ్లలో, క్యాంపస్ ఆవరణలో వీటిని నిర్వహించారు. నిట్ విద్యార్థులతో పాటు నగరంలోని వివిధ పాఠశాలల విద్యార్థులు స్వయంగా రూపొందించిన సైన్స్ ఎగ్జిబిట్లు సైతం టెక్నోజియాన్‌లో సందర్శనార్థం పెట్టారు. టెక్నోజియాన్ అంటే ఉన్నత సాంకేతిక విద్యా సంస్థల విద్యార్థులకే పరిమితం చేయకుండా పాఠశాల స్థాయిలో సైన్స్ పట్ల ఆసక్తి కలిగిన ఔత్సాహిక విద్యార్థులను సైతం ప్రోత్సహించే లక్ష్యంతో వీటిని ఏర్పాటు చేశారు. నగరంలోని వివిధ ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలల విద్యార్థులు టెక్నోజియాన్ లోని ఈవెంట్లు, ఎగ్జిబిట్లను తిలకించేందుకు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. దీనితో నిట్ క్యాంపస్ విద్యార్థులతో సందడిగా మారింది. అడుగడుగునా సాంకేతిక సౌరభాలు గుబాళించాయి. ఉదయం 9 గంటల నుంచే టెక్నోజియాన్ కార్యక్రమాలు ప్రారంభమై సాయంత్రం వరకు కొనసాగాయి.

వర్క్‌షాపులు

ఒకపక్క ఈవెంట్ల నిర్వహణతో పాటు మరోపక్క వివిధ అంశాలపై వర్క్‌షాపులు, వివిధ రంగాలకు చెందిన ప్రముఖులతో వైజ్ఞానిక ప్రసంగాలు కూడా కొనసాగాయి. ఎలక్ట్రికల్ వెహికిల్ మోడలింగ్, సిమ్యులేషన్‌పై వర్క్‌షాపును ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ విభాగానికి చెందిన ఇద్దరు ప్రొఫెసర్లు నిర్వహించారు. వీరు మ్యాట్ ల్యాబ్ సాఫ్ట్‌వేర్‌ను ఉపయోగించి సిమ్యులేషన్ ద్వారా ఎలక్ట్రికల్ వాహనాన్ని ఎలా రూపొందించాలో విద్యార్థులకు ప్రదర్శన రూపకంగా వివరించారు. దీనితో పాటు రాపిడ్ ప్రోటోటైపింగ్, 3డి ప్రింటింగ్‌పై నిర్వహించిన మరో వర్క్‌షాపు కూడా విద్యార్థులను ఎంతగానో ఆకట్టుకున్నది. మెకానికల్ ఇంజనీరింగ్ సొసైటీ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ వర్క్‌షాపులో విద్యార్థులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. క్యాప్చర్ ఎక్స్ అనే సైబర్ భద్రతపై ప్రాథమిక అవగాహనకు శిక్షణనిచ్చే మరో వర్క్‌షాపు కూడా ఈ టెక్నోజియాన్‌కే హైలైట్. కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ సొసైటీ ఈ వర్క్‌షాపును సమన్వయం చేసింది.

వైజ్ఞానిక ప్రసంగం

రెడ్‌బస్ జర్నీపై రెడ్‌బస్ సీఈవో ప్రకాశ్ సంగం ఇచ్చిన అతిథి ఉపన్యాసం విద్యార్థులను విశేషంగా ఆకట్టుకున్నది. ఈ ప్రసంగం విని చాలా మంది విద్యార్థులు స్ఫూర్తి పొందారు. రెడ్‌బస్ జర్నీ ప్రస్థానంలో ఎదురైన సవాళ్లు, ప్రతిఘటనలు, విజయాలపై ప్రకాశ్ సంగం సుదీర్ఘంగా ప్రసంగించారు. విద్యార్థులు ఆయనతో కలిసి ఫొటో దిగేందుకు ఉత్సాహం చూపారు. తమ సందేహాలను నివృత్తి చేసుకున్నారు.



పింగ్ పాంగ్ లాంటి ఈవెంట్లలో పాల్గొన్న విద్యార్థులు

రెండో రోజు ఈవెంట్లు

ఇన్‌సైట్ ఎక్స్, క్యాప్చర్ ఎక్స్, పరిష్కార్, ఆటో ఫ్రాగస్, వెహికిల్ డెమోన్‌స్ట్రేషన్, డిబగ్గింగ్ మానియా, ఇన్నోవేటివ్ స్పీయర్ ఎక్స్‌పో, విర్చువల్ వరల్డ్, ఫోరెన్సిక్ ఇన్వెస్టిగేషన్, కెమ్ ఈ కేస్, కెమ్ ఈ లిబ్రింత్, సైన్స్ ఎక్స్‌పో, కెమ్ ఫైర్, కెమ్ స్టోరీ, ఎక్స్‌పర్ట్ లెక్చర్, లేజర్ బేస్డ్ గేమ్, ఇన్నోవేటివ్ పెయింటింగ్, మ్యాథ్స్ అండ్ రేట్స్, ఆర్కాడీరియమ్, మైండ్ గ్రైండ్, మెటల్లస్, మెటా రష్, పేపర్ ప్రజంటేషన్, ఎలక్ట్రిక్ ఎక్స్‌పో, రెసిస్టెన్స్ రిలే రేస్, పీజో పవర్ ఆర్కేడ్ నిర్వహించారు. స్పాట్‌లైట్ ఈవెంట్ల విభాగంలో వీఆర్ క్రికెట్, ఎస్కేప్ రూమ్ 1, ఎస్కేప్ రూమ్ 2, ఆర్ బగ్గీ నిర్వహించారు. వీటితో పాటు స్టాడ్‌ప్రో, మ్యాట్‌ల్యాబ్ వినియోగించడం ద్వారా ఈవి స్టిమ్యులేషన్‌పై వర్క్‌షాపులు జరిగాయి. డాక్టర్ నిపట్లపల్లి నర్సమ్మ గెస్ట్ లెక్చర్ ఇచ్చారు.

నేడు విజేతల ఎంపిక

వరంగల్ నిట్‌లో జరుగుతున్న టెక్నోజియాన్‌లో భాగంగా చివరి రోజైన ఆదివారం ఈవెంట్లతో పాటు వర్క్‌షాపులు, గెస్ట్‌లెక్చర్లు కూడా ఉంటాయి. సాయంత్రం 6 గంటలకు ఆడిటోరియంలో ముగింపు కార్యక్రమం ఉంటుంది. ఇందులో టెక్నోజియాన్‌లో ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు నగదు బహుమతులు, ప్రశంసా పత్రాల ప్రదానం ఉంటుంది.

త్రిడీ ప్రింటర్

బ్యాడ్జీలు, కీచైన్లను ముద్రించడానికి ఉపయోగించే ప్రింటర్ ఇది. స్కూల్ విద్యార్థుల బ్యాడ్జీలను కానీ, వివిధ కంపెనీల కీచైన్లు, ఇతరత్రా లోగోలను డిజైన్‌చేసి దానిని కంప్యూటర్‌కు అనుసంధానం చేయడం ద్వారా కొద్ది నిమిషాల్లోనే వాటిని ముద్రణలోకి తీసుకురావచ్చు. దీనివల్ల ఖర్చు తక్కువ. సమయం కూడా వృథాకాదు. త్రిడీ ప్రింటర్‌ను పాఠశాల విద్యార్థులు ఆసక్తిగా తిలకించారు.



ఆర్టిమేనియా



ఇది నైపుణ్యంతో రోబోలను నిర్ణీత గమ్యస్థానం వరకు నడిపే ఈవెంట్. ఇందులో పాల్గొనే వారు తమ రోబోలతో పాల్గొనాల్సి ఉంటుంది. రోబోలు నడిపే మార్గంలో అనేక అడ్డంకులు ఉంటాయి. వాటిని అధిగమిస్తూ నిర్ణీత గమ్యానికి రోబోలను ఎవరైతే విజయవంతంగా నడిపిస్తారో వారే విజేతలు.

పోటా పోటీగా ఈవెంట్లు

● వినూత్న రీతిలో నిర్వహణ ● ఉత్సాహంగా పాల్గొంటున్న విద్యార్థులు

హనుమకొండ, జనవరి 20 (ఆంధ్రజ్యోతి): వరంగల్ నిట్‌లో నిర్వహిస్తున్న టెక్నోజియాన్‌లో భాగంగా ప్రదర్శిస్తున్న పలు ఈవెంట్లు విద్యార్థులను ఎంతగానో ఆకట్టుకుంటోంది. విద్యార్థులు ఈవెంట్లలో పోటాపోటీగా పాల్గొంటున్నారు. విజేతలుగా నిలవడానికి శ్రమిస్తున్నారు. ఈవెంట్లలో మచ్చుకు కొన్ని...

ఈపీవీ రేసింగ్



టెక్నోజియాన్‌లోని రెండు అక్షరాలు టిజెడ్‌తో ఒక డిజైన్‌ను రూపొందించారు. ఈ డిజైన్‌లో గీతలను తాకకుండా రోబో లను నడపాలి. ఇలా ఎవరైతే నడుపుతా రో వారే విజేతలు. నగదు బహుమతిని అందచేస్తారు. ఈ ఈవెంట్‌లో 40మందికి పైగా విద్యార్థులు రోబోలతో ఉత్సాహంగా పాల్గొన్నారు. రోబోలను చాకచక్యంగా నడపడమే ఈ ఈవెంట్ లక్ష్యం

ఆల్ టెర్రేయిన్ వాహనం



వరంగల్ నిట్‌లోని మెకానికల్ విద్యార్థులు స్వయంగా రూపొందించిన ఈ ఆల్ టెర్రేయిన్ వాహనం విద్యార్థులను విశేషంగా ఆకట్టుకుంటోంది. కొండలు, గుట్టలు, ఇతర ఎత్తైన ఏ ప్రాంతంలోనైనా ఈ వాహనం నడవగలుగుతుంది. ఇటీవల నిర్వహించిన వాహనాల ప్రదర్శనలో దీనికి రూ.15వేల నగదు బహుమతి కూడా లభించింది. ప్రస్తుతం సింగిల్ సీటర్ వాహనాన్ని రూపొందించారు. దీనిని తయారు చేయడానికి రూ.10లక్షల వరకు ఖర్చయింది. ఇందులో ఉపయోగించిన విడిభాగాలన్నీ విద్యార్థులే స్వయంగా తయారు చేశారు.

పియోజ్ పవర్ ఆర్కాడ్



వరంగల్ నిట్‌లోని ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ సొసైటీ వారు ఈ పరికరాన్ని రూపొందించారు. వ్యక్తుల శక్తిని అంచనా వేయడానికి రూపొందించిన పరికరం ఇది. పీజోమెటీరియల్‌తో ప్యాడ్‌ను రూపొందించారు. దీనిపై సుత్తితో ఒక మనిషి కొడి తే ఉత్పన్నమయ్యే శక్తిని పీజోమెటీరియల్ సర్క్యూట్ రికార్డు చేసి దానికి అనుసం ధానంగా ఏర్పాటు చేసిన కంప్యూటర్ స్క్రీన్‌పై ప్రదర్శిస్తుంది. మెకానికల్ ఎనర్జీని ఎలక్ట్రికల్ ఎనర్జీగా మార్చడమే ఈ పరికరం ముఖ్య ఉద్దేశ్యం.

పిక్సల్ నుంచి పోర్ట్రేయిట్‌లు



కంప్యూటరైజ్డ్ న్యూమెరికల్ కంట్రోలర్ మెషిన్ నిజమైన ఇమేజ్‌ను రూపొందించడమే ఈ ఈవెంట్ ముఖ్య ఉద్దేశం. సాధారణంగా ఒక వ్యక్తి చిత్రాన్ని పెన్సిల్‌తో లేదా రంగులతో చేయితో వేస్తాం. లేదా ఫోటో తీస్తాం. కానీ ఇక్కడ ఒక వ్యక్తి చిత్రాన్ని న్యూమెరికల్ కంట్రోలర్ మెషిన్ కంప్యూటర్ సహాయంతో నిజమైన ఇమేజ్‌గా కొద్ది సెకండ్లలో రూపొందిస్తుంది.

ఉమ్మడి జిల్లా అభివృద్ధికి అధిక నిధులు

▶▶ ఆరు గ్యారంటీలను తప్పకుండా అమలు చేస్తాం

▶▶ రాష్ట్ర రెవెన్యూ, సమాచార, హౌసింగ్ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి

హనుమకొండ సిటీ, జనవరి 20 : రాష్ట్ర బడ్జెట్‌లో వరంగల్ ఉమ్మడి జిల్లా అభివృద్ధికి అధిక నిధులు కేటాయిస్తామని రాష్ట్ర రెవెన్యూ, సమాచార, హౌసింగ్ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి వెల్లడించారు. బీఆర్ఎస్ హయాంలో ఆడంబరాలు, ఆర్భాటాలే తప్ప.. అభివృద్ధిని ఆచరణలో చూపలేదని విమర్శించారు. శనివారం ఉమ్మడి వరంగల్ జిల్లా అభివృద్ధి అంశంపై హనుమకొండలోని కలెక్టరేట్‌లో సమీక్ష జరిపారు. సమీక్ష అనంతరం మంత్రి కొండా సురేఖ, రాష్ట్ర ప్రభుత్వ విప్ రాంచంద్రునాయక్‌తో కలిసి మీడియా సమావేశంలో మాట్లాడారు. బీఆర్ఎస్ ప్రజాప్రతినిధులు, నేతలు తమ స్వార్థప్రయోజనాల నెరవేర్చుకునేందుకే పాలన సాగించారన్నారు. అంతేకానీ.. ప్రజలకు, నియోజకవర్గాలకు ఉపయుక్తమయ్యే అభివృద్ధిని సాధించలేదని విమర్శించారు. ప్రతీ ప్రాజెక్టు ప్రకటన వెనుక స్వలాభం చూసుకున్నారని ఆరోపించారు. ఆ ప్రాజెక్టులు పూర్తి చేయడంలో కానీ, ప్రజలకు ఉపయోగపడేలా మలచడంలో నిజాయితీగా వ్యవహరించలేదని మండిపడ్డారు. ప్రతీ శాఖలో ఇదేతీరు నెలకొందన్నారు. వీటన్నింటినీ కూలంకశంగా సమీక్షించినట్లు చెప్పారు. బీఆర్ఎస్ పాలనలో ప్రకటించిన ప్రాజెక్టుల వల్ల ప్రజలకు జరిగే మేలు, నిధుల వ్యయం, వాటి పూర్తి తదితర అంశాలను సమీక్షించి నిర్ణయాలు తీసుకున్నట్లు చెప్పారు. ప్రజాభిప్రాయానికి అనుగుణంగా కాంగ్రెస్ పాలన సాగుతుందన్నారు. ప్రజాపాలన ద్వారా సేకరించిన దరఖాస్తుల కంప్యూటీకరణ తదుపరి అమలు ప్రక్రియ ఉంటుందన్నారు.

ప్రజాభిప్రాయానికి అనుగుణంగా మాస్టర్ ప్లాన్



మాట్లాడుతున్న మంత్రి శ్రీనివాస్‌రెడ్డి

వరంగల్ నగరాభివృద్ధి కోసం ప్రజాభిప్రాయానికి అనుగుణమైన మాస్టర్ ప్లాన్ రూపకల్పన చేయనున్నట్లు మంత్రి శ్రీనివాస్‌రెడ్డి చెప్పారు. బీఆర్ఎస్ నేతలు తమ స్వార్థ ప్రయోజనాలు, భూములకు అనుగుణంగా మాస్టర్ ప్లాన్ రూపొందించారని ఆరోపించారు. దీనిని ప్రక్షాళన చేసి సమగ్ర సవరణలతో నగరాభివృద్ధి, ప్రజాభిప్రాయాన్ని పరిగణనలోకి తీసుకొని ఆమోదయోగ్యమైన మాస్టర్‌ప్లాన్ తీసుకొస్తామన్నారు. ఇందుకు కొంత సమయం పడుతుందని చెప్పారు. నగరంలో త్వరలోనే రెండు పడక గదుల పంపకాన్ని చేపడతామన్నారు. అదేవిధంగా కాంగ్రెస్ ప్రకటించిన ఆరు గ్యారంటీల్లో ఇళ్లు లేని పేదలకు ఇళ్ల స్థలం, రూ.5 లక్షలు అందచేస్తామన్నారు.

మేడారం జాతరకు రూ.105 కోట్లు

మేడారం జాతర నిర్వహణ కోసం రాష్ట్ర ప్రభుత్వం రూ.105కోట్లు కేటాయించిందని మంత్రి సీతక్క వెల్లడించారు. తొలుత రూ.75 కోట్లు ప్రకటించామని, మరో రూ.30 కోట్లు కూడా జాతర నిర్వహణకు ఇవ్వనున్నట్లు చెప్పారు.

కాళోజీ కళాక్షేత్రానికి పదేళ్లా..?

బీఆర్ఎస్ పాలన ఎంత స్వార్థరహితమో హనుమకొండ బాలసముద్రంలోని కాళోజీ కళాక్షేత్రమే నిదర్శనమని మంత్రి శ్రీనివాస్‌రెడ్డి చెప్పారు. ప్రగతిభవన్ 8నెలల్లో పూర్తయ్యిందని, కాళోజీ కళాక్షేత్రం మాత్రం పదేళ్లు గడిచినా పూర్తి కాలేదన్నారు. యుద్ధ ప్రాతిపదికన కళాక్షేత్రాన్ని తాము పూర్తి చేయనున్నట్లు చెప్పారు.

కాలువల అభివృద్ధికే మోక్షం లేదు..

ఇరిగేషన్ ప్రాజెక్టు పేరిట బీఆర్ఎస్ బీరాలు పలికిందని మంత్రి శ్రీనివాస్‌రెడ్డి విమర్శించారు. లక్షల ఎకరాలకు సాగు నీరు అందిస్తామని, పచ్చని తెలంగాణగా మారుస్తామన్న ముఖ్యమంత్రి కేసీఆర్ మాటలు నీటి మూటలయ్యాయని దుయ్యబట్టారు. ఇరిగేషన్‌పరంగా తెలంగాణను ప్రపంచానికే రోల్ మోడల్‌గా నిలుపుతామని ప్రగల్భాలు పలికిన బీఆర్ఎస్.. కనీసం ప్రధాన కాలువలను అభివృద్ధి చేయలేదని విమర్శించారు. మిషన్ భగీరథ ప్రాజెక్టు అస్తవ్యస్తంగా మారిందన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఇరిగేషన్ రంగంపై ప్రత్యేక దృష్టితో ఉందన్నారు. బీఆర్ఎస్‌లా కాకుండా పక్కా ప్రణాళికలతో ప్రాజెక్టులను పూర్తి చేస్తామని వెల్లడించారు.

కబ్జారాయుళ్లను వదలం

ప్రభుత్వ భూములను దొడ్డిదారిన కాజేసిన బీఆర్ఎస్ నేతలను వదలమని మంత్రి శ్రీనివాస్‌రెడ్డి స్పష్టం చేశారు. కబ్జారాయుళ్లల ఎంతటి వారైనా సరే చర్యలు ఉంటాయన్నారు. అన్యాక్రాంతమైన భూములను జీవో 59 ద్వారా అర్హులైన పేదలకు అందచేస్తామన్నారు.

ప్రజలు పండబెట్టారు..

పులి వస్తోంది.. అంటూ కేసీఆర్‌ను ఉద్దేశించి మాజీ మంత్రి హరీశ్‌రావు చేసిన వ్యాఖ్యలపై మీడియా ప్రశ్నకు మంత్రి శ్రీనివాస్‌రెడ్డి స్పందించారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా పులి వంద మీటింగ్‌లు పెట్టింది.. ఏం జరిగింది.. ప్రజలు పండబెట్టారంటూ వ్యాఖ్యానించారు. కేసీఆర్‌ను ప్రజలు తిరస్కరించిన సంగతి గుర్తించాలన్నారు. ఇక జనవరి నుంచి విద్యుత్ బిల్లులు చెల్లించొద్దనే ప్రకటనలు చేస్తూ మాజీ మంత్రి కేటీఆర్ తెగ బాధపడుతున్నారని శ్రీనివాస్‌రెడ్డి ఎద్దేవా చేశారు. 200 యూనిట్లలోపు ఉచిత విద్యుత్ హామీ ఇచ్చిన సంగతి, దానిని అమలు చేయాలనే చిత్తశుద్ధి కాంగ్రెస్‌కు ఉందని సమాధానం ఇచ్చారు. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రకటించిన ఆరు గ్యారంటీలను అమలు చేసి తీరుతుందన్నారు.

ప్రజా పాలనకు అర్థం కాంగ్రెస్

ప్రజాపాలన అనే దానికి పరిపూర్ణ అర్థం కాంగ్రెస్ అని మంత్రి సురేఖ వెల్లడించారు. అన్నివర్గాల సంక్షేమం కాంగ్రెస్ పాలనలోనే జరిగిందన్నారు. మళ్లీ ఇందిరమ్మ రాజ్యం వచ్చిందన్న సంతోషం ప్రజల్లో స్పష్టమవుతోందన్నారు. రాష్ట్రాన్ని బీఆర్ఎస్ అప్పుల ఊబిలోకి నెట్టిందన్నారు. ఒక్కో నియోజకవర్గంలో అలవికాని విధంగా రూ.300 కోట్లకు పైగా అభివృద్ధి పనులంటూ ప్రజలను నమ్మించి మోసం చేసిందన్నారు. వరంగల్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ నిర్మాణ నిధుల విషయంలో కూడా బీఆర్ఎస్ అనాలోచితంగా వ్యవహరించిందన్నారు. బీఆర్ఎస్ పాలనలో బిల్లులు లేక సర్పంచ్‌లు ఆత్మహత్య చేసుకున్న సంగతి కేటీఆర్ గుర్తించాలని రాష్ట్ర ప్రభుత్వ విప్ రాంచంద్రునాయక్ అన్నారు. ఆయనకు సర్పంచ్‌ల గురించి మాట్లాడే నైతిక హక్కు లేదన్నారు. సమావేశంలో ఎమ్మెల్యేలు నాయిని రాజేందర్‌రెడ్డి, రేవూరి ప్రకాశ్‌రెడ్డి, నాగరాజు, యశస్వినీరెడ్డి, మురళీనాయక్ పాల్గొన్నారు.

సర్కారు లక్ష్యాలు నెరవేర్చండి..

(5వ పేజీ తరువాయి)

గుర్తుచేశారు. అందరం సమష్టి కృషితో జాతర విజయవంతంగా పూర్తి చేద్దామన్నారు. రామప్ప, లక్నవరం సరస్సుల అనుసంధానం కోసం భూసేకరణ జరిగిందన్నారు. మంత్రి కొండా సురేఖ మాట్లాడుతూ.. బీఆర్ఎస్ పాలన నిర్బంధంలో సాగిందని, ఉద్యోగులు ఒత్తిడికి గురయ్యారని అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అందరి సంక్షేమాన్ని కోరేదని, స్వేచ్ఛగా ప్రజలకు సేవలు అందించండని సూచించారు. ప్రభుత్వ లక్ష్యాలు సాధించాలని, నిర్లక్ష్యం ప్రదర్శించవద్దన్నారు.

మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ.. అభివృద్ధి, ప్రజా సంక్షేమమే కాంగ్రెస్ లక్ష్యమని అన్నారు. ఇందులో ఎలాంటి వివక్షకు తావులేదన్నారు. బీఆర్ఎస్ స్వార్థపాలన ముగిసిందని, ప్రజలు కోరుకున్న ప్రభుత్వం ఏర్పడిందన్నారు. ప్రభుత్వ ఉద్యోగులు అభివృద్ధి ఫలాలను ఆచరణలో చూపాలని కోరారు. పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి వరంగల్ మహానగరాభివృద్ధి కోసం జీడబ్ల్యూఎంసీకి అధిక నిధులు కేటాయించాలని కోరారు. పశ్చిమలో కబ్జాకు గురైన చెరువులు, కుంటల పరిరక్షణ జరగాలన్నారు. అధికారులు ఈ మేరకు చర్యలు చేపట్టాలన్నారు. ఎవరికి భయపడవద్దని కాంగ్రెస్ ప్రభుత్వం అండగా ఉంటుందన్నారు. వర్ధన్నపేట ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు మాట్లాడుతూ.. మడికొండ డంపింగ్ యార్డు సమస్యను పరిష్కరించాలని కోరారు. డంపింగ్ యార్డులో పొగ కారణంగా పలు గ్రామాల ప్రజలు ఇబ్బంది పడుతున్నారన్నారు. విలీన గ్రామాల్లో సమస్యలు నెలకొన్నాయని, తాగునీరు, పారిశుధ్యం, వీధి దీపాల సేవలు మెరుగ్గా అందించాలని సూచించారు. పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్‌రెడ్డి మాట్లాడుతూ.. జీడబ్ల్యూఎంసీ పరిధిలోని మూడు డివిజన్లు పరకాల నియోజకవర్గంలో ఉన్నాయని వీటి అభివృద్ధిపై దృష్టి పెట్టాలని అన్నారు. నిధులు కేటాయించాలని కోరారు.

కాంగ్రెస్ వర్సెస్ బీఆర్ఎస్

(5వ పేజీ తరువాయి)

ఫైర్ అయ్యారు. ఎవరిని పిలవాలో.. ఎవరిని వద్దనాలో.. తమకు తెలుసని.. ఇదేం మీ ప్రభుత్వం కాదంటూ మంత్రి పొన్నం ఫైర్ అయినట్లు తెలిసింది. అంతలోనే మంత్రి శ్రీనివాస్‌రెడ్డి స్పందిస్తూ కల్యాణలక్ష్మీ చెక్కుల పంపిణీ విషయంలో అధికారుల తీరుపై విచారణ జరిపిస్తామని మంత్రి పొన్నం ప్రభాకర్‌తో కలిసి చెప్పినట్లు తెలిసింది. అంతటితో పరిస్థితి సద్దుమణిగింది.

సమీక్షకు బీఆర్ఎస్ ఎమ్మెల్సీల దూరం

హనుమకొండ కలెక్టరేట్‌లో జరిగిన ఉమ్మడి వరంగల్ జిల్లా అభివృద్ధి సమీక్ష సమావేశానికి బీఆర్ఎస్ ఎమ్మెల్సీలు డాక్టరు బండా ప్రకాశ్, పోచారం శ్రీనివాస్‌రెడ్డి, బస్వరాజు సారయ్య, ఎంపీ పసునూరి దయాకర్‌లకు సమాచారం లేనట్లు తెలిసింది. ఈ విషయమై వారు అధికారుల వద్ద అసంతృప్తి వ్యక్తం చేసినట్లు సమాచారం.

అభివృద్ధి పనులపై నజర్

▶▶ వివిధ ప్రాంతాలను సందర్శించిన మంత్రి పొంగులేటి

జీడబ్ల్యూఎంసీ(హనుమకొండ సిటీ), జనవరి 20: వరంగల్ నగర పర్యటనకు శనివారం వచ్చిన మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి నగరాభివృద్ధి ప్రణాళికలు, పనులను పరిశీలించారు. మంత్రి శ్రీనివాస్‌రెడ్డిని పెద్దపెండ్యాల కరుణాపురం జంక్షన్ వద్ద మంత్రులు కొండా సురేఖ, సీతక్క, ఎమ్మెల్యేలు నాయిని రాజేందర్‌రెడ్డి, నాగరాజు తదితరులు స్వాగతించారు. అనంతరం కరుణాపురం వద్ద జంక్షన్ నిర్మాణం, స్వాగత తోరణం, రింగ్ రోడ్డు బ్రిడ్జి మీదుగా హైదరాబాద్-హనుమకొండ జాతీయ రహదారికి అనుసంధానంగా ఫ్లైఓవర్ నిర్మాణం అంశాలను శ్రీనివాస్‌రెడ్డి పరిశీలించారు. హైదరాబాద్ నుంచి వరంగల్‌కువెళ్లే రోడ్డు మార్గం సరిగ్గా లేదని ప్రజల నుంచి వచ్చిన అభిప్రాయం మేరకు మంత్రులు సందర్శించారు. సంబంధించిన మ్యాప్‌ను మంత్రులకు వివరించారు. అనంతరం రోడ్డు మార్గం లోపాలను సమగ్ర వివరాలతో నివేదికను సిద్ధం చేయాలని హైవే అథారిటీ, కుడా అధికారులను మంత్రి ఆదేశించారు. వరంగల్‌కు వెళ్లేందుకు ప్రత్యామ్నాయ రోడ్డు మార్గం ఉండే విధంగా చూడాలని ఆయన అధికారులను ఆదేశించారు. అనంతరం మంత్రి శ్రీనివాస్‌రెడ్డి కలెక్టరేట్‌లో సమీక్ష జరిపారు. అక్కడి నుంచి సాయంత్రం హనుమకొండ బాలసముద్రంలోని కాళోజీ కళాక్షేత్రాన్ని సందర్శించి పనులను పరిశీలించారు. పనులు యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేయాలని ఆదేశించారు.



నిర్మాణాలను మంత్రులకు వివరిస్తున్న గృహ నిర్మాణ మండలి, రామ్‌కీ ఇన్‌ఫ్రా అధికారులు



హనుమకొండలోని కాళోజీ కళాక్షేత్రంను పరిశీలిస్తున్న మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి

అనంతరం వరంగల్ రైల్వేస్టేషన్ సమీపంలోని రాంకీ గేటెడ్ కమ్యూనిటీలో రాంకీ నిర్మించి తెలంగాణ రాష్ట్ర గృహ నిర్మాణ మండలికి అప్పగించిన అల్పాదాయ వర్గాల 102 గృహాల సముదాయాన్ని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి పరిశీలించారు. ఈ నిర్మాణాల వివరాలను తెలంగాణ రాష్ట్ర గృహ నిర్మాణ మండలి ఈఈ రాధాకృష్ణ (హైదరాబాద్), రాంకీ ఇన్‌ఫ్రా ఏజీఎం అనిల్‌లు మంత్రులు శ్రీనివాసరెడ్డి, సురేఖలకు వివరించారు. నిర్మాణాలను నాణ్యతతో సత్వరం పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని మంత్రి శ్రీనివాసరెడ్డి అధికారులను ఆదేశించారు.

సనాతన ధర్మ నియమాలను పాటించాలి

వడ్డేపల్లి, జనవరి 20: మానవజాతి ఒకరినొకరు ఆదర్శప్రాయంగా తీసుకొని సద్గునాలతో సనాతన ధర్మ నియమాలను పాటిస్తూ ఉండాలని డాక్టర్ నందివాడ అనంతలక్ష్మి ప్రవచించారు. హనుమకొండ ఎన్జీవోస్ కాలనీ రోడ్డులోని రెడ్డి ఫంక్షన్ హాల్‌లో శ్రీమద్రా మాయణ సప్తాహంలో భాగంగా మొదటి రోజు శనివారం డాక్టర్ నందివాడ అనంతలక్ష్మి తన ప్రవచాన్ని ప్రారంభించారు. తొలుత జ్యోతి ప్రజ్వలన గావించారు. ఈ సందర్భంగా 'సీతారాముల ఆదర్శ దాంపత్యం' అనే అంశంపై ఆమె ప్రసంగిస్తూ సీతారాములు ఆదర్శ దంపతులని అన్నారు. ఈ సందర్భంగా ఉమ్మడి లక్ష్మణాచార్యులు నిర్వహించిన సంగీత విభావరి ఆహూతులను ఆద్యంతం అలరింపజేసింది. కార్యక్రమంలో సాహితీవేత్త గిరిజా మనోహర్ రావు, నిర్వాహకులు సౌమిత్రి లక్ష్మణాచార్యులతో పాటు ఉత్తమ్‌రాజ్ వికాస్, సేవా కార్యకర్తలు పాల్గొన్నారు.

నేడు సప్తధామంలో సీతారామ కల్యాణం



ప్రెస్‌క్లబ్‌లో మాట్లాడుతున్న త్రిపురనేని గోపీచంద్

వడ్డెపల్లి, జనవరి 20: అయోధ్యలో రాముడి విగ్రహ ప్రతిష్ఠను పురస్కరించుకొని ఆదివారం ఉదయం 9 గంటలకు వరంగల్ ములుగురోడ్‌లోని సప్తధామంలో 1,116 జంటలతో సమష్టి శ్రీసీతారామ కల్యాణం, పట్టాభిషేకం నిర్వహించడానికి సకల ఏర్పాట్లు చేశామని శివానందగురు కల్చరల్ మేనేజింగ్ ట్రస్టీ త్రిపురనేని గోపీచంద్ తెలిపారు. బాలసముద్రంలోని ప్రెస్‌క్లబ్‌లో శనివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. శ్రీరామచంద్రుడినే ప్రభువుగా తలచి ప్రజలను రామరాజ్యంలో మాదిరిగా కరువు కటకాలు, హింస, పేదరికం, అనారోగ్యం బారిన పడకుండా, మోసాలకు గురికాకుండా అందరికీ సమన్యాయం జరిగేలా పాడిపంటలు, ధనధాన్యవృద్ధి, ఆయుష్షు దేశ ప్రజలకు ఇవ్వమని సమిష్ఠిగా ప్రసాదించాలని కోరారు. ధర్మపురి పీఠాధిపతి తపోవనం శ్రీసచ్చిదానంద సరస్వతి మహాస్వామి హాజరవుతున్నారని పేర్కొన్నారు. భక్తులు మంగళహారతులతో స్వామివారికి స్వాగతం పలకాలని కోరారు. సమావేశంలో ట్రస్టీలు బండారు సాయి నారాయణ, సోమ రామయ్య, గందె ఉమాశంకర్, సదాశివుడు, పబ్బతి నరేష్, రాంచందర్ తదితరులు పాల్గొన్నారు.

ప్రైవేటు ట్రాన్స్‌ఫోర్ట్ కార్మికుల సమస్యలను పరిష్కరించాలి

మంత్రి పొన్నం ప్రభాకర్‌కు సీఐటీయూ నాయకుల వినతి పత్రం

కాళోజీజంక్షన్, జనవరి 20: ప్రైవేటు ట్రాన్స్‌పోర్ట్ రంగంలో పనిచేస్తున్న కార్మికుల సమస్యలను పరిష్కరించాలని కోరుతూ రవాణాశాఖ మంత్రి పొన్నం ప్రభాకర్‌కు ప్రైవేటు ట్రాన్స్‌పోర్ట్ రంగం (సీఐటీయూ) జిల్లా కార్యదర్శి బొల్లారం సంపత్ ఆధ్వర్యంలో శనివారం వినతిపత్రం అందజేశారు. సమీక్ష సమావేశానికి హాజరయ్యేందుకు వచ్చిన మంత్రికి కలెక్టరేట్‌లో వినతి పత్రం సమర్పించారు. తెలంగాణ రాష్ట్రంలో సుమారు 25 లక్షల మంది కార్మికులు రవాణా రంగంపై ఆధారపడి స్వయం ఉపాధి పొందుతున్నారని వినతిపత్రంలో పేర్కొన్నారు. కార్మికుల్లో ఎక్కువ శాతం చదువుకున్న యువకులు ఉద్యోగాలు లేక ప్రైవేటు ఫైనాన్స్ అప్పులు తీసుకొని రంగంలోకి వస్తున్నారని వినతి పత్రంలో వివరించారు. ప్రభుత్వం వారికి ఎలాంటి సంక్షేమ పథకాలు అమలు చేయడం లేదని తెలిపారు. ట్రాఫిక్ పోలీసులు రవాణాశాఖ అధికారులు భారీ పెనాల్టీలు విధించడంతో కార్మికులపై విపరీతమైన భారం పడుతోందని తెలిపారు. ప్రభుత్వం ప్రవేశపెట్టిన మహిళలకు ఉచిత బస్సు ప్రయాణంతో ఆటోకార్మికులు తీవ్రంగా నష్టపోతున్నారని ప్రభుత్వం ఆదుకోవాలని విజ్ఞప్తి చేశారు. వినతి పత్రం సమర్పించిన వారిలో సీఐటీయూ నాయకులు పల్నాటి రమేష్, ఇమిడి సుధాకర్, దేవేందర్, ప్రభాకర్ తదితరులు పాల్గొన్నారు.


మంత్రికి వినతి పత్రం సమర్పిస్తున్న సీఐటీయూ నాయకులు

అత్తారింటికి మంత్రి పొన్నం

రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ మంత్రి హోదాలో తన అత్తారింట్లో అడుగు పెట్టారు. హనుకొండ కలెక్టరేట్‌లో శనివారం నిర్వహించిన అధికారులతో సమీక్ష సమావేశానికి హాజరైన ఆయన సమీక్ష అనంతరం.. తన అత్తవారి ఇల్లు అయిన వడ్డేపల్లి విజయ్‌పాల్‌కాలనీలోని హనుమకొండ రెడ్‌క్రాస్ సొసైటీ వైస్‌చైర్మన్ పెద్ది వెంకటనారాయణగౌడ్ ఇంటికి వచ్చారు. పెద్ది వెంకటనారాయణగౌడ్ ప్రథమ కుమార్తె మంజులను 2000లో పొన్నం ప్రభాకర్‌తో వివాహం జరిపించారు. వివాహ సమయంలో పొన్నం ప్రభాకర్ ఎన్ఎస్‌యూఐ రాష్ట్ర అధ్యక్షుడిగా కొనసాగుతున్నారు. అత్తారింట్లో మంత్రి సుమారు అరగంట సేపు సేద తీరి కుటుంబ సభ్యులతో ముచ్చటించారు.

మత రాజకీయాలను తిప్పికొట్టాలి

సీఐటీయూ రాష్ట్ర కార్యదర్శి వెంకటేశ్


సమావేశంలో మాట్లాడుతున్న వెంకటేశ్

హనుమకొండ క్రైం, జనవరి 20: కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం కార్మిక, రైతు ప్రజా వ్యతిరేక విధానాలను అవలంబిస్తోందని, బీజేపీ ప్రభుత్వ మత రాజకీయాలను తిప్పికొట్టాలని సీఐటీయూ రాష్ట్ర కార్యదర్శి వెంకటేశ్ పిలుపునిచ్చారు. శనివారం హనుమకొండ రాంనగర్‌లోని సీపీఎం జిల్లా కార్యాలయంలో ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో వెంకటేశ్ హాజరై మాట్లాడారు. ఫిబ్రవరి 16న అఖిల భారత గ్రామీణ భారత్ బంద్ కార్యక్రమంలో ప్రజలు పెద్దఎత్తున మద్దతు పలికి సంఘటితం కావాలని పిలుపునిచ్చారు. రైతులు పండించిన పంటలకు కేంద్ర ప్రభుత్వం మద్దతు ధర ప్రకటించడంలో విఫలమైందని అన్నారు. బీజేపీ ప్రభుత్వం మతోన్మాద శక్తులను ఉసిగొలిపి హత్యారాజకీయాలకు పాల్పడుతోందని అన్నారు. ఇంకా అయోధ్య రామమందిరాన్ని తెరపైకి తెస్తూ రాజకీయ డ్రామాలు ఆడుతున్నారని మండిపడ్డారు. ప్రజల్లో చైతన్యం తేవడం కోసం దేశంలో అన్ని జాతీయ కార్మిక సంఘాలు ఏకం కావాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో సీఐటీయూ జిల్లా కార్యదర్శి రాగుల రమేష్, జిల్లా నాయకులు రాములు, చుక్కయ్య, ప్రభాకర్‌రెడ్డి, మెట్టు రవి, చక్రపాణి, వెంకటేశ్, లింగయ్య, సారంగపాణి, అశోక్ పాల్గొన్నారు.

నేడు విద్యుత్ ఉండని ప్రాంతాలు

నయీంనగర్, జనవరి 20: ఎన్‌పీడీసీఎల్ హనుమకొండ డివిజన్ 11కేవీ మెయింటనెన్స్‌లో భాగంగా ఆర్ఈసీ సబ్‌స్టేషన్ పరిధిలోని ప్రశాంత్‌నగర్, చైతన్యపురికాలనీ ప్రాంతాలలో ఆదివారం ఉదయం 8.30 గంటల నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు విద్యుత్ సరఫరా నిలిపివేయనున్నారు. అదేవిధంగా పోలీస్ హెడ్‌క్వార్టర్స్, రాంనగర్, జవహర్ కాలనీ ఏరియా, నందితా నగర్ కాలనీ ప్రాంతాల్లో ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు, నందిహిల్స్ దీనదయాళ్ నగర్, శ్రీరామ కాలనీ, రామారావు కాలనీ ప్రాంతాల్లో ఉదయం 8.30 గంటల నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు, హనుమకొండ చౌరస్తా, కాకాజీ కాలనీ, న్యూబస్టాండ్ ఏరియా, టైలర్స్ స్ట్రీట్ ప్రాంతాల్లో ఉదయం 8 గంటల నుంచి 11 గంటల వరకు విద్యుత్ సరఫరాను నిలిపివేయనున్నారు. ఈ మేరకు హనుమకొండ డివిజన్ ఇంజనీర్ ఎలక్ట్రికల్, ఆపరేషన్స్ సాంబరెడ్డి శనివారం ఒక ప్రకటనలో తెలిపారు.

అలాగే ఎన్‌పీడీసీఎల్ వరంగల్ డివిజన్ 11కేవీ మెయింటెనెన్స్‌లో భాగంగా స్టేషన్ రోడ్ సబ్‌స్టేషన్ పరిధిలోని గ్రేన్ మార్కెట్, స్టేషన్‌రోడ్ ప్రాంతాల్లో ఆదివారం ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు విద్యుత్ సరఫరా నిలిపివేయనున్నారు. అదేవిధంగా ఓసిటీ, పోచమ్మమైదాన్ సర్కిల్, కొత్తవాడ, డాక్టర్స్ కాలనీ, పైడిపల్లి, మిల్స్‌కాలనీ పోలీస్‌స్టేషన్, జన్మభూమి జంక్షన్, సామిల్, ఆంధ్రాబ్యాంక్, శంభునిపేట, ఉర్సు, పాపయ్యపేటచమన్, మసీద్‌రోడ్, జెవిఎన్ థియేటర్ రోడ్, ఎల్లమ్మ బజార్, జ్యోతికాలనీ, గణేష్‌కాలనీ ప్రాంతాల్లో ఉదయం 9 గంటల నుంచి 12 గంటల వరకు విద్యుత్ సరఫరాను నిలిపివేయనున్నారు. ఈ మేరకు ఎలక్ట్రికల్, ఆపరేషన్ వరంగల్ డివిజనల్ ఇంజనీర్ శంకేశి మల్లికార్జున్ శనివారం ఒక ప్రకటనలో తెలిపారు.

దరఖాస్తుల ఆహ్వానం

వడ్డెపల్లి, జనవరి 20: కాజీపేట మండలం కడిపికొండ ప్రాంతంలోని తెలంగాణ మైనార్టీ రెసిడెన్షియల్ గురుకుల పాఠశాలలో వచ్చే విద్యా సంవత్సరానికి చేరేందుకు అర్హులైన విద్యార్థులు దరఖాస్తులు చేసుకోవాలని పాఠశాల ప్రిన్సిపాల్ ఎన్. సౌజన్య ఒక ప్రకటనలో తెలిపారు. 5, 6, 7, 8 తరగతులకు సంబంధించి ప్రవేశాలు ప్రారంభమైనట్లు పేర్కొన్నారు. 5వ తరగతిలో ఉన్న 80 సీట్లకు ఎస్సీ 5, బీసీ 10, ఎస్టీ 3, ఓసీ 2 సీట్లు కేటాయించడం జరిగిందని తెలిపారు. మిగిలిన సీట్లన్ని మైనారిటీ విద్యార్థులకు కేటాయించడం జరుగుతుందని పేర్కొన్నారు. ఆన్‌లైన్‌లో ఫిబ్రవరి 9 లోపు దరఖాస్తులు చేసుకోవాలని తెలిపారు. వివరాలకు పాఠశాలలో సంప్రదించాలని కోరారు.

వరంగల్ లోక్‌సభ టికెట్ కేటాయించాలి


ప్రెస్ క్లబ్‌లో మాట్లాడుతున్న కందుకూరి రజినీకాంత్

వడ్డెపల్లి, జనవరి 20: కాంగ్రెస్ పార్టీతో సుదీర్ఘ అనుబంధం కలిగిన తనకు వరంగల్ లోక్‌సభ టికెట్ కేటాయించాలని జిల్లా కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి కందుకూరి రజినీకాంత్ ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేను కోరారు. బాలసముద్రంలోని ప్రెస్ క్లబ్‌లో శనివారం ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. తమ తాత కందుకూరి కాంతయ్య హనుమకొండ మండలం గోపాల్‌పూర్ సర్పంచ్‌గా సుమారు 20 ఏళ్లు పనిచేసి అప్పటి విద్యాశాఖ మంత్రి డాక్టర్ పీవీ రంగారావుకు, అప్పటి మంత్రి హయగ్రీవాచారికి సన్నిహితుడిగా పనిచేశారని అన్నారు. కాంగ్రెస్ పార్టీ నుంచి తనకు లోక్‌సభ సీటు కేటాయించి తగిన న్యాయం చేయాలని సీఎం రేవంత్‌ను కోరారు. సమావేశంలో కాంగ్రెస్ పార్టీ శ్రేణులు వేముల రమేష్, రాజు, ఇమ్మడి అశోక్ బాబు, దండ్రె రమేష్, పుల్ల రవి తదితరులు పాల్గొన్నారు.

పనిచేసే ఎస్ఎంసీ కమిటీలను ఎన్నుకోవాలి

ఐనవోలు, జనవరి 20: విద్యార్థుల భవిష్యత్తు కోసం పనిచేసే ఎస్ఎంసీ కమిటీలను ఎన్నుకోవాలని ఉపాధ్యాయ సంఘాల బాధ్యులు విద్యార్థుల తల్లిదండ్రులకు పిలుపునిచ్చారు. ఐనవోలు ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో ఈ నెల 29న జరిగే ఎస్ఎంసీ కమిటీ ఎన్నికకు సంబంధించిన నోటిఫికేషన్‌ను శనివారం ఐనవోలు గ్రామ పంచాయతీ కార్యాలయం నోటీసు బోర్డుపై అంటించారు. ఈ కార్యక్రమంలో హెచ్ఎం శ్రీనివాస్‌రెడ్డి, భీమాళ్ల సారయ్య, పంచాయతీ కార్యదర్శి కిషోర్‌లు పాల్గొన్నారు.

ప్రభుత్వ భూములను కాపాడాలని మంత్రికి వినతి

హనుమకొండ రూరల్, జనవరి 26: హనుమకొండ నయీంనగర్ నాలాకు ఆనుకొని ఉన్న ప్రభుత్వ భూమిలో కమర్షియల్ కాంప్లెక్స్‌ల నిర్మాణాలకు, అక్రమ కట్టడాలకు గత బీఆర్ఎస్ ప్రభుత్వం అనుమతులు ఇచ్చారని, వాటిపై దర్యాప్తు జరిపి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని జిల్లా పర్యటనకు విచ్చేసిన రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డికి కాంగ్రెస్ పార్టీ జిల్లా అధికార ప్రతినిధి మహమ్మద్ అంకూస్ వినతిపత్రం సమర్పించారు. హనుమకొండ కలెక్టరేట్‌లో శనివారం నిర్వహించిన సమావేశం అనంతరం మంత్రిని కలిసి ఆక్రమణలు, అక్రమ నిర్మాణాలపై వివరించారు. కాజీపేట, హనుమకొండ, వరంగల్‌లోని గొలుసుకట్టు చెరువులు, కుంటలు, నాలాలను తక్షణమే సర్వే చేయించి హద్దులు ఏర్పాటు చేయాలని వినతిపత్రం పేర్కొన్నారు. ప్రభుత్వ భూములు, ఆస్తులను కాపాడాలని అంకూస్ కోరారు.

రావు పద్మకు ఘన సన్మానం


సన్మానం చేస్తున్న నాయకులు

కాజీపేట, జనవరి 20 : హనుమకొండ బీజేపీ జిల్లా అధ్యక్షురాలిగా రెండోసారి నియామకం జరిగిన రావు పద్మను శనివారం ఆమె కార్యాలయంలో కాజీపేటకు చెందిన బీజేపీ నాయకులు ఘనంగా సన్మానించారు. బొకే ఇచ్చి శాలువా కప్పి అభినందించారు. ఈ కార్యక్రమంలో ఓబీసీ అసెంబ్లీ కన్వీనర్ తిలక్ కుమార్, పీఏసీఎస్ దర్గా సొసైటీ డైరెక్టర్ కాయిత రాజ్‌కుమార్, నాయకులు నుంచు ప్రశాంత్, కవిత కుమారి, బి. సారంగం, తదితరులు పాల్గొన్నారు.

గుంటూరు కారం సినిమాను నిషేధించాలి

ఐనవోలు, జనవరి 20 : గుంటూరు కారం సినిమాను నిషేధించాలని సీపీఎం మండల కార్యదర్శి కాడబోయిన లింగయ్య డిమాండ్ చేశారు. ఐనవోలులో శనివారం ఆయన మాట్లాడుతూ.. పేద ప్రజల రాజ్యం కోసం పాటుపడిన కారల్ మార్క్స్, లెనిన్ పేర్లను గుంటూరు కారం సినిమాలో విలన్లుగా చిత్రీకరించడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నట్లు తెలిపారు. గుంటూరు కారం సినిమాను నిషేధించకపోతే పెద్దఎత్తున్న ఆందోళన కార్యక్రమాలు నిర్వహిస్తామని హెచ్చరించారు.

ఫిలిమ్ సెన్సార్ బోర్డు ప్యానల్ మెంబర్‌కు సన్మానం


మధుకర్‌ను సన్మానిస్తున్న యూత్ ప్రతినిధులు

వడ్డెపల్లి, జనవరి 20: హనుమకొండ వడ్డెపల్లి చర్చి ప్రాంతానికి చెందిన బీజేపీ రాష్ట్ర నాయకుడు జన్ను మధుకర్ సెంట్రల్ ఫిలిమ్ సెన్సార్ బోర్డు ప్యానల్ మెంబర్‌గా ఎన్నికయ్యారు. వడ్డెపల్లి చర్చి జంక్షన్‌లోని జై భీం యూత్ కార్యాలయంలో శనివారం జై భీం యూత్ జిల్లా కన్వీనర్ తాళ్లపల్లి విజయ్ ఆధ్వర్యంలో ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో జైభీం యూత్‌ప్రతినిదులు తాళ్లపల్లి యోబు, ప్రశాంత్‌కుమార్, సుదర్శన్, పీటర్, ప్రవీణ్, రత్నం, వీరస్వామి, దాసు, పవన్, మధు, సతీష్ పాల్గొన్నారు.

గౌతమికి డాక్టరేట్


గౌతమి

హనుమకొండ, జనవరి 20(ఆంధ్రజ్యోతి): చైతన్య డీమ్డ్ టు బీ యూనివర్సిటీ పరిశోధకురాలు డి.గౌతమికి డాక్టరేట్‌ను శనివారం ప్రదానం చేసింది. 'సింథసిస్, బయోలాజికల్ ఎవల్యూషన్ ఆఫ్ నావెల్ క్వినోక్సలిన్, ఇండోల్ స్పైరోల్స్, థెయిర్ మాలిక్యూలర్ డా కింగ్ స్టడీస్' అనే అంశంపై ఆచార్య రవీందర్ పర్యవేక్షణలో పరిశోధన నిర్వహించారు. ఆమె సమర్పించిన పత్రానికి డాక్టరేట్ లభించింది. విశ్వవిద్యాలయ కులపతి డాక్టర్ సీహెచ్‌వీ.పురుషోత్తం, ఉప కులపతి గుర్‌రావు దామోదర్, పరిపాలన అధికారి సాత్విక రెడ్డి తదితరులు గౌతమిని అభినందించారు.

ధనలక్ష్మీ బ్యాంక్ నూతన శాఖ ప్రారంభం


బ్యాంక్ సేవలను ప్రారంభిస్తున్న హిమబిందు

హనుమకొండ రూరల్, జనవరి 20: ధనలక్ష్మీ బ్యాంక్ నూతన శాఖ కార్యాలయాన్నిహనుమకొండ సుబేదారిలో ఏర్పాటు చేయగా రీజినల్ హెడ్ కె.సత్యనారాయణ శనివారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ధనలక్ష్మీ బ్యాంకులో అన్నిరకాల రుణసౌకర్యంతోపాటు విస్తృతమైన సేవలు అందిస్తామన్నారు. నూతన బ్రాంచ్ మేనేజర్ కె.హిమబిందును ఖాతాదారులకు పరిచయం చేశారు. ఈ కార్యక్రమంలో బ్యాంక్ సిబ్బంది, ఖాతాదారులు పాల్గొన్నారు.

రెడ్ క్రాస్ బ్లడ్ బ్యాంకుకు అరుదైన గుర్తింపు


సమావేశంలో మాట్లాడుతున్న డాక్టర్ విజయ్‌చందర్‌రెడ్డి

కాళోజీ జంక్షన్, జనవరి 20: హనుమకొండ రెడ్ క్రాస్ సొసైటీ బ్లడ్ బ్యాంక్ నేషనల్ అక్రిడేషన్ బోర్డు ఫర్ హాస్పిటల్స్ అండ్ హెల్త్ కేర్ ప్రొవైడర్స్‌కు సంబంధించిన అక్రిడేషన్ సర్టిఫికెట్ గుర్తింపు పొందిందని రెడ్‌క్రాస్ చైర్మన్ డాక్టర్ పెసరు విజయ్ చందర్‌రెడ్డి అన్నారు. రెడ్‌క్రాస్ కార్యాలయంలో శనివారం ఏర్పాటు చేసిన విజయోత్సవ సమావేశంలో ఆయన మాట్లాడుతూరాష్ట్రంలో అక్రిడేషన్ పొందిన రెండో బ్లడ్ సెంటర్ హనుమకొండ రెడ్ క్రాస్ సొసైటీ బ్లడ్ బ్యాంకు కావడం గర్వకారణమన్నారు. రక్త కేంద్రంలో రక్త సేకరణ మొదలుకొని రక్త నిల్వలు, రక్త పరీక్షలు, దాతల నుంచి రక్త సేకరణలో ఎన్ఏబీహెచ్ సూచించిన నాణ్యత ప్రమాణాలన్నింటినీ పాటిస్తున్నట్లుగా నిర్ధారిం చి అక్రిడేషన్ సర్టిఫికెట్ ఇచ్చారని ఆయన వివరించారు. గుర్తింపు రావడానికి సహకరించిన సిబ్బందికి విజయ్‌చందర్‌రెడ్డి, వైస్ చైర్మన్ పెద్ది వెంకటనారాయణ గౌడ్, కోశాధికారి బొమ్మినేని పాపిరెడ్డి అభినందించారు.

ఈ సమావేశంలో ఇంకా రెడ్ క్రాస్ రాష్ట్ర పాలక వర్గ సభ్యులు ఈవీ శ్రీనివాసరావు, జిల్లా పాలకవర్గ సభ్యులు పుల్లూరి వేణుగోపాల్, డాక్టర్ శేషు మాధవ్, పొట్లపల్లి శ్రీనివాసరావు, డాక్టర్ కె. సుధాకర్‌రెడ్డి, డాక్టర్ సీహెచ్. సంధ్యా రాణి, చెన్నమనేని జయశ్రీ, బిల్లా రమణారెడ్డి, బాశెట్టి హరిప్రసాద్, రెడ్ క్రాస్ సిబ్బంది పాల్గొన్నారు.

ముదిరాజ్ కార్పొరేషన్‌కు బడ్జెట్‌లో నిధులు కేటాయించాలి



సమావేశంలో మాట్లాడుతున్న లక్ష్మీనారాయణ, సదానందం

వడ్డెపల్లి, జనవరి 20: ముదిరాజ్ కార్పొరేషన్‌కు రాష్ట్ర బడ్జెట్‌లో రూ.5వేల కోట్ల నిధులు కేటాయించాలని, ముదిరాజ్‌లను బీసీ-డీ గ్రూప్ నుంచి బీసీ-ఏ గ్రూప్‌లో చేర్చాలని ముదిరాజ్ జేఏసీ రాష్ట్ర అధ్యక్షుడు పొల్కం లక్ష్మీనారాయణ ముదిరాజ్, ప్రధాన కార్యదర్శి వెంగళ సదానందం ముదిరాజ్‌లు డిమాండ్ చేశారు. బాలసముద్రంలోని ప్రెస్ క్లబ్‌లో శనివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడారు. ప్రతీ గ్రామంలో ముదిరాజ్‌లకు ఉపాధి కల్పించేందుకోసం పండ్ల చెట్లు పెంచుకో వడానికి 5ఎకరాల ప్రభుత్వ భూమిని కేటాయించాలని తెలిపారు. హైదరాబాద్‌లో 5 ఎకరాల స్థలం కేటాయించి ముదిరాజ్‌ల కోసం ప్రత్యేక వసతి గృహం నిర్మించి కోచింగ్ సెంటర్లను ఏర్పాటు చేయాలని ప్రభుత్వాన్ని కోరారు. మంత్రి వర్గంలో ముదిరాజ్‌లకు స్థానం కల్పించడంతో పాటు ముదిరాజ్ మహిళల కోసం ఫైనాన్స్ కార్పొరేషన్ ఏర్పాటు చేయాలని, ప్రతీ ముదిరాజ్ కులస్తుడికి ప్రభుత్వమే ఇన్సూరెన్స్ సౌకర్యాన్ని కల్పించాలని, మత్స్యశాఖ సహకార సంఘాల్లో సభ్యత్వాలను పెంచాలని ప్రభుత్వాన్ని కోరారు. ఈ సమావేశంలో ముదిరాజ్ జేఏసీ రాష్ట్ర, జిల్లా నాయకులు కొత్త నారాయణ, పగిడాల సుధాకర్, లింగాల పుష్పలత, కొత్త నారాయణ ముదిరాజ్‌లు పాల్గొన్నారు.

క్వెస్ట్ గణిత ఒలంపియాడ్‌లో రామన్ విద్యార్థుల ప్రతిభ


ప్రతిభ కనబర్చిన విద్యార్థులతో పాఠశాల యాజమాన్యం

వడ్డెపల్లి, జనవరి 20: హనుమకొండ సుబేదారిలోని రామన్ హైస్కూల్ విద్యార్థులు గత నెలలో హైదరాబాద్ ఆధ్వర్యంలో నిర్వహించిన జాతీయ స్థాయి క్వెస్ట్ పోటీల్లో పాల్గొని ప్రతిభ పాటవాలను ప్రదర్శించి ప్రతిభను కనబర్చారు. రామన్ విద్యార్థులు ఈ ఫలితాలలో 2వేలలోపు వంద ర్యాంకులు సాధించగా అందులో జాతీయ స్థాయిలో అత్యుత్తమ ప్రతిభను కనబర్చి వంద లోపు ర్యాంకులను 16 మంది విద్యార్థులు విజయం సాధించారు. వీరిని పాఠశాలలో శనివారం ఏర్పాటు చేసిన సమావేశంలో కరస్పాండెంట్ రామినేని రాజేష్‌కుమార్, డైరెక్టర్ తీర్థాల పురుషోత్తం, మడికొండ ప్రిన్సిపాల్ స్రవంతి, హనుమకొండ వైస్ ప్రిన్సిపల్ అనుపమ తదితరులు విద్యార్థులను అభినందించారు.

బాలవికాసలో సేంద్రియ రైతు సభ

కాజీపేట, జనవరి 20: కాజీపేట బాలవికాస ఆధ్వర్యంలో ఫాతిమానగర్‌లో సుస్థిర వ్యవసాయం సమీకృత అభివృద్ధిపై శనివారం మహాసభ జరిగింది. ఈ కార్యక్రమాన్ని బాలవికాస వ్యవస్థాపకురాలు బాలథెరిస్సా హాజరై జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించి మాట్లాడారు. సేంద్రియ వ్యవసాయ రంగంలో ముగ్గురితో ప్రారంభించి 1500 ఈ వ్యవసాయం చేయడం గర్వంగా ఉందన్నారు. విదేశాల్లో కూడా సేంద్రియ వ్యవసాయం నిర్వహిస్తున్నారన్నారు. కార్యక్రమంలో సంస్థ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ సింగారెడ్డి శౌరిరెడ్డి, డాక్టర్ ఉమారెడ్డి, రైతులు పాల్గొన్నారు.


జ్యోతి ప్రజ్వలన చేస్తున్న బాలథెరిస్సా

ఉచిత వైద్య శిబిరం

సుబేదారి, జనవరి 20: ఆవోపా హనుమకొండ ఆధ్వర్యంలో ప్రభుత్వ ఆయుర్వేద ఆస్పత్రి సహకారంతో సుబేదారిలోని ఆవోపా భవన్‌లో ఉచిత వైద్య శిబిరం ఏర్పాటు చేశారు. సుమారు 195 మందికి వైద్య సేవలు చేసి ఉచితంగా మందులు పంపిణీ చేసినట్లు డాక్టర్లు తెలిపారు. కార్యక్రమంలో ఆవోపా అధ్యక్షుడు నల్లాల సత్యనారాయణ, ప్రధాన కార్యదర్శి ఇమ్మడి పుల్లయ్య, కోశాధికారి సుధాకర్, డాక్టర్ రవీందర్, పాల్గొన్నారు.

ఎరుకల ఎంపవర్‌మెంట్ పథకాన్ని అమలుచేయాలి

వడ్డెపల్లి, జనవరి 20: సామాజిక , రాజకీయ, ఆర్థికంగా వెనుకబడిన ఎరుకల కులస్తుల ఆర్థికాభివృద్ధి కోసం ప్రవేశపెట్టిన ఎరుకల ఎంపవర్‌మెంట్ పథకాన్ని వెంటనే అమలు చేయాలని తెలంగాణ ఎరుకల సంఘం (టీవైఎస్) రాష్ట్ర ప్రధాన కార్యదర్శి లోకిని రాజు ప్రభుత్వాన్ని కోరారు. బాలసముద్రంలోని ప్రెస్‌క్లబ్‌లో శనివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. రాష్ట్రవ్యాప్తంగా పందుల పెంపకంపై ఆధారపడి జీవిస్తున్న 50వేల ఎరుకల కుటుంబాల కోసం గత ప్రభుత్వం ఎరుకల ఎంపవర్‌మెంట్ పథకాన్ని ప్రవేశపెట్టి రూ. 60 కోట్ల నిధులు కేటాయించిందని అన్నారు. ఆ పథకాన్ని నూతనంగా ఏర్పాటైన కాంగ్రెస్ ప్రభుత్వం యథావిధిగా కొనసాగించాలని సీఎం రేవంత్‌రెడ్డిని కోరారు.

ప్రతీ మండల పందుల సొసైటీలకు 5 ఎకరాల ప్రభుత్వ భూములు కేటాయించాలని, రాష్ట్రంలో ప్రత్యేక ఎస్టీ కమిషన్ ఏర్పాటు చేయాలని ఎస్టీ కమిషన్ చైర్మన్‌గా ఎరుకల సామాజిక వర్గానికి చెందిన వ్యక్తినే నియమించాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. రాష్ట్రవ్యాప్తంగా అర్హులైన పేద ఆదివాసీ ఎరుకల కుటుంబాలను గుర్తించి బ్యాంకులతో సంబంధం లేకుండా ఎస్టీ కార్పొరేషన్ ద్వారా 100శాతం సబ్సిడీ రుణాలు మంజూరు చేయాలని కోరారు. ఈ సమావేశంలో తెలంగాణ ఎరుకల సంఘం జిల్లా అధ్యక్షుడు లోకిని సమ్మయ్య, జిల్లా ప్రధాన కార్యదర్శి మానుపాటి రమేష్, రాష్ట్ర, జిల్లా నాయకులు కేతిరి రాజశేఖర్, కోనేటి రాజు, బూనాద్రి రంజిత్, ఓని సదానందం, పల్లకొండ ప్రభాకర్, బిజిలి ప్రశాంత్, లోకిని చందర్, మానుపాటి సురేందర్, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.


ప్రెస్‌క్లబ్‌లో మాట్లాడుతున్న లోకిని రాజు

కాజీపేట మోడల్ స్టీమ్ లోకో రైలింజన్ స్థల మార్పు


స్టేషన్ ఎదురుగా ఏర్పాటు చేసిన అధికారులు

కాజీపేట, జనవరి 20: కాజీపేట రైల్వే స్టేషన్ పక్కనే ఏర్పాటు చేసిన మోడల్ స్టీమ్ లోకో ఇంజన్‌ను శనివారం రైల్వే అధికారులు ఉన్న స్థలం నుంచి మార్చి స్టేషన్‌కు ఎదురుగా కొంతదూరంలో ఏర్పాటు చేశారు. శనివారం ఉదయం నుంచి సాయంత్రం వరకు పెద్ద పెద్ద క్రేన్‌లను తెప్పించి సుమారు 30 మంది రైల్వే కార్మికులు, ఇతర అధికారుల పర్యవేక్షణలో ఇంజన్‌ను భాగాలుగా విడదీసి తరలించారు. రైల్వే స్టేషన్‌ను ఉన్నతీకరించే క్రమంలో భాగంగా ఈ మోడల్ రైలింజన్‌ను మార్చుతున్నట్లు రైల్వే అధికారులు తెలిపారు. రైల్వేకు కేంద్రమైన కాజీపేట డీజిల్‌షెడ్‌లో రైల్వే బ్రేక్ డౌన్ బ్యాచ్ 12 మంది టీం సభ్యులు 2008లో దీనిని తయారు చేశారు. 1953 నుంచి 1992 మధ్యకాలంలో బొగ్గుతో నడిచే ఈ స్టీమ్ రైలింజన్ కనుమరుగవుతుతున్న క్రమంలో 2014లో కాజీపేట స్టేషన్ ముందు ముస్తాబు చేసి ఏర్పాటు చేశారు. రైల్వేస్టేషన్‌లో ఈ స్టీమింజన్ ప్రత్యేక ఆకర్షణగా ఉంటుంది.

రైల్వే ఆఫీసర్ క్లబ్‌లో బాట్మింటన్ పోటీలు

కాజీపేట, జనవరి 20: జనవరి 26 గణతంత్ర దినోత్సవం సందర్భంగా కాజీపేట రైల్వే జనరల్ ఇనిస్టిట్యూట్ ఆధ్వర్యంలో రైల్వే క్రీడా పోటీలు నిర్వహిస్తోంది. శనివారం రైల్వే ఆఫీసర్ క్లబ్‌లో బ్యాట్మింటన్ పోటీలు జరిగాయి. ఈ పోటీలలో సింగిల్ విన్నర్స్‌లో దర్మపురి క్రాంతి విజయం సాధించగా, సింగిల్స్ రన్నర్‌లో కన్నెబోయిని యాకన్న విజయం సాధించారు. అనంతరం క్యారమ్స్, బిలియట్స్, స్నూకర్స్, ముగ్గుల పోటీలు, క్రికెట్ పోటీలను రైల్వే ఆస్పత్రి సీనియర్ ఎంఎస్ డాక్టర్ నిరంజన్, డీఎంఈ అనికేత్ కాడెలు ప్రారంభించారు. డీజిల్ రైల్వే ఇనిస్టిట్యూట్, ఇంజనీరింగ్ సెంట్రల్ టీం మధ్య జరిగిన క్రికెట్ పోటీలలో డీజిల్ రైల్వే ఇనిస్టిట్యూట్ టీం విజయం సాధించింది. లోకో 11 టీం, భద్రాచలం టీం మధ్య జరిగిన క్రికెట్ పోటీలలో భద్రాచలం టీం విజయం సాధించింది. ఈ కార్యక్రమంలో రైల్వే జనరల్ ఇనిస్టిట్యూట్ సెక్రటరీ దేవులపల్లి రాఘవేందర్, జాయింట్ సెక్రటరీ ఎం. రాజయ్య, కోశాధికారి జి. రాజేశ్వర్ రావు, ఇనిస్టిట్యూట్ కమిటీ సభ్యులు పాల్గొన్నారు.

అధిష్ఠానం అవకాశమిస్తే ఎంపీగా పోటీ చేస్తా..

తెలంగాణ మాదిగ జేఏసీ రాష్ట్ర అధ్యక్షుడు బొల్లికొండ వీరేందర్


సమావేశంలో మాట్లాడుతున్న వీరేందర్

కేయూ క్యాంపస్, జనవరి 20: బీఆర్ఎస్ అధిష్ఠానం అవకాశం ఇస్తే వచ్చే పార్లమెంట్ ఎన్నికలల్లో వరంగల్ ఎంపీగా బరిలో నిలుస్తానని తెలంగాణ మాదిగ జేఏసీ రాష్ట్ర అధ్యక్షుడు బొల్లికొండ వీరేందర్ స్పష్టం చేశారు. శనివారం సుబేదారిలోని యూనివర్సిటీ ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాల ఆవరణలో మాదిగ ఐక్యవేదిక ఆధ్వర్యంలో నిర్వహించిన సమావేశంలో వీరేందర్ ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. తెలంగాణ ఉద్యమంలో క్రియాశీలకంగా పాల్గొని తెలంగాణ స్వరాష్ట్రాన్ని సాధించినట్లు వెల్లడించారు. మాదిగ విద్యార్థి ఉద్యమ నేతగా ప్రజల్లో విస్తృతమైన గుర్తింపు కలిగిన తనకు బీఆర్ఎస్ అధిష్ఠానం అవకాశం కల్పిస్తే తప్పక గెలుపు సాధిస్తావని ధీమా వ్యక్తం చేశారు. ఈ సమావేశంలో తెలంగాణ మాదిగ జేఏసీ నేతలు కన్నం సునిల్, దుప్పటి కిశోర్, బొల్లె మధుకర్, ప్రేమ్, దుప్ప టి శుభాష్, బరిగెల బాబు, యాకయ్య, నరేశ్ తదితరులు పాల్గొన్నారు.

సండే సెలబ్రిటీ



వారసత్వాన్ని గౌరవంగా భావిస్తా

చేసిన సినిమాలు తక్కువే అయినా వైవిధ్యభరితమైన పాత్రలతో ప్రేక్షకులపై తనదైన ముద్ర వేసిన నటుడు **వరుణ్‌తేజ్**. నటి **లావణ్య త్రిపాఠి**ని వివాహం చేసుకున్న తర్వాత వరుణ్ ఇచ్చిన తొలి ఇంటర్వ్యూ 'నవ్య' పాఠకులకు ప్రత్యేకం.

> లావణ్యకు మొదట నేనే ప్రపోజ్ చేశా. తను నాతో ఎలా ఉందనే విషయం కన్నా... నా కుటుంబంతో, స్నేహితులతో ఎలా ఉందనే విషయాన్ని గమనిస్తూ ఉండేవాడిని. తను చాలా పాజిటివ్. ఎక్కడ ఉన్నా సందడిగా ఉంటుంది. ఎటువంటి నెగిటివిటీ ఉండదు. ఇలా చెప్పుకుంటూ పోతే నాకు నచ్చిన లక్షణాలు అనేకం ఉన్నాయి. నాకు కోపం ఎక్కువ. త్వరగా ఎమోషనల్ అవుతాను. తను కూల్‌గా ఉంటుంది. అన్నింటినీ జాగ్రత్తగా విశ్లేషిస్తుంది. అందుకే మేమిద్దరం ఒకరికొకరం తగినవాళ్లమనిపించింది.

మీ వ్యక్తిగత.. వృత్తి ప్రయాణాలు ఎలా సాగుతున్నాయి...

చాలా ఆనందంగా సాగుతున్నాయి. సరైన సమయంలో పెళ్లి చేసుకున్నా. సినిమాల విషయానికి వస్తే- గతం నుంచి కొన్ని పాఠాలు నేర్చుకున్నా. మరింత పరిపక్వతతో సినిమాలను ఎంచుకుంటున్నా!

బ్యాచిలర్ లైఫ్ పూర్తయిపోయింది కదా! ఎలా అనిపిస్తోంది...

చాలామంది 'బ్యాచిలర్ లైఫ్‌ని మిస్ అవుతున్నాం' అంటారు. నాకు అలా అనిపించటం లేదు. మనకు తెలిసిన వ్యక్తి, మనసుకు నచ్చిన వ్యక్తి ఉన్నప్పుడు లోటేమీ ఉండదు. ఆ విధంగా నేను అదృష్టవంతుడిని. లావణ్య నాకు చాలాకాలంగా తెలుసు. మొదటినుంచీ మా రిలేషన్‌షిప్‌ను సీరియస్‌గా తీసుకున్నాం. బయటకు ఎవరికీ చెప్పకపోవచ్చు. కానీ అది పెళ్లితో పరిపూర్ణమవుతుందని మాకు తెలుసు. ఒకప్పుడు బ్యాచిలర్ లైఫ్‌ను ఎంజాయ్ చేశా. ఇప్పుడు వైవాహిక జీవితాన్ని ఎంజాయ్ చేస్తున్నా!

పెళ్లి అయిన తర్వాత బాధ్యతలు పెరిగాయా?

మొదటినుంచి నేను చాలా బాధ్యతాయుతమైన వ్యక్తిని. నా కుటుంబానికి ఎక్కువ విలువ ఇస్తా! ఇంతకు ముందు అమ్మ, నాన్న, చెల్లి పట్ల బాధ్యతగా ఉండేవాడిని. ఇప్పుడు లావణ్య కూడా చేరింది.



పెదనాన్నే స్ఫూర్తి

నటుడిని కావటానికి నాకు పెదనాన్న స్ఫూర్తి అని చెప్పాలి. ఆయనను చూస్తూ పెరిగాను. నేను ఇంటర్‌లో ఉండగా- నటుడిని కావాలనే కోరిక పుట్టింది. అయితే ఆ విషయాన్ని నేను ఎవరికీ చెప్పలేదు. ఒక రోజు పెదనాన్న- నా ఫొటోలు తీశారు. "నువ్వు హీరో కావచ్చు కదా!" అన్నారు. 'నా మనసులో మాట ఆయనకు ఎలా తెలిసిపోయిందా!' అనుకున్నా. ఆయన నన్ను చిన్నపిల్లవాడిలా చూసేవారు కాదు. పెద్దవాడిలా ట్రీట్ చేసేవారు. ఇక్కడ ఇంకో విషయం చెబుతా. ఆయన నా పెదనాన్న అనే విషయాన్ని కాసేపు పక్కన పెడదాం. మెగాస్టార్ చిరంజీవి అనుకుందాం. వృత్తి పట్ల ఆయన నిబద్ధత అసామాన్యం. కాలు నొప్పి ఉన్నా... ఏ మాత్రం తొణకకుండా క్లిష్టమైన షాట్స్ చేయటం నేను కళ్లారా చూశాను. ఆయన నటనను ఎంత ప్రేమిస్తారో నేను దగ్గరగా చూశాను. అందుకే ఆయన నాకు స్ఫూర్తి.

మీరు బాగా ఎమోషనల్ పర్సనా?

అవును. నాకు ఎమోషన్స్ ఎక్కువే! ఇంతకు ముందు వర్క్ విషయంలో, రిలేషన్ షిప్స్ విషయంలో చాలా సున్నితంగా ఉండేవాడిని. అనుకున్నవి జరగకపోతే బాధపడేవాడిని. ఇప్పుడు నా అంచనాలు తగ్గించేసుకున్నా. మనం ఎవరి కోసం ఏదైనా చేస్తే- వారి దగ్గర నుంచి తిరిగి ఏదీ ఆశించకూడదు. మనకు నచ్చితే చేయాలి. లేకపోతే చేయకూడదు. ఈ పరిణతి వచ్చింది.

మీకు ఎమోషనల్ సపోర్ట్ ఎవరు?

అమ్మ, నాన్న, చెల్లి, స్నేహితులు.. ఇప్పుడు లావణ్య. ఈ విషయంలో నేను చాలా అదృష్టవంతుడిని. ఒకటో తరగతి నుంచి నాతో పాటు చదువుకున్న తొమ్మిది మంది స్నేహితులు ఉన్నారు. వాళ్లకు కూడా పెళ్లిళ్లు అయ్యాయి. పిల్లలు పుట్టారు. మేమందరం తరచూ కలుస్తూ ఉంటాం. వీరే నా ఎమోషనల్ సపోర్ట్. నిన్న (శుక్రవారం) నా పుట్టినరోజును అందరం కలిసి సెలబ్రేట్ చేసుకున్నాం. ప్రతి వ్యక్తికి ఇలాంటి ఎమోషనల్ సపోర్టు ఉండాలి.

నచ్చని గుణం

సరైన ప్రవర్తన లేకపోవటం, ఇతరుల సమయాన్ని గౌరవించకపోవటం, ఇతరులను ఇబ్బంది పెట్టటం.

మీది మెగా కుటుంబం. నాన్న (నాగబాబు), పెదనాన్న (చిరంజీవి), బాబాయ్ (పవన్‌కళ్యాణ్)ల వారసత్వం బరువు ఏదైనా ఫీలవుతూ ఉంటారా?

వారసత్వం ఉంది. అది బరువు కాదు, బాధ్యత. ఒత్తిడిగా భావించకూడదు. మొదటినుంచీ అమ్మ, నాన్న నాకు అదే చెప్పేవారు. చిన్నప్పటి నుంచి నేను ఏం చేస్తానన్నా- నాన్న ఎప్పుడూ కాదనలేదు. నాకు అంతులేని స్వేచ్ఛను ఇచ్చారు. అందువల్ల వారసత్వాన్ని నేను ఒక గౌరవంగా భావిస్తా. నాకు నాన్న ఇచ్చిన మద్దతు వల్ల స్థిరత్వం వచ్చింది.

సినిమాల్లోకి రావాలనే ఆలోచన చిన్నప్పటి నుంచి ఉండేదా?

సినిమాలంటే ఆసక్తి ఉండేది. ఆకర్షణ కూడా ఉండేది. కానీ నటుడిని అవ్వాలనే ఆలోచన మాత్రం లేదు. ఇక్కడ ఇంకో విషయం చెప్పాలి. చిన్నప్పటి నుంచి నాకు నా చుట్టూ ఉన్న విషయాలపై ఆసక్తి ఎక్కువ. ఒక సంఘటన జరిగినప్పుడు ఇతరులు ఎలా ఆలోచిస్తారో తెలుసుకోవాలని ఉండేది. బహుశా నేను నటుడిని కావటానికి ఈ లక్షణమే ప్రధాన కారణం. రకరకాల వ్యక్తుల కోణాల నుంచి మనం చూడవచ్చు. నటనలో ప్రతి రోజూ ఒక కొత్తదనం ఉంటుంది. ఎప్పుడూ బోర్ కొట్టదు. కథ వెనక మరో కథ ఉంటుంది.

మీరు సినిమాలను ఎలా ఎంపిక చేసుకుంటారు?

చాలా జాగ్రత్తగా ఎంపిక చేసుకుంటా! ఆ ఎంపికలో కూడా పొరపాట్లు జరగవచ్చు. దానికి అనేక కారణాలు ఉంటాయి. అయితే మనం ఎంపిక చేసుకొనే సమయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఏదో ఒకటి చేసేయ్యాలి అనుకుంటే- ఈ పాటికి అనేక సినిమాలు చేసేవాడిని. అనేక అవకాశాలు కూడా వచ్చాయి. కానీ ఆచితూచి చేయాలనేది నా ఉద్దేశం. దీనికి కూడా ఒక కారణం ఉంది. నేను సినిమాల్లో ప్రవేశించేనాటికి, ఇప్పటికి అనేక మార్పులు వచ్చాయి. ఓటీటీ వచ్చిన తర్వాత ప్రేక్షకుల అభిరుచులు మారాయి. నేను వచ్చిన కొత్తల్లో- 'నాకు నచ్చింది చేయాలి. ప్రేక్షకులకు భిన్నంగా ఏదో ఇవ్వాలి" అనుకొనేవాడిని. ఆ తర్వాత.. ప్రేక్షకుల అభిరుచులు సీజన్లలా మారిపోతూ ఉంటాయని అర్థమయింది. సినీ రంగంలో ఉన్న వారందరూ ఈ విషయాన్ని గమనించి ముందుకు వెళ్లాలి. లేకపోతే ప్రమాదమే!

బాలాకోట్ దాడుల నేపథ్యంలో తీసిన 'ఆపరేషన్ వాలెంటైన్' వెనకు ఉన్న కథ ఏమిటి?

దీనికి డైరక్టర్ శక్తిప్రతాప్‌సింగ్. కొవిడ్ తర్వాత శక్తి- 'ఎండ్‌రన్' అనే షార్ట్‌ఫిల్మ్‌ను తీసి దాన్ని యూట్యూబ్‌లో పెట్టారు. చాలా బాగా తీశారు. బాలాకోట్ దాడుల నేపథ్యంలో తీసిన షార్ట్‌ఫిల్మ్ అది. దాన్ని నాకు ఎవరో పంపారు. నాకు బాగా నచ్చింది. ఆ సమయంలో నాకు హిందీలో చేయాలనే ఆలోచనే లేదు. ముంబాయిలో ఒకరి ద్వారా శక్తి నాకు ఈ కథను వినిపించారు. తన విజువలైజేషన్.. స్క్రీన్‌ప్లే నాకు చాలా నచ్చాయి. ఆ తర్వాత ఈ కథను నా కజిన్ సిద్ధు 'సోనీ' కంపెనీ వాళ్లకు వినిపించారు. వాళ్లు కూడా చాలా ఎగ్జైట్ అయ్యారు. అలా ఈ సినిమా ప్రారంభమయింది.



ఇలాంటి సినిమాలు తీయటం చాలా కష్టం కదా..

అవును. పాక్ ఉగ్రవాద స్థావరాలపై మన ఎయిర్‌ఫోర్స్ దాడి చేసింది. అందువల్ల మనవాళ్ల అనుమతులు తీసుకోవాల్సి వచ్చింది. వారు మొత్తం స్క్రిప్ట్‌ను చదివి, విశ్లేషించి.. ఆ తర్వాత అనుమతి ఇచ్చారు. దీనికి చాలా సమయం పట్టింది. అంతే కాకుండా ఎయిర్‌ఫోర్స్‌కు సంబంధించిన అనేక టెక్నికల్ విషయాల ప్రస్తావన దీనిలో ఉంటుంది. వీటిని అందరికీ అర్థమయ్యేలా, వాస్తవ సంఘటనలకు వీలైనంత దగ్గరగా చూపించాలి. దీనితో పాటుగా గ్రీన్‌మ్యాట్‌లో తీసే సీన్లు చాలా కష్టం. ఒకే చోట కూర్చొని... మన పక్కన 800 మైళ్ల వేగంతో యుద్ధ విమానం వెళ్తుంటే ఎలా రియాక్ట్ అవుతామో అలా నటించాలి. ఒకటి రెండు షాట్స్ అయితే ఓకే. కానీ ఈ సినిమాలో దాదాపు 30 నిమిషాల ఫైట్స్ ఉంటాయి. అలా నటించటం చాలా కష్టం. అందు కోసం గ్వాలియర్‌లోని ఎయిర్‌ఫోర్స్ అకాడమీలోని సిమ్యులేటర్‌పై ప్రాక్టీసు చేయాల్సి వచ్చింది. 48 డిగ్రీల ఉష్ణోగ్రతలో పైలెట్స్ వేసుకొనే జీసూట్‌లో నటించటం చాలా కష్టం. ఉత్తర భారతంలో దేశభక్తి సినిమాలు ఎక్కువ వస్తూ ఉంటాయి. దక్షిణాదిన తక్కువ వస్తాయి. ఈ సినిమా ఆ కొరతను తీర్చేస్తుంది.

● సీవీఎల్ఎన్ ప్రసాద్

కామెంట్స్ పట్టించుకోను

మిస్ ఇండియా ఇంటర్నేషనల్.. మోడల్.. కథానాయిక.. 'ఇషా గుప్తా'. తెరమీదనే కాదు సోషల్ మీడియాలోనూ హాట్‌గా అలరిస్తుంటుందీమె. ఈ ఢిల్లీ భామ గురించి కొన్ని విశేషాలు..

ఇన్‌స్టాలో కెరీర్ కంటే వ్యక్తిగత విశేషాలు, ప్రయాణాలు, ఈవెంట్స్, యోగా ఫొటోలు, ఫొటోషూట్స్‌ను ఎక్కువగా షేర్ చేస్తుంటోంది ఇషా గుప్త. 'ఫొటో షేర్ చేశానంటే ఏదీ పట్టించుకోను. ఎలాంటి కామెంట్స్ చదవను. అలా అటెన్షన్‌గా ఉంటే మాత్రం ఇబ్బందులే' అంటుందీమె.

ఇక్కడ వారిదే హవా..

'ఇప్పటికీ తెల్లతోలుకే ప్రాధానం ఇక్కడ. నల్లగా ఉంటే పెద్దగా పట్టించుకోరు. నేను కొత్తగా ఇండస్ట్రీలోకి వచ్చినపుడు కొందరు అదే పనిగా వచ్చి.. నీకు మేకప్ నప్పదు అనేవాళ్లు. మేకప్ ఆర్టిస్టుకు దర్శకుడి సలహా ఉంటుంది. ఫలానా క్యారెక్టర్‌కు తగినట్లే వేస్తారు. ఆ విషయం తెలుసు. అయినా అడుగుతారు. అయితే ఇక్కడ తెల్లగా ఉండే అమ్మాయిలకు అలాంటి సమస్య ఉండదు. ఎవరూ అలా అడగరు. తెల్లగా ఉండే బ్యూటిఫుల్ అంటారు. ఇక్కడ వైట్ స్కిన్ ఉండే నటులదే హవా ఉంటుంది' అంటుంది ఇషా.

అలా సినీ పరిశ్రమలోకి..

న్యూఢిల్లీలో పుట్టిపెరిగింది ఇషా గుప్తా. తండ్రి ఎయిర్‌ఫోర్స్, అమ్మ గృహిణి. తనకో తోబుట్టువు ఉంది. డెహ్రాడూన్‌లో చదివింది. మణిపాల్ విశ్వవిద్యాలయం నుంచి మాస్ కమ్యూనికేషన్ చేసింది. 2007లో ఫెమినా మిస్ ఇండియాగా బెస్ట్ ఫొటోజెనిక్ ఫేస్‌గా ఎంపికైంది. మిస్



ఇండియా ఇంటర్నేషనల్‌లో మెరిసింది. ఈ టైటిల్‌తో ఆమెకు కింగ్‌ఫిషర్ క్యాలెండర్ మీద పోజిచ్చే అవకాశం కలిగింది. అప్పట్లో అదో సంచలనం. అలా 2012లో టెలివిజన్‌లో సిఐడీ అనే సిరీస్‌లో నటించింది. 'జన్నత్ 2', 'రాజ్ 3డీ' చిత్రాల్లో ఇమ్రాన్‌హష్మీతో కలసి హాట్‌గా నటించటంతో యూత్‌లో ఫాలోయింగ్ వచ్చింది. 'చక్రవ్యూహ్', 'రుస్తుం' లాంటి విభిన్న చిత్రాల్లో నటించిన ఆమె తెలుగులో 'వినయ విధేయరామ' చిత్రంలో ప్రత్యేక గీతంలో ఆడిపాడింది. ఆ తర్వాత ఇషా గుప్తా పని అయిపోందన్నారు. అయితే మళ్లీ ఆమె కెరీర్ మళ్లీ గాడిలో పడింది. 2020 నుంచి 'రిజెక్ట్ ఎక్స్', 'నకాబ్', 'ఆశ్రమ్' వెబ్‌సిరీస్‌లతో పాపులరైంది. ప్రస్తుతం 'మర్డర్ 4' చిత్రంతో పాటు మరో మూడు చిత్రాల్లో ప్రస్తుతం నటిస్తోంది ఇషా గుప్తా.

అదే నా బలం..

'యోగా అంటే ప్రాణం. ప్రతిరోజూ యోగా చేయాల్సిందే. శరీరాన్ని మాత్రమే కాదు మనసునూ శుభ్రం చేస్తుంది యోగా. మెడిటేషన్‌తో పాటు ప్రాణాయామ చేస్తా. ఫిట్‌గా ఉండటమే కాదు.. యోగాతో ఇతరులనూ ఇన్‌స్పైయిర్ చేయవచ్చు' అంటుంది ఇషాగుప్తా. 2019లో మోస్ట్ డిజైరబుల్ ఉమెన్ అయిన ఇషాకు ఎండోర్స్‌మెంట్స్ కొదువే లేదు. స్టయిలిష్‌గా, ఫ్యాషన్‌లో అప్‌డేట్‌గా ఉండటం ఇష్టమంటుంది ఇషా. ఎక్కువగా విదేశాల్లో విహరించే ఇషాకు ఎప్పటికీ తన అమ్మే మంచి స్నేహితురాలంటుంది. 'ఎప్పుడూ స్టార్‌ను అవుతానని అనుకోలేదు. అయ్యాను. వందశాతం ఎఫర్ట్ ఉంచి మరింత పేరు తెచ్చుకోవాలి' అంటుంది ఇషా గుప్తా.

'ఇంద్ర' సినిమాలో ఓ సన్నివేశం.. తెలంగాణ శకుంతల ఓ కుర్చీని చూపించి... "ఈ కుర్చీలో కూర్చునే మగాడు లేడా?..." అని అక్కడున్న కొమ్ములు తిరిగిన మగాళ్లందర్నీ ప్రశ్నిస్తుంది. అందరూ తలలు వంచుకుంటారు. కానీ అప్పుడే స్కూల్ నుంచొచ్చిన ఓ పిల్లాడు... "నేనున్నాను.." అంటూ స్కూల్ బ్యాగ్ విసిరేసి, చిరంజీవి స్టైల్‌లో వచ్చి ఆ కుర్చీలో కూర్చుంటాడు. అక్కడ పడుతుంది టైటిల్... 'ఇంద్ర' అని. బహుశా అప్పుడు తథాస్తు దేవతలు 'తథాస్తూ...' అనేశారేమో! అప్పటి ఆ పిల్లాడు ఇప్పుడు నిజంగానే చిరంజీవిలా స్టార్ అయిపోయాడు. అతనే **తేజా సజ్జా**. కొన్ని జీవితాలు ముందుగానే ఎవరో డిజైన్ చేసినట్టుగా ఉంటాయి. చిరంజీవి 'చూడాలనివుంది'తో బాలనటుడిగా ఎంట్రీ ఇచ్చాడు, చిరంజీవి 'ఇంద్ర' తో బాలనటుడిగా గుర్తింపు సాధించాడు. ఇప్పుడు అసలైన 'చిరంజీవి' హనుమంతుని నేపథ్య కథ 'హను-మాన్'తో స్టార్ హీరో అయిపోయాడు. ఇది కదా డెస్టినీ అంటే! దేశవ్యాప్త సంచలనం 'హను-మాన్' కథానాయకుడు, 'సూపర్ నాచురల్ స్టార్' తేజా సజ్జాతో 'నవ్య' సంభాషణ.

అమ్మా నాన్నా తర్వాత చిరంజీవిగారే



గట్టి హిట్ కొట్టేశారు... ఎలా ఉంది అనుభవం?

పెద్దగా ఎగ్జైట్‌మెంటైతే ఏం లేదండీ. నేను కొత్తవాడ్ని. వెనుక 'జాంబిరెడ్డి' లాంటి హిట్ ఉంది. దాన్ని క్యాష్ చేసుకొని, ఈ రెండున్నరేళ్లలో రెండుమూడు సినిమాలు చేసుంటే డబ్బుతో పాటు అనుభవం కూడా పెరిగి ఉండేది. వాటన్నిటినీ పక్కన పెట్టి, ప్రాణం పెట్టి, రెండేళ్లు కష్టపడి... 'హను-మాన్' అనే సాహసం చేశాను. ఈ కథ నాకు అంత బాగా నచ్చింది. ఎట్టకేలకు విడుదలైంది. ఇప్పుడు బరువు దింపుకొన్న ఫీలింగ్. ఇక విజయం అంటారా... ప్రీమియర్ చూసినప్పుడే పాస్ అయిపోయామని అర్థమైపోయింది. నంబర్లు కూడా పెద్దగానే వినిపిస్తున్నాయి. ఇతర భాషల్లోనూ ఈ సినిమా ఆదరణ పొందుతుండటం ఆనందంగా ఉంది. టీజర్, ట్రైలర్ చూడగానే "వీడు గెలవాలి" అని అందరూ బలంగా అనుకున్నారు. ఓ విధంగా హిట్ అయి రిలీజైన సినిమా ఇది.

ఈ సినిమాకోసం కష్టపడి చేసిన సన్నివేశాలేమైనా ఉన్నాయా?

నటనపరంగా అయితే ఎదురుగా సూపర్‌స్టార్లు ఉన్నా భయపడను. చిన్నప్పటి నుంచీ వాళ్లతోనేగా చేసింది. అయితే యాక్షన్ ఎపిసోడ్స్ విషయంలో మాత్రం చాలా కష్టపడ్డాను. సాధ్యమైనంతవరకూ డూప్ లేకుండా చేశాను. ఇప్పుడు అందరూ ఈ సినిమాలోని అండర్‌వాటర్ సీక్వెన్స్‌ని 'అద్భుతం అమోఘం' అంటున్నారు. ఆ ఫీట్ చేయడానికి నేను పడ్డ కష్టం మాటల్లో చెప్పలేను. పాతిక అడుగుల లోతున్న నీళ్లలో స్కూబా డైవింగ్ నేర్చుకొని ఆ సీన్ చేశాను. ఓ విధంగా అది సాహసమే. ఈ సినిమా కోసం నేను పడ్డంత కష్టం... ఏ సినిమాకోసమూ ఏ హీరో పడి ఉండడని గర్వంగా చెప్పగలను.

ఈ కథ అనుకున్న తర్వాత ప్రశాంత్‌వర్మకు హీరోగా మీరెలా గుర్తొచ్చారు?


ఒక బలహీనుడికి ఆంజనేయశక్తులు వస్తే వాడేం చేశాడనేది ఈ సినిమా కథ. మరి ఈ తరహా కథకు నాలాంటివాళ్లే కరెక్ట్. మేం అప్పటికే 'జాంబిరెడ్డి' చేసి ఉన్నాం. నటుడిగా నేనేంటో, నా కెపాసిటీ ఏంటో, కేపబులిటీ ఏంటో ప్రశాంత్‌వర్మకు తెలుసు. అందుకే నన్ను తీసుకున్నాడు.

ఇదే ప్రశ్న విషయంలో మీకు ఈమధ్య కోపం వచ్చినట్టుంది?

కోపం లేదు, బాధ లేదు. ఈ తరహా సినిమా నేనూ, ప్రశాంత్‌వర్మ చేయడం కొందరికి సర్‌ప్రైజ్. చాలామంది సెకండ్ జనరేషన్ హీరోలు తమ డెబ్యూగా ఇలాంటి సినిమాలు చేస్తే అప్పుడెవరూ మాట్లాడలేదు. నేను కష్టపడి ఈ స్థాయికి వచ్చి, నన్ను నేను ప్రూవ్ చేసుకొని, విజయాలు అందుకున్న తర్వాత... ఇలాంటి ప్రయత్నం ఒకటి చేస్తే, కొందరికి అది ఆశ్చర్యంగా ఉంది. అయినా ఇలాంటివేం నేను పట్టించుకోను.

హీరోలు డైరెక్షన్లో వేళ్లూ, కాళ్లూ పెడతారని వింటున్నాం. మీరు కూడా అంతేనా?

ఇది మరీ దారుణం అండీ. కథ నచ్చితే చేస్తా. నచ్చకపోతే నిర్మొహమాటంగా నచ్చలేదని చెప్పేస్తా. అంతే తప్ప సలహాలు సూచలనలు ఇవ్వను. ఇక లొకేషన్లో అంటారా... అభిప్రాయాలు పంచుకోవడం తప్పుకాదు కదండీ. డౌట్ ఉంటే చెబుతాను. శ్రేయోభిలాషుల అభిప్రాయాలను తీసుకుంటాను. మెజారిటీ ఓట్లు దర్శకుడికి పడితే అతను చెప్పినట్టు చేస్తా. నాకు పడితే



ఒప్పించడానికి ప్రయత్నిస్తా. సినిమా అనేది సమష్టి కృషి. ఎవరైనా ప్రొడక్ట్ బాగా రావాలనేగా తపించేది. నాకంటూ కొందరు నమ్మకస్తులు ఉన్నారు. వాళ్లకు తప్పకుండా రషెస్ చూపిస్తా. అభిప్రాయాలు షేర్ చేసుకుంటా. అది నాకు అలవాటు. అయినా సినిమాపై దర్శకుడితోపాటు హీరోకి కూడా బాధ్యత ఉంటుంది. ఫలితాల ప్రభావం హీరోపై కూడా ఎక్కువగానే ఉంటుంది. కాబట్టి బాధ్యతగా ఉండటం తప్పేం కాదు.

'ఓ బేబీ', 'జాంబిరెడ్డి', 'హను-మాన్'... అన్నీ ఫాంటసీ కథలే చేస్తున్నారేంటి?

రీసెంట్‌గా నందినీరెడ్డిగారు కూడా ఇదే అన్నారు. నాకు 'సూపర్ నాచురల్‌స్టార్' అంటూ బిరుదు కూడా ఇచ్చేశారామె. సినిమా అనేది వినోదభరితంగా ఉండాలి. అందరికీ నచ్చాలి. అలాంటి కథలనే ఎంచుకుంటా. ముఖ్యంగా నా సినిమాలు పిల్లలకు నచ్చాలి. అందుకే ఎంచుకొని మరీ ఇలాంటి సినిమాలు చేస్తున్నా.

ఎలా ఎదగాలనుకుంటున్నారు? స్టార్‌గానా? నటుడిగానా?

జనం మెచ్చిందే మనం చేయాలి సార్. మనం మెచ్చింది జనం చూడరు. అన్ని రకాల పాత్రలూ చేయాలని ఉంది. స్టార్ అనిపించుకుంటూనే, నటుడిగా ఎదుగాలని ఉంది. తారక్ అన్నయ్య నన్ను క్లాసికల్ డ్యాన్స్ నేర్చుకోమని సలహా ఇచ్చారు. నాలుగేళ్లు కష్టపడి నేర్చుకున్నాను. ఆ విషయం తెలిసి చిరంజీవి గారు "ఎలాగూ డ్యాన్స్‌లో టైమింగ్ వచ్చేసింది కాబట్టి వెస్ట్రన్ కూడా నేర్చుకో" అన్నారు. ఆయన మాట ప్రకారం అది కూడా నేర్చుకున్నాను. మార్షల్ ఆర్ట్స్, హార్స్ రైడింగ్.. ఇలా హీరోకి కావాల్సిన అన్నీ నేర్చుకున్నాను. వీటన్నింటికంటే ముఖ్యమైంది జడ్జిమెంట్. కథల ఎంపిక. దాన్ని తెలుసుకొనే పనిలో వున్నాను.

అమ్మా నాన్నా ఎలా ఫీలవుతున్నారు?

బాలనటుడిగా బాగానే ఎంకరైజ్ చేశారు. బీబీఏ పూర్తి చేశాను. ఇక ఉద్యోగం చూసుకోమన్నారు. నాకేమో సినిమా పిచ్చి. పాతికేళ్లు నిండినా బ్రేక్ రాలేదు. కాస్త కంగారు పడ్డారు. 'ఓ బేబీ' తర్వాత వాళ్లకు నమ్మకం ఏర్పడింది. ఇప్పుడు ఫుల్ హ్యాపీ. ఏదేమైనా అమ్మానాన్నా నా సక్సెస్‌ని ఎంజాయ్ చేయడం నాకు గొప్ప అనుభూతి.

చిరంజీవిగారిని కలిశారు కదా..?

ఆయన నా సొంతం అండీ. అమ్మా నాన్నా తర్వాత నాకు ఆయనే. నా కెరీర్ ఈ స్థాయిలో ఉందంటే కారణం చిరంజీవి గారు. నేను చిన్నప్పుడే సూపర్‌స్టార్‌డమ్ చూశా. అది చిరంజీవి గారి వల్లే. అప్పట్లో ఫ్యాన్స్ నాలో చిరంజీవిగార్ని చూసేవారు. అందుకే హీరో అయ్యాక ఈ ఆడంబరాలేం నాకు గొప్పగా అనిపించట్లేదు. నాకు హిట్ రాగానే అమ్మా నాన్నా తర్వాత అంత ఆనందపడిన వ్యక్తి చిరంజీవిగారు. ఇంటికి పిలిపించుకొని మరీ అభినందించారు. నటుడిగా ఆయనే నాకు ప్రేరణ. అయితే ఇమిటేషన్ మాత్రం చేయను. కానీ కొన్ని సందర్భాల్లో తెలీకుండానే నాలోంచి ఆయన బయటకొస్తుంటారు. నేనే కాదు, నాలాంటి చాలామంది హీరోల్లో ఆయన ఉంటారు.

అయనతో మరిచిపోలేని అనుభవాలేమైనా ఉన్నాయా?

నాకైతే ఊహ లేదండీ.. అమ్మా నాన్నా చెబితే విని షాక్ అయ్యాను. ఫారెస్ట్‌లో ఓ పెద్ద కొండపై 'చూడాలనివుంది' షూటింగ్. చిరంజీవిగారు కొండ ఎక్కుతుంటే.. ఓ అసిస్టెంట్ డైరెక్టర్ నన్ను ఎత్తుకొని ఆయన వెనకే కొండ ఎక్కుతున్నాడట. చిరంజీవిగారు వెనక్కి తిరిగి "నువ్వెక్కడికి?" అని అతడ్ని అడిగారట. "పిల్లాడు కూడా షాట్‌లో ఉన్నాడుసార్. అందుకే" అని అతనేదో చెప్పేలోపే "దానికి నువ్వెందుకు?" అంటూ నన్ను అతని దగ్గర నుంచి తీసుకొని, భుజాన వేసుకొని గబగబా కొండ ఎక్కేశారట చిరంజీవి. అది దాదాపు కిలోమీటర్ ఎత్తయిన కొండ అని నాన్న చెప్పారు. అలాగే చోటా కె.నాయుడు అంకుల్ ఆ సినిమాకు కెమెరా. అప్పుడు నాకు బాగా జలుబు చేసి, ముక్కు కారుతోందట. అందుకని చోటా అంకుల్ మేకప్‌మ్యాన్‌ని పైకి పంపబోతుంటే... చిరంజీవిగారు "మళ్లీ దీనికోసం అతనెందుకు?" అంటూ తన కర్చీఫ్‌తో నా ముక్కు తుడిచారట. అంత పెద్ద సూపర్‌స్టార్ అయ్యుండి ఇలా ప్రవర్తించడం సామాన్యమైన విషయం కాదు. అందుకే ఆయన మెగాస్టార్ అయ్యారు.

> **ఫ్యూచర్ ప్రాజెక్టులేంటి?**
>
> **'హను-మాన్' సీక్వెల్ ఉంది కదా! త్వరలోనే షూటింగ్ మొదలు కాబోతోంది. అలాగే ఇటీవల ఓ స్టార్ హీరోతో సినిమా చేసిన దర్శకుడితో ఓసినిమా చేయబోతున్నాను. ఆ వివరాలు త్వరలో తెలియజేస్తా.**

● నరసింహ బుర్రా

నవ్య 'దృశ్యం పేజీ' లో ఆసక్తికర కథనాల కోసం... ఈ క్యూఆర్ కోడ్ స్కాన్ చేయండి. లేదా ఈ కింది యూఆర్ఎల్ https://ejyothy.com/M5e7olv లో చదవండి.

దిక్సూచి DIKSUCHI

జవహర్ నవోదయ ఎంట్రెన్స్ ఎగ్జామ్ 'కీ'

ఆరో తరగతిలో ప్రవేశాల కోసం జనవరి 20 (శనివారం)న నిర్వహించిన జవహర్ నవోదయ ప్రవేశ పరీక్ష 'కీ'. ఇది విద్యార్థుల అవగాహన కోసం మాత్రమే. జవహర్ నవోదయ విద్యాలయ కమిటీ విడుదల చేసే సమాధానాలే ఫైనల్‌గా పరిగణలోకి తీసుకోవాలి.

రూపొందించినవారు:
VISWAM SAINIK & NAVODAYA COACHING INSTITUTE,TIRUPATI
CONTACT: 93999 76999 /86888 88802

'దిక్సూచి' వెబ్ పేజీలో..
సమాచారం కోసం ఈ క్యూఆర్ కోడ్ స్కాన్ చేయండి.
లేదా ఈ కింది యూఆర్ఎల్ https://ejyothy.com/lll9Wzlలో చదవండి.

S.No	I	J	K	L	27)	A	C	A	A	54)	B	D	A	C
1)	B	C	D	D	28)	C	A	A	A	55)	C	A	B	D
2)	D	D	C	B	29)	B	A	C	A	56)	A	D	A	D
3)	C	B	D	D	30)	A	B	A	C	57)	D	A	C	A
4)	D	D	B	C	31)	C	A	B	A	58)	D	C	C	A
5)	B	B	D	D	32)	A	C	A	B	59)	A	C	B	D
6)	B	D	B	D	33)	C	B	A	D	60)	A	B	D	B
7)	D	D	B	B	34)	B	D	C	A	61)	D	A	A	B
8)	D	B	D	B	35)	D	A	B	C	62)	B	C	B	A
9)	C	A	B	D	36)	A	C	D	B	63)	C	A	B	C
10)	D	B	C	A	37)	C	A	C	A	64)	D	D	D	C
11)	A	C	D	B	38)	A	C	A	C	65)	A	C	C	C
12)	B	D	A	C	39)	C	A	C	A	66)	A	A	B	D
13)	B	B	A	B	40)	A	C	A	C	67)	C	B	A	B
14)	B	A	B	B	41)	B	A	C	D	68)	A	B	C	C
15)	A	B	B	B	42)	C	A	B	C	69)	D	D	C	D
16)	B	B	B	A	43)	C	C	C	B	70)	C	C	C	A
17)	B	C	C	C	44)	A	D	D	C	71)	B	D	A	A
18)	C	C	B	C	45)	A	A	D	D	72)	A	B	C	B
19)	C	B	C	C	46)	D	D	B	C	73)	C	C	A	B
20)	C	C	C	B	47)	D	B	A	A	74)	C	D	D	D
21)	A	A	B	C	48)	C	B	D	A	75)	C	A	C	C
22)	C	A	A	B	49)	C	B	D	D	76)	A	B	D	A
23)	B	C	A	A	50)	D	D	A	C	77)	B	A	B	C
24)	A	B	C	A	51)	B	D	A	B	78)	B	C	C	A
25)	A	A	C	A	52)	B	C	C	B	79)	D	C	D	D
26)	A	A	A	C	53)	D	C	D	A	80)	C	C	A	C

రష్మిక ఫేక్ వీడియో నిందితుడి అరెస్ట్?



రష్మిక మందన్నా డీప్ ఫేక్ వీడియో సామాజిక మాధ్యమంలో గత ఏడాది ఎంతటి సంచలనాన్ని సృష్టించిందో తెలిసిందే. బ్రిటిష్ ఇండియన్ ఇన్‌ఫ్లుయన్సర్ జరా పటేల్ వీడియోకు రష్మిక ముఖాన్ని అతికించి ఆర్టిఫీషియల్ ఇంటెలిజన్స్ టెక్నాలజీ ద్వారా డీప్ ఫేక్ వీడియో క్రియేట్ చేసి విడుదల చేయడంతో ఆ వీడియో దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. అసభ్యకరంగా ఉన్న ఆ వీడియోపై అమితాబ్ లాంటి లెజెండ్స్ సైతం స్పందించారు. రష్మిక అయితే తీవ్ర ఆవేదన వ్యక్తం చేసింది. ఈ అంశంపై పలువురు సినీ సెలబ్రిటీస్ రష్మికకు మద్దతుగా నిలిచారు. గత ఏడాది నవంబర్ 10న ఈ ఘటనపై కేసు కూడా నమోదైంది. ఈ కేసు విచారణలో భాగంగా ఆంధ్రప్రదేశ్ గుంటూరుకు చెందిన ఈమని నవీన్(24)ను ఇటీవల పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ విషయాన్ని ఢిల్లీ డీసీపీ హేమంత్ తివారీ వెల్లడించారు. ప్రధాన నిందితుడు ఇతడే అయ్యుండొచ్చనే అనుమానులున్నాయని, ఈ కారణంగానే అతని ల్యాప్‌టాప్, మొబైల్‌ని స్వాధీనం చేసుకొని విచారిస్తున్నట్టు ఆయన తెలిపారు. డిలిట్ చేసిన డేటాను సైతం పునరుద్ధరించే ప్రయత్నం చేస్తున్నట్టు ఈ సందర్భంగా ఆయన వివరించారు. నిందితుడు నవీన్ గతంలో రష్మిక పేరు మీద ఫ్యాన్ పేజీ నడిపినట్టు సమాచారం. ఫాలోవర్లను పెంచుకునేందకే నవీన్ ఈ డీప్‌ఫేక్ వీడియో క్రియేట్ చేశాడనే అనుమానాన్ని డీసీపీ వ్యక్తం చేశారు. మరో ఇద్దరు ప్రముఖల పేర్లమీద కూడా తను ఫ్యాన్ పేజీ నడిపినట్టు సమాచారం.

చిన్న సినిమా కాదు.. మంచి సినిమా



యష్ పూరి, అపూర్వ రావ్ హీరో హీరోయిన్లుగా నటించిన చిత్రం 'హ్యాపీ ఎండింగ్'. కౌశిక్ భీమిడి దర్శకత్వంలో యోగేశ్ కుమార్, సంజయ్ రెడ్డి, అనిల్ పల్లాల నిర్మించారు. ఫిబ్రవరి 2న ఈ చిత్రం విడుదలవుతోంది. ఈ సందర్భంగా శనివారం దర్శకుడు వేణు ఉడుగల చేతుల మీదుగా ట్రైలర్‌ను విడుదల చేశారు. బాలీవుడ్‌లో విక్కీ డోనర్‌లా తెలుగులో హ్యాపీఎండింగ్ చిత్రం కూడా మంచి విజయం అందుకోవాలని వేణు ఆకాంక్షించారు. యష్ పూరి మాట్లాడుతూ 'మాది చిన్న సినిమా కాదు, మంచి సినిమా. కుటుంబం, స్నేహితులతో కలసి చూడాల్సిన చిత్రమిది' అన్నారు. దర్శకుడు మాట్లాడుతూ "హ్యాపీ ఎండింగ్' నిజాయితీగా చేసిన ప్రయత్నం. పురాణాల్లో కొందరికి శాపాలు ఉంటాయి. అలాంటి శాపం హీరోకు ఉంటే ఎలా ఉంటుంది అనే పాయింట్‌తో తెరకెక్కింది. ప్రేక్షకులకు చక్కని వినోదం అందిస్తుంది' అని చెప్పారు. ఒక అబ్బాయి కథే ఈ సినిమా, ప్రేక్షకులు ఎంజాయ్ చేసేలా ఉంటుంది అని అపూర్వారావ్ తెలిపారు.

గేమ్ మొదలైంది



గీతానంద్, నేహా సోలంకి జంటగా నటించిన చిత్రం 'గేమ్ ఆన్'. మధుబాల, ఆదిత్య మీనన్, శుభలేక సుధాకర కీలకపాత్రలు పోషించారు. దయానంద్ దర్శకత్వంలో రవి కస్తూరి నిర్మించారు. ఫిబ్రవరి 2న ఈచిత్రం ప్రేక్షకుల ముందుకొస్తోంది. శనివారం చిత్రబృందం ట్రైలర్ రిలీజ్ కార్యక్రమాన్ని నిర్వహించింది. ఈ సందర్భంగా నిర్మాత మాట్లాడుతూ 'మంచి కథతో ఎక్కడా రాజీపడకుండా ఈ సినిమాను తీశాం. ప్రేక్షకులను ఎంగేజ్ చేసేలా ఉంటుంది. ఇప్పటివరకూ ఇలాంటి కథ తెలుగు తెరపై రాలేదు' అన్నారు. దర్శకుడు మాట్లాడుతూ 'పూరీ జగన్నాథ్ అభిమానిగా ఈ సినిమాను డైరెక్ట్ చేశాను. ఓ వ్యక్తి రియల్‌టైమ్ సైకలాజికల్ గేమ్‌లోకి ఎలా ప్రవేశించాడు. అసలు ఆ గేమ్ ఎవరు ఆడిస్తున్నారు? అనే అంశాలతో ఆసక్తికరంగా 'గేమ్ ఆన్' చిత్రం తెరకెక్కింది. ప్రేక్షకులకు కొత్త ఎక్స్‌పీరియన్స్ ఇస్తుంది' అని చెప్పారు. కొత్త తరహా పాత్రను ఈ చిత్రంలో పోషించినట్లు నేహా సోలంకి చెప్పారు. గేమ్ స్టార్ట్ చేశాం, మా గేమ్‌ను ప్రేక్షకులే గెలిపించాలి అని గీతానంద్ కోరారు. ఈ చిత్రానికి సంగీతం: అభిషేక్ ఏ ఆర్.



వారి సహకారంతోనే ఈ స్థాయికి చేరుకున్నా

చిరంజీవి

తెలుగు సినిమాకి ఎన్టీఆర్, ఏయన్నార్ రెండు కళ్లు లాంటి వారని, వారి సహకారంతోనే తాను ఈ స్థాయికి చేరుకున్నానని మెగాస్టార్ చిరంజీవి అన్నారు. లోక్‌నాయక్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఎన్టీఆర్ 28వ పుణ్యతిథి, ఏయన్నార్ శత జయంతి కార్యక్రమం విశాఖపట్నంలో శనివారం నిర్వహించారు. ఇదే వేదికపై ప్రముఖ రచయిత యండమూరి వీరేంద్రనాథ్‌కు లోక్‌నాయక్ సాహిత్య పురస్కారం ప్రదానం చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన చిరంజీవి మాట్లాడుతూ.. శ్రమిస్తే ఎవరైనా పైకి రావచ్చునని నిరూపించిన గొప్ప వ్యక్తులు ఎన్టీఆర్, ఏయన్నార్ అని, స్థలాలు కొంటే భవిష్యత్తులో అవే ఉపయోగపడతాయని ఎన్టీఆర్ సూచించారని, ఆయన చెప్పినట్టుగానే తన కుటుంబానికి అవి భరోసా కల్పిస్తున్నాయని తెలిపారు. ఏయన్నార్ తన బలహీనతలను బలంగా చేసుకుని నటించేవారని, అవే ఆయనకు ఎనలేని కీర్తిని తీసుకువచ్చాయని పేర్కొన్నారు... ఇంకా యండమూరి వీరేంద్రనాథ్ కూడా మాట్లాడారు. కార్యక్రమంలో ఫౌండేషన్ వ్యవస్థాపకుడు యార్లగడ్డ లక్ష్మీప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.

విశాఖపట్నం, (ఆంధ్రజ్యోతి)



బహుభాషా నటుడు హీరో అర్జున్ నిన్న శుక్రవారం చెన్నై పర్యటనలో ఉన్న ప్రధాని నరేంద్ర మోదీని కలిశారు. అర్జున్‌తోపాటు ఆయన కుమార్తె ఐశ్వర్య కూడా ఉన్నారు. పలు భాషల్లో అర్జున్ నటించిన చిత్రాల గురించి మోదీకి ఐశ్వర్య వివరించారు. ఈ సందర్భంగా అర్జున్ తన సొంత ఖర్చుతో నిర్మించిన ఆంజనేయస్వామి ఆలయ చిత్రపటాన్ని మోదీకి అందజేశారు.



యాభై ఏళ్ల నట జీవితాన్ని పూర్తి చేసుకున్న నరేశ్ వీకేను 'నవరసరాయ' బిరుదుతో శనివారం సత్కరించింది ఇంటర్నేషనల్ తెలుగు మూవీ అసోసియేషన్. ఈ కార్యక్రమంలో తెలుగు నిర్మాతలమండలి అధ్యక్షుడు దామోదర ప్రసాద్, కార్యదర్శి ప్రసన్నకుమార్, దర్శకుడు రేలంగి నరసింహారావు, నిర్మాత రామసత్యనారయణ, సంస్థ అధ్యక్షుడు కె.ధర్మారావు, నటుడు మాణిక్ తదితరులు పాల్గొన్నారు.

ఐసీఐసీఐ బ్యాంక్ లాభం
రూ.11,053 కోట్లు
క్యూ3లో 25.7 శాతం వృద్ధి నమోదు



ముంబై: ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2023-24)లో డిసెంబరుతో ముగిసిన మూడో త్రైమాసికానికి (క్యూ3) ఐసీఐసీఐ బ్యాంక్ ఏకీకృత నికర లాభం వార్షిక ప్రాతిపదికన 25.7 శాతం వృద్ధితో రూ.11,052.60 కోట్లకు చేరుకుంది. మొండి బకాయిల కోసం కేటాయింపులు తగ్గడం ఇందుకు దోహదపడింది. కాగా, ఈ క్యూ3లో బ్యాంక్ స్టాండ్‌ఎలోన్ నికర లాభం 23.6 శాతం పెరిగి రూ.10,272 కోట్లుగా నమోదైంది. గడిచిన మూడు నెలలకు బ్యాంక్ నికర వడ్డీ ఆదాయం (ఎన్ఐఐ) 13.4 శాతం వార్షిక వృద్ధితో రూ.18,678 కోట్లకు చేరుకోగా.. నికర వడ్డీ మార్జిన్ (ఎన్ఐఎం) మాత్రం 4.43 శాతానికి తగ్గింది. మరిన్ని విషయాలు..

- గడిచిన త్రైమాసికంలో బ్యాంక్ దేశీయ రుణాల వృద్ధి 18.8 శాతంగా నమోదు కాగా.. ఇతర ఆదాయం 19.8 శాతం పెరుగుదలతో రూ.5,975 కోట్లకు ఎగబాకింది.
- బ్యాంక్ డిపాజిట్ల వృద్ధి 18.7 శాతంగా ఉంది. క్రెడిట్-డిపాజిట్ నిష్పత్తి 86 శాతంగా నమోదైంది.
- గడిచిన మూడు నెలలకు బ్యాంక్ కేటాయింపులు రూ.1,049.37 కోట్లకు తగ్గాయి. గత ఆర్థిక సంవత్సరంలో ఇదే కాలానికి బ్యాంక్ రూ.2,257 కోట్లకు పైగా కేటాయింపులు జరిపింది.
- గడిచిన మూడు నెలల్లో రూ.5,000 కోట్లకు పైగా రుణాలు మొండి బకాయిల పద్దులోకి చేరాయని, అందులో అధిక శాతం గ్రామీణ మార్కెట్ రుణాలేనని బ్యాంక్ పేర్కొంది.
- ఆర్‌బీఐ హెచ్చరికల అనంతరం తనఖా లేని వ్యక్తిగత రుణాల మంజూరు విషయంలోనూ బ్యాంక్ జోరు తగ్గించుకుంది. ఈ క్యూ3లో ఈ విభాగ రుణాల వృద్ధి 37 శాతానికి తగ్గింది. అంతేకాదు, ఆర్‌బీఐ ఆందోళన వ్యక్తం చేసిన బ్యాంకింగేతర రుణదాతలకు ఫండింగ్‌ను సైతం రూ.79,000 కోట్ల నుంచి రూ.74,000 కోట్లకు తగ్గించుకున్నట్లు బ్యాంక్ వెల్లడించింది.

యూబీఐ లాభం జూమ్
క్యూ3లో రూ.3,590 కోట్లు

ప్రభుత్వ రంగానికి చెందిన యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (యూబీఐ).. డిసెంబరుతో ముగిసిన మూడో త్రైమాసికానికి రూ.3,590 కోట్ల నికర లాభాన్ని ప్రకటించింది. గత ఆర్థిక సంవత్సరంలో ఇదే కాలానికి నమోదైన రూ.2,249 కోట్ల లాభంతో పోలిస్తే 60 శాతం వృద్ధి కనబరిచింది. మొండి బకాయిల కోసం కేటాయింపుల తగ్గడంతో పాటు వడ్డీ ఆదాయం పుంజుకోవడం ఇందుకు తోడ్పడింది.

గడిచిన మూడు నెలల్లో యూబీఐ మొత్తం ఆదాయం రూ.29,137 కోట్లకు పెరిగింది. అందులో వడ్డీల ద్వారా సమకూరిన ఆదాయం రూ.25,363 కోట్లకు పుంజుకుంది. 2022 డిసెంబరు చివరి నాటికి 7.93 శాతంగా ఉన్న మొండి బకాయిలు లేదా గ్రాస్ ఎన్‌పీఏల నిష్పత్తి.. 2023 డిసెంబరు 31 నాటికి 4.83 శాతానికి జారుకుంది. నికర ఎన్‌పీఏలు సైతం 2.14 శాతం నుంచి 1.08 శాతానికి తగ్గాయి. దాంతో, ఈ క్యూ3లో మొండి బాకీల కోసం కేటాయింపులు కూడా రూ.1,226 కోట్లకు తగ్గాయి.

కోటక్ బ్యాంక్ లాభంలో 6.75% వృద్ధి

డిసెంబరుతో ముగిసిన మూడో త్రైమాసికానికి (క్యూ3)లో కోటక్ మహీంద్రా బ్యాంక్ ఏకీకృత నికర లాభం వార్షిక ప్రాతిపదికన 6.75 శాతం వృద్ధితో రూ.4,264.78 కోట్లకు చేరుకుంది. స్టాండ్‌ఎలోన్ లాభం మాత్రం రూ.3,005.01 కోట్లుగా నమోదైంది. కాగా, సమీక్షా కాలానికి బ్యాంక్ నికర వడ్డీ ఆదాయం (ఎన్ఐఐ) 16 శాతం వృద్ధి చెంది రూ.6,554 కోట్లకు పెరిగింది. బ్యాంక్ రుణాలు 19 శాతం పెరగడం ఇందుకు దోహదపడింది. కాగా, నికర వడ్డీ మార్జిన్ (ఎన్ఐఎం) 5.22 శాతానికి తగ్గింది. ఇతర ఆదాయం రూ.2,297 కోట్లకు ఎగబాకింది. డిపాజిట్లలో 18 శాతానికి పైగా వృద్ధి నమోదైంది. అయితే, తక్కువ వ్యయంతో సమీకరించిన డిపాజిట్ల వాటా 47 శాతానికి తగ్గిందని, అధిక వడ్డీల కాలంలో తక్కువ వ్యయానికే డిపాజిట్ల సమీకరణ సవాలుగా మారిందని బ్యాంక్ ఆందోళన వ్యక్తం చేసింది. గడిచిన మూడు నెలల్లో రూ.1,177 కోట్ల విలువైన రుణాలు మొండి బాకీల పద్దులోకి చేరాయని, అందులో చాలావరకు తనఖా లేని రుణాలేనని బ్యాంక్ శాశ్వత డైరెక్టర్ కేవీఎస్ మణియన్ తెలిపారు. బ్యాంక్‌లో వీటి వాటా 11 శాతానికి చేరుకుంది. కాగా, డిసెంబరు చివరినాటికి మొండి బకాయిలు లేదా స్థూల నిరర్థక ఆస్తుల (గ్రాస్ ఎన్‌పీఏ) నిష్పత్తి 1.73 శాతంగా నమోదైంది. కార్పొరేట్ రుణ విభాగ వృద్ధి కూడా 13 శాతానికి తగ్గింది.

ఐడీబీఐ బ్యాంక్‌కు వడ్డీ ఆదాయ దన్ను

ప్రస్తుతం ఎల్ఐసీ ఆధీనంలో ఉన్న ఐడీబీఐ బ్యాంక్.. డిసెంబరుతో ముగిసిన మూడో త్రైమాసికంలో రూ.1,458 కోట్ల లాభాన్ని ఆర్జించింది. గత ఆర్థిక సంవత్సరంలో ఇదే కాలానికి గడించిన రూ.927 కోట్ల లాభంతో పోలిస్తే 57 శాతం వృద్ధిని నమోదు చేసింది. మొండి బకాయిల కోసం కేటాయింపులు తగ్గుముఖం పట్టడంతో పాటు వడ్డీ ఆదాయం మరింత మెరుగుపడటం బ్యాంక్ లాభం పుంజుకునేందుకు తోడ్పడ్డాయి. గడిచిన మూడు నెలల్లో బ్యాంక్ వడ్డీ ఆదాయం రూ.6,541 కోట్లకు పెరిగింది. కాగా, 2022 డిసెంబరు 31 నాటికి 13.82 శాతంగా ఉన్న మొండి బకాయిలు లేదా గ్రాస్ ఎన్‌పీఏల నిష్పత్తి.. 2023 డిసెంబరు చివరి నాటికి 4.69 శాతానికి దిగివచ్చింది. నికర ఎన్‌పీఏలు సైతం 1.08 శాతం నుంచి 0.34 శాతానికి తగ్గాయి.

ఐసీఐసీఐ ప్రు గ్యారంటీడ్ పెన్షన్ ప్లాన్ ఫ్లెక్సీ

ఐసీఐసీఐ ప్రుడెన్షియల్ లైఫ్ ఇన్సూరెన్స్.. ఐసీఐసీఐ ప్రు గ్యారంటీడ్ పెన్షన్ ప్లాన్ ఫ్లెక్సీ పేరుతో కొత్త పథకాన్ని తీసుకువచ్చింది. మరింత బెనిఫిట్స్‌ను ఇచ్చే విధంగా ఈ ప్లాన్‌ను రూపొందించింది. ఈ పాలసీ కొనుగోలు చేసిన తేదీ నుంచే చెల్లించిన ప్రీమియంపై వంద శాతం రిఫండ్ ఇచ్చే ఆప్షన్‌ను ఈ ప్లాన్ ద్వారా వినియోగదారులకు అందించనున్నట్లు ఐసీఐసీఐ ప్రు లైఫ్ వెల్లడించింది. ఈ తరహా యాన్యుటీ ప్లాన్‌ను తీసుకురావటం పరిశ్రమలో ఇదే తొలిసారని తెలిపింది. సింగిల్ లైఫ్ ఆప్షన్‌తో కూడిన యాన్యుటీ ప్లాన్ కింద వినియోగదారులకు జీవితాంతం చెల్లింపులు చేయనుంది. జాయింట్ లైఫ్ ఆప్షన్‌తో కూడిన ప్లాన్‌లో ఒకవేళ ఎవరైనా మరణిస్తే వారి జీవిత భాగస్వామి, పిల్లలు, తల్లిదండ్రులు లేదా సోదరులకు చెల్లింపులు చేయనుంది. జాయింట్ ఆప్షన్‌లో ఎవరైనా ఒకరు మరణిస్తే భవిష్యత్ ప్రీమియం చెల్లింపుల నుంచి మినహాయింపును ఇస్తోంది.

హెచ్‌డీఎఫ్‌సీ నిఫ్టీ పీఎస్‌యూ బ్యాంక్ ఈటీఎఫ్

హెచ్‌డీఎఫ్‌సీ మ్యూచువల్ ఫండ్.. హెచ్‌డీఎఫ్‌సీ నిఫ్టీ పీఎస్‌యూ బ్యాంక్ ఈటీఎఫ్ ఫండ్‌ను తీసుకువచ్చింది. ఇది ఓపెన్ ఎండెడ్ పథకం. ఈ ఫండ్ నిఫ్టీ పీఎస్‌యూ బ్యాంక్ ఇండెక్స్‌ను ట్రాక్ చేస్తుంది. దీర్ఘ కాలం పాటు పెట్టుబడులు పెట్టే వారికి మెరుగైన రిటర్నులు ఇచ్చే విధంగా ఈ ఫండ్‌ను తీర్చిదిద్దింది. ఈ ఫండ్ కనీస పెట్టుబడి రూ.500. ఆ తర్వాత రూపాయి చొప్పున పెట్టుబడులు పెంచుకుంటూ పోవచ్చు. ఈ ఫండ్ కనీసం 95 శాతం పెట్టుబడులు నిఫ్టీ పీఎస్‌యూ బ్యాంక్ ఇండెక్స్‌లో పెట్టనుంది. మిగిలిన ఐదు శాతం మనీ మార్కెట్ ఇన్‌స్ట్రుమెంట్స్, డెట్ స్కీమ్స్, డెట్ సెక్యూరిటీల్లో పెట్టనుంది. ఈ ఫండ్ ముగింపు తేదీ ఈ నెల 23. అలాట్‌మెంట్ పూర్తయిన ఐదు వ్యాపార పని దినాల తర్వాత ఈ ఫండ్‌లో తిరిగి అమ్మకం, కొనుగోళ్లను చేపట్టవచ్చు.

మాక్స్ లైఫ్.. మిడ్‌క్యాప్ మూమెంటమ్ ఇండెక్స్ ఫండ్

మాక్స్ లైఫ్ ఇన్సూరెన్స్ కంపెనీ లిమిటెడ్.. యులిప్ విభాగంలో మిడ్‌క్యాప్ మూమెంటమ్ ఇండెక్స్ ఫండ్‌ను తీసుకువచ్చింది. మిడ్‌క్యాప్ విభాగంలో మంచి వృద్ధికి అవకాశాలున్న కంపెనీలను ప్రత్యేకంగా గుర్తించి పెట్టుబడులు పెడుతుంది. కనీసం రూ.10 యూనిట్ ధరతో ఈ ఫండ్‌లో పెట్టుబడులు పెట్టవచ్చు. ఈ నెల 29 వరకు ఈ ఫండ్ అందుబాటులో ఉంటుంది. గడచిన మూడేళ్లుగా ఈ ఫండ్ ఏటా 175 శాతం మేర రిటర్నులు అందిస్తూ వస్తోందని మాక్స్ లైఫ్ వెల్లడించింది.

ఫోన్‌బాక్స్ ఇష్యూ ధర రూ.66-70

మొబైల్, కన్స్యూమర్ డ్యూరబుల్స్ రిటైలర్ ఫోన్‌బాక్స్ రిటైల్ లిమిటెడ్ పబ్లిక్ ఇష్యూ ఈ నెల 24న ప్రారంభమై 29న ముగియనుంది. ఇష్యూలో భాగంగా షేరు ధరల శ్రేణిని రూ.66-70గా ఖరారు చేసింది. పబ్లిక్ ఇష్యూ ద్వారా కంపెనీ కొత్తగా 29.10 లక్షల ఈక్విటీ షేర్లను జారీ చేయనుంది. ఐపీఓ ద్వారా మొత్తం రూ.20.37 కోట్లు సమీకరించాలని ఫోన్‌బాక్స్ భావిస్తోంది.

ఎఫ్ఎంసీజీ, ఐటీ షేర్లలో అమ్మకాలు
260 పాయింట్లు కోల్పోయిన సెన్సెక్స్

ముంబై: ఫాస్ట్ మూవింగ్ కన్స్యూమర్ గూడ్స్ (ఎఫ్ఎం సీజీ), ఐటీ రంగ షేర్లలో అమ్మకాల ఒత్తిడితో శనివారం స్టాక్ సూచీలు నష్టాల్లో ముగిశాయి. ఆరంభ లాభాలను చేజార్చుకున్న సెన్సెక్స్ చివరికి 259.58 పాయింట్ల నష్టంతో 71,423.65 వద్దకు జారుకుంది. నిఫ్టీ 50.60 పాయింట్లు కోల్పోయి 21,571.80 వద్ద స్థిరపడింది. సెన్సెక్స్‌లోని 30 కంపెనీల్లో 24 నష్టపోయాయి. హిందుస్థాన్ యూనిలీవర్ షేరు 3.72 శాతం పతనమై సూచీ టాప్ లూజర్‌గా మిగిలింది. టీసీఎస్ 2.07 శాతం తగ్గగా.. ఎం అండ్ ఎం, ఇండస్‌ఇండ్ బ్యాంక్, హెచ్‌సీఎల్ టెక్, విప్రో, నెస్లే, జేఎస్‌డబ్ల్యూ స్టీల్, బజాజ్ ఫిన్‌సర్వ్ ఒక శాతానికి పైగా మార్కెట్ విలువను కోల్పోయాయి. శుక్రవారం త్రైమాసిక ఆర్థిక ఫలితాలు ప్రకటించిన రిలయన్స్ ఇండస్ట్రీస్ 0.80 శాతం నష్టపోయింది.

మెగాథర్మ్ ఇండక్షన్ ఐపీఓ ధర శ్రేణి రూ.100-108: మెషినరీ తయారీదారు మెగాథర్మ్ ఇండక్షన్ తొలి పబ్లిక్ ఆఫరింగ్ (ఐపీఓ) ఈ నెల 25న ప్రారంభమై 30న ముగియనుంది. ఐపీఓలో విక్రయించనున్న షేర్ల ధరల శ్రేణిని కంపెనీ రూ.100-108గా నిర్ణయించింది. ఇష్యూలో భాగంగా 49.92 లక్షల తాజా ఈక్విటీ షేర్లను విక్రయించనున్న కంపెనీ.. గరిష్ఠ ధర శ్రేణి ప్రకారంగా రూ.53.91 కోట్లు సమీకరించనుంది.

అత్యంత విలువైన కంపెనీల్లో ఏడో స్థానానికి ఎల్ఐసీ
రూ.5.92 లక్షల కోట్లకు చేరిన కంపెనీ మార్కెట్ క్యాప్

ప్రభుత్వ రంగ బీమా దిగ్గజం ఎల్ఐసీ షేరు శనివారం ట్రేడింగ్‌లో రూ.948 స్థాయి వద్ద సరికొత్త ఇంట్రాడే గరిష్ఠాన్ని నమోదు చేసింది. చివరికి కంపెనీ షేరు ధర 3.76 శాతం లాభంతో రూ.936 వద్ద ముగియడంతో మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ.5.92 లక్షల కోట్లు దాటింది. దాంతో ఐటీసీ, హెచ్‌యూఎల్‌ను వెనక్కినెట్టి ఎల్ఐసీ దేశంలోని ఏడో అత్యంత విలువైన లిస్టెడ్ కంపెనీగా అవతరించింది. ప్రస్తుతం కంపెనీ షేరు ఐపీఓ ధర రూ.949కు కొద్ది దూరంలో ఉంది. 2022 మే 17న ఎల్ఐసీ షేర్లు స్టాక్ ఎక్స్ఛేంజీల్లో లిస్టయ్యాయి. ఇష్యూ ధర రూ.949తో పోలిస్తే, బీఎస్ఈలో ఎల్ఐసీ షేరు 8.62 శాతం డిస్కౌంట్‌తో రూ.867.20 వద్ద లిస్టయింది. ఆ తర్వాత క్రమంగా తగ్గుతూ వచ్చింది. గత ఏడాది మార్చి చివర్లో షేరు ఆల్‌టైం కనిష్ఠ స్థాయి రూ.530.20 కి పతనమైంది. అప్పటి నుంచి క్రమంగా పుంజుకుంటూ వచ్చింది. జీవిత కాల కనిష్ఠ స్థాయి నుంచి 77 శాతం పుంజుకుంది.

ఎన్ఎండీసీ డైరెక్టర్ సురేష్‌పై
సస్పెన్షన్ వేటు
సెయిల్‌కు చెందిన ఇద్దరు డైరెక్టర్లపై కూడా

న్యూఢిల్లీ: ప్రభుత్వ రంగ సంస్థ ఎన్ఎండీసీ డైరెక్టర్ (కమర్షియల్) వీ సురేష్‌పై ప్రభుత్వం సస్పెన్షన్ వేటు వేసింది. దుష్ప్రవర్తన ఆరోపణలతో సురేష్‌ను ఈ పదవి నుంచి తప్పించిందని, ఇది వెంటనే అమల్లోకి వచ్చిందని స్టాక్ ఎక్స్ఛేంజీలకు పంపిన ప్రకటనలో ఎన్ఎండీసీ వెల్లడించింది. మరోవైపు ఉక్కు ఉత్పత్తి దిగ్గజం సెయిల్‌కు చెందిన ఇద్దరు డైరెక్టర్లు.. వీఎస్ చక్రవర్తి (కమర్షియల్), ఏకే తులసియని (ఫైనాన్స్)ను కూడా ప్రభుత్వం దుష్ప్రవర్తన ఆరోపణలతో సస్పెండ్ చేసింది. వీరి సస్పెన్షన్ వెంటనే అమల్లోకి వచ్చిందని కంపెనీ తెలిపింది. సెయిల్ కాండక్ట్, డిసిప్లేన్, అప్పీల్ నిబంధనలు, 1977ల కింద సంక్రమించిన అధికారాలకు అనుగుణంగా వీరిని సస్పెండ్ చేస్తూ ఉక్కు మంత్రిత్వ శాఖ ఉత్తర్వులు జారీ చేసిందని తెలిపింది. అలాగే ఎన్ఎండీసీ డైరెక్టర్ సురేష్‌ను కూడా కంపెనీ కాండక్ట్, డిసిప్లేన్, అప్పీల్, 1978 నిబంధనలకు లోబడి ప్రభుత్వం సస్పెన్షన్ వేటు వేసిందని పేర్కొంది. కాగా సెయిల్.. ఇద్దరు డైరెక్టర్లతో పాటు మరో 26 మంది బోర్డు స్థాయి కన్నా దిగువ ఉన్న 26 మంది ఉన్నతాధికారులను కూడా సస్పెండ్ చేసింది. ఈ అధికారులపై లోక్‌పాల్ ఇచ్చిన ఆదేశాలకు అనుగుణంగా ఇరు కంపెనీలు ఈ చర్య తీసుకున్నాయి.

ఈ ఏడాదిలో కొలువు మారాలి..
88% ఉద్యోగుల మనోగతమిదే: లింక్డ్ఇన్

ముంబై: దాదాపు 88 శాతం మంది ఉద్యోగులు ఈ ఏడాదిలో కొత్త కొలువు వెతుక్కోవాలని భావిస్తున్నట్లు లింక్డ్ఇన్ తాజా సర్వే నివేదిక వెల్లడించింది. గత ఏడాదితో పోలిస్తే, వీరి సంఖ్య మరో 4 శాతం పెరిగిందని కంపెనీ పేర్కొంది. వృత్తి-వ్యక్తిగత జీవిత సమతుల్యతను మరింత మెరుగుపరుచుకునేందుకు కొత్త ఉద్యోగంలోకి మారాలనుకుంటున్నట్లు సర్వేలో పాల్గొన్న 42 శాతం మంది వెల్లడించారు. 37 శాతం మంది అధిక వేతనం కోసమని తెలిపారు. గత ఏడాది నవంబరు 24 నుంచి డిసెంబరు 12 మధ్యకాలంలో దేశవ్యాప్తంగా 1,097 మంది ఫుల్‌టైం, పార్ట్ టైం ఉద్యోగుల నుంచి సేకరించిన వివరాల ఆధారంగా ఈ సర్వే నివేదికను రూపొందించినట్లు లింక్డ్ఇన్ తెలిపింది.

బంగారం ధరలు (10 గ్రాములకు రూ.లలో)

	24 క్యారెట్లు	22 క్యారెట్లు	కేజీ వెండి
హైదరాబాద్	63,050 ▲	57,800 ▲	77,000 ▼
ముంబై	62,390 ▲	57,149 ▲	71,228 ▲

ఫారం గేటు అమ్మకం ధరలు (నెక్ 100 గుడ్లు)

20వ తేదీ హైదరాబాద్	526	విజయవాడ	542
21 జనవరి చిత్తూరు	548	విశాఖపట్నం	555
గోదావరి	542	వరంగల్	528
		దజను గుడ్లు రూ.72	

ఫామ్‌గేట్ ధర (కిలో) రూ. వెన్‌కాబ్ బ్రాయిలర్ చికెన్

హైదరాబాద్	97	గోదావరి	106
వరంగల్	97	విజయవాడ	106
కరీంనగర్	97	గుంటూరు	107
మహబూబ్‌నగర్	97	ఒంగోలు	107
కర్నూలు	97	చిత్తూరు	103
విశాఖపట్నం	101		

స్పోర్ట్స్

సానియాతో బంధానికి స్వస్తి
షోయబ్‌కు మళ్లీ పెళ్లి



నటి సనాతో పాక్ మాజీ కెప్టెన్ వివాహం



కరాచీ/న్యూఢిల్లీ: భారత మాజీ టెన్నిస్ స్టార్ సానియా మీర్జా, పాకిస్థాన్ క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ షోయబ్ మాలిక్ విడిపోయారన్న వార్తలు ఎట్టకేలకు నిజమయ్యాయి. పాక్‌కు చెందిన ప్రముఖ నటి సనా జావెద్‌ను వివాహం చేసుకున్నట్టు 41 ఏళ్ల షోయబ్ శనివారం వెల్లడించాడు. సామాజిక మాధ్యమాల్లో సనాతో తన పెళ్లి ఫొటోను అతడు పోస్ట్ చేశాడు. 2010లో పెళ్లితో ఒక్కటైన సానియా, మాలిక్ మధ్య కొంతకాలంగా తీవ్ర విభేదాలు ఏర్పడ్డాయని..దాంతో వారిద్దరూ విడిపోయారని 2022 నుంచి వార్తలు వస్తున్నాయి. రెండేళ్లుగా సానియా, మాలిక్ జంటగా కనిపించిన సందర్భాలూ లేవు. అయితే, గతేడాది అక్టోబరు 30న తమ కుమారుడు ఇజాన్ ఐదో బర్త్‌డేను సానియా, షోయబ్ దగ్గరుండి జరిపించారు. ఈ వేడుకకు హాజరైనా ఇద్దరూ విడివిడిగా కుమారునితో కలిసున్న ఫొటోలను పోస్ట్ చేయడం గమనార్హం. పెళ్లి తర్వాత కొంతకాలం సానియా, షోయబ్ దుబాయ్‌లో నివసించారు. ఇక.. సానియా, షోయబ్ విడాకులు తీసుకోవడంపై ఇరువర్గాల నుంచి ఇన్నిరోజులు ఎలాంటి ప్రకటనా రాలేదు. అయితే, దీనిపై సానియా తండ్రి ఇమ్రాన్ మీర్జా తాజాగా స్పందించారట. 'ఖులా' (ఇస్లామిక్ షరియా చట్టాల ప్రకారం) పద్ధతిలో సానియా విడాకులు తీసుకుందని ఇమ్రాన్ వెల్లడించారని మీడియాలో వార్తలు వచ్చాయి. మాలిక్‌కిది మూడో వివాహం కాగా, 30 ఏళ్ల సనాకిది రెండో పెళ్లి. 2020లో పాక్ గాయకుడు ఉమర్ జైస్వాల్‌ను వివాహమాడిన సనా.. గతేడాదే అతడితో విడిపోయింది. సానియా కంటే ముందు హైదరాబాద్ యువతి ఆయేషాను 2002లో పెళ్లి చేసుకున్న షోయబ్, ఆ తర్వాత ఆమెతో విడిపోయాడు.

వేదనాభరిత పోస్ట్..: 'మనకు అశాంతిని కలిగించే విషయాన్ని వదిలేయాల్సిందే' అనే వ్యాఖ్యను అద్దం ఎదుట కళ్లుమూసుకొని తాను నిలుచుని ఉన్న ఫొటోను వారం కిందట 37 ఏళ్ల సానియా ఇన్‌స్టాలో పోస్ట్ చేయడం..ఆమెలో వేదనకు అద్దం పట్టింది. 'పెళ్లి కష్టం..విడాకులు కష్టం. జీవితం మనం అనుకున్నంత సులువు కాదు. నేనూ చాలా కష్టాలు ఎదుర్కొన్నా. మన కష్టాన్ని మనం ఎంచుకోవచ్చు. అయితే ఆ విషయంలో తెలివిగా వ్యవహరించాలి' అని రెండు రోజుల కిందట సానియా చేసిన సుదీర్ఘ పోస్ట్ షోయబ్‌తో తన వైవాహిక జీవితంలో ఎదుర్కొన్న ఇబ్బందులను పరోక్షంగా ఏకరువు పెట్టినట్టయిందన్న కామెంట్లు వినిపించాయి.



ఫైనల్లో సాత్విక్ జోడీ
ప్రణయ్‌కు నిరాశ
ఇండియా ఓపెన్

న్యూఢిల్లీ: భారత డబుల్స్ స్టార్ జోడీ సాత్విక్ సాయిరాజ్/చిరాగ్ షెట్టి స్వదేశంలో జరుగుతున్న ఇండియా ఓపెన్ సూపర్ 750 టోర్నీ ఫైనల్‌కు దూసుకుపోయింది. శనివారం ఉత్కంఠగా జరిగిన సెమీఫైనల్లో సాత్విక్/చిరాగ్ జంట 21-18, 21-14తో నాలుగో సీడ్ మలేసియా జోడీ చియా ఆరోన్/సో ఊ యిక్‌పై గెలిచింది. ఆదివారం జరిగే టైటిల్ పోరులో మూడో సీడ్ జోడీ కాంగ్ మిన్ యుక్/సో సెంగ్ జే (కొరియా)ను ఢీకొంటుంది. ఇక.. పురుషుల సింగిల్స్‌లో సెమీస్‌కు చేరి టైటిల్‌పై ఆశలు రేపిన హెచ్ఎస్ ప్రణయ్..ప్రపంచ రెండో ర్యాంకర్ షి యు కి (చైనా)తో సెమీఫైనల్లో పదేపదే తప్పులు చేసి మూల్యం చెల్లించాడు. దాంతో యు కి 21-15, 21-5తో వరల్డ్ నెం.9 ప్రణయ్‌ను చిత్తు చేసి లీ చుక్ ఇయు (హాంకాంగ్) టైటిల్ పోరుకు సిద్ధమయ్యాడు. లీ చుక్ ఇయు 21-13, 15-21, 21-19తో ప్రపంచ చాంపియన్‌షిప్ రజత పతక విజేత నరోకా (జపాన్)కు షాకిచ్చాడు. మహిళల సింగిల్స్ టైటిల్ కోసం చెన్ యూఫీ (చైనా), తై జు యింగ్ (తైపీ) అమీతుమీ తేల్చుకుంటారు.

షూటింగ్‌లో మరో రెండు ఒలింపిక్ బెర్త్‌లు

కువైట్: ఆసియా ఒలింపిక్ క్వాలిఫికేషన్ షాట్‌గన్‌లో యువ షూటర్ రైజా ఢిల్లాన్, అనంత్ జీత్ సింగ్ మరో రెండు ఒలింపిక్ బెర్త్‌లు అందించారు. దీంతో పారిస్‌లో భారత షూటర్ల కోటా 19కి చేరింది. శనివారం జరిగిన మహిళల స్కీట్‌లో ఢిల్లాన్ రజతం సాధించగా.. సహచరి మహేశ్వరి చౌహాన్ కాంస్యం దక్కించుకొంది. పురుషుల స్కీట్‌లో పాయింట్ తేడాతో రెండో స్థానంలో నిలిచిన అనంత్.. రజత పతకంతోపాటు పారిస్ టికెట్ సాధించాడు.

ఆర్థిక సాయం కోసం
గిరిపుత్రుడి ఎదురుచూపు



కొండంత ఆశయం అతడిది. శిఖరమంత లక్ష్యాన్ని కూడా గుండె ధైర్యంతో అధిగమించే ఉక్కు సంకల్పం ఆ గిరిజన బిడ్డది. ఐదు శిఖరాలను దిగ్విజయంగా అధిరోహించిన అతడి చూపు ఇప్పుడు మౌంట్ ఎవరెస్ట్‌పై పడింది. ఇది ఖర్చుతో కూడిన సాహస యాత్ర కావడంతో నిరుపేద కుటుంబానికి చెందిన పర్వతారోహకుడు భుక్యా యశ్వంత్ ప్రభుత్వం, దాతల సాయం కోసం ఎదురు చూస్తున్నాడు.

పర్వతారోహకుడు భుక్యా యశ్వంత్ (20) స్వస్థలం మహబూబాబాద్ జిల్లా, మరిపాడ మండలం భుక్యా తండా. తండ్రి రామ్మూర్తి కరెంట్ పని చేస్తుంటాడు. నిరుపేద కుటుంబానికి చెందిన యశ్వంత్‌కు 15 ఏళ్ల వయసులో పర్వతారోహణపై ఆసక్తి కలిగింది. దీంతో భువనగిరిలోని పర్వతారోహణ పాఠశాలలో చేరి, క్లిష్టతరమైన కొండలను ఎక్కడంలో ప్రావీణ్యం సంపాదించాడు. ఆ తర్వాత సిక్కింలోని ఇండియన్ హిమాలయన్ సెంటర్ ఫర్ అడ్వెంచర్ అండ్ ఎకో టూరిజం (ఐహెచ్‌సీఏఈ)లో ప్రత్యేక శిక్షణ తీసుకున్నాడు. ఇక్కడ నుంచి యశ్వంత్ ప్రపంచంలోని ఏడు ఎత్తయిన పర్వతాలను అధిరోహించాలనే లక్ష్యంతో ముందుకెళ్తున్నాడు. 2020 నుంచి మూడేళ్ల వ్యవధిలో కిలిమంజారో (5,895 మీటర్లు), ఎల్బ్రస్ (5,645 మీటర్లు), స్టోక్ కంగ్రి (6,153 మీటర్లు) సహా ఐదు పర్వతాలను దిగ్విజయంగా అధిరోహించాడు. వచ్చే ఏప్రిల్‌లో ప్రపంచంలోనే ఎత్తయిన మౌంట్ ఎవరెస్ట్ శిఖరాన్ని ఎక్కేందుకు అనుమతి ఫీజు, ఆక్సిజన్ పరికరాలు, ప్రత్యేక దుస్తులు, ఇతరత్రా సామగ్రికి సుమారు రూ.40 లక్షలు అవసరమవుతాయని యశ్వంత్ తెలిపాడు. ఇందుకోసం ఇప్పటిదాకా రూ.15 లక్షలు విరాళాల రూపంలో లభించాయని, మిగిలిన మొత్తం ప్రభుత్వం లేదా దాతలెవరైనా అందజేస్తే, ఎవరెస్ట్‌ను అధిరోహించి రాష్ట్రానికి కీర్తిప్రతిష్ఠలు తీసుకొస్తానని యశ్వంత్ హామీ ఇస్తున్నాడు.

(ఆంధ్రజ్యోతి క్రీడాప్రతినిధి-హైదరాబాద్)



లిండా నొస్కోవా

స్వియటెక్ అవుట్
టీనేజర్ లిండా నొస్కోవా సంచలనం
ఆస్ట్రేలియన్ ఓపెన్
నాలుగో రౌండ్‌కు అల్కారజ్, మెద్వెదెవ్

మెల్‌బోర్న్: ఆస్ట్రేలియన్ ఓపెన్ మహిళల సింగిల్స్‌లో శనివారం పెను సంచలనం నమోదైంది. మహిళల వరల్డ్ నెంబర్‌వన్, నాలుగు గ్రాండ్‌స్లామ్‌ల విజేత ఇగా స్వియటెక్‌కు మూడో రౌండ్‌లోనే షాక్ తగిలింది. ఈ వేదికపై తొలి టైటిల్ కోసం ఎదురుచూస్తున్న స్వియటెక్ (పోలెండ్) 6-3, 3-6, 4-6తో చెక్ రిపబ్లిక్‌కు చెందిన 19 ఏళ్ల టీనేజర్ లిండా నొస్కోవా చేతిలో చిత్తుగా ఓడింది. ఈ గ్రాండ్‌స్లామ్ మెయిన్‌డ్రాలో ఆడడం లిండాకిదే తొలిసారి. మిగిలిన మ్యాచుల్లో అజరెంకా 6-1, 7-5తో ఒస్తపెంకోపై, స్విటోలినా 6-2, 6-3తో గోలుబిక్‌పై, పావోలిని 7-6, 6-4తో బ్లింకోవాపై, కలిన్‌స్కాయా 6-7, 6-1, 6-4తో స్లోన్ స్టీఫెన్స్‌పై నెగ్గి నాలుగోరౌండ్ చేరారు.

అల్కారజ్, మెద్వెదెవ్ ముందుకు..: పురుషుల సింగిల్స్‌లో టాప్ స్టార్లు అల్కారజ్, డానిల్ మెద్వెదెవ్, అలెగ్జాండర్ జ్వెరెవ్ స్థాయికి తగ్గ ఆటతీరుతో నాలుగో రౌండ్‌కు చేరారు. మూడో రౌండ్‌లో రెండో సీడ్ కార్లోస్ అల్కారజ్ (స్పెయిన్) 6-1, 6-1, 1-0తో జున్ చెంగ్ (చైనా)పై వాకోవర్‌తో గెలిచాడు. అలాగే రష్యా స్టార్ మెద్వెదెవ్ 6-3, 6-4, 6-3 తేడాతో అగర్ అలియాసిమ్ (కెనడా)పై, ఆరో సీడ్ జ్వెరెవ్ (జర్మనీ) 6-2, 7-6, 6-2తో మికె ల్సెన్ (అమెరికా)పై, అన్‌సీడెడ్ బోర్గెస్ (పోర్చుగల్) 6-7, 6-4, 6-2, 7-6తో దిమిత్రోవ్ (బల్గేరియా)పై, కామెరూన్ నోరీ (ఇంగ్లండ్) 6-4, 6-7, 6-4, 6-3తో కాస్పర్ రూడ్ (నార్వే)పై, ఆర్థర్ కజాక్స్ () 6-3, 6-3, 6-1తో గ్రీక్స్‌పూర్ (నెదర్లాండ్స్)పై గెలిచారు. మరోవైపు పురుషుల డబుల్స్‌లో భారత్‌కు చెందిన శ్రీరామ్ బాలాజీ-విక్టర్ కార్నియా (రొమేనియా) రెండో రౌండ్‌లో 3-6, 3-6తో ఎరెవలో(ఎల్‌సాల్వెడార్)-పావిక్ (క్రొయేషియా)చేతిలో ఓడారు.

భరత్ అజేయ శతకం
భారత్ 'ఎ'- ఇంగ్లండ్ లయన్స్ మ్యాచ్ డ్రా

అహ్మదాబాద్: ఇంగ్లండ్ లయన్స్‌తో తొలి అనధికార టెస్టులో భారత్ 'ఎ' అద్భుత పోరాటంతో ఆకట్టుకుంది. ఫలితంగా ఈ మ్యాచ్ డ్రాగా ముగిసింది. వికెట్ కీపర్ కేఎస్ భరత్ (116 నాటౌట్) శతకం జట్టును ఓటమి నుంచి కాపాడింది. అలాగే సాయి సుదర్శన్ (97), మనవ్ సుథర్ (89 నాటౌట్) కీలక ఇన్నింగ్స్‌తో ఆకట్టుకున్నారు. 490 పరుగుల భారీ ఛేదనలో నాలుగోరోజైన శనివారం భారత్ 159/4 ఓవర్‌నైట్ స్కోరుతో బరిలోకి దిగింది. ఈ దశలో ఏడో నెంబర్ బ్యాటర్ భరత్ ఆరో వికెట్‌కు అజేయంగా మనవ్‌తో కలిసి 207 రన్స్ జోడించడంతో భారత్ చివరి రోజును 426/5 స్కోరుతో ముగించింది.

హైదరాబాద్ హ్యాట్రిక్
సిక్కింపై ఇన్నింగ్స్ తేడాతో గెలుపు

హైదరాబాద్: ప్లేట్ గ్రూప్‌లో అదరగొడుతున్న హైదరాబాద్ రంజీల్లో వరుసగా మూడో విజయాన్ని సొంతం చేసుకొంది. తిలక్ వర్మ (103 నాటౌట్) సెంచరీతో రాణించగా.. మిలింద్, తనయ్ త్యాగరాజన్ చెరో 3 వికెట్లు తీయడంతో.. హైదరాబాద్ ఇన్నింగ్స్ 198 పరుగుల తేడాతో సిక్కింపై గెలిచింది. ఆటకు రెండోరోజైన శనివారం 381/3తో తొలి ఇన్నింగ్స్ కొనసాగించిన హైదరాబాద్ 463/4 స్కోరు వద్ద డిక్లేర్ చేసింది. సిక్కిం మొదటి ఇన్నింగ్స్ స్కోరు 79కు.. 384 పరుగుల ఆధిక్యాన్ని అందుకుంది. రెండో ఇన్నింగ్స్‌లో సిక్కిం 186 రన్స్‌కే కుప్పకూలింది. నాగాలాండ్, మేఘాలయపై కూడా హైదరాబాద్ ఇన్నింగ్స్ తేడాతో నెగ్గిన సంగతి తెలిసిందే.



టైటాన్స్ గెలిచిందోచ్

హైదరాబాద్: రైడర్లు పవన్ సెహ్రావత్, ఓంకార్ పాటిల్ విజృంభించడంతో.. పరాజయాల పరంపరకు తెలుగు టైటాన్స్ బ్రేకులు వేసింది. ప్రో కబడ్డీ లీగ్‌లో భాగంగా గచ్చిబౌలీ ఇండోర్ స్టేడియంలో శనివారం జరిగిన మ్యాచ్‌లో టైటాన్స్ 49-32తో యూపీ యోధాస్‌ను చిత్తు చేసింది. లీగ్‌లో తెలుగు జట్టుకు ఇది రెండో విజయం. కెప్టెన్ పవన్ 16 పాయింట్లు, ఓంకార్ 10 పాయింట్లు సాధించారు. మూడుసార్లు ప్రత్యర్థిని ఆలౌట్ చేసిన టైటాన్స్.. అలవోకగా మ్యాచ్‌ను సొంతం చేసుకొంది. మరో మ్యాచ్‌లో దబాంగ్ ఢిల్లీ 39-33తో యు ముంబాపై గెలిచింది.

ఆరంభం ఘనంగా..
యువ భారత్ ఆల్‌రౌండ్‌షో
బంగ్లాపై ఘన విజయం
అండర్-19 వరల్డ్‌కప్



బ్లూమ్‌ఫోంటీన్: అండర్-19 వరల్డ్‌కప్‌లో భారత కుర్రాళ్లు ఆల్‌రౌండ్‌షోతో ఆకట్టుకున్నారు. ముందుగా ఓపెనర్ ఆదర్శ్ సింగ్ (76), కెప్టెన్ ఉదయ్ సహరన్ (64) అర్ధసెంచరీలతో మెరవగా, లెఫ్టామ్ స్పిన్నర్ సౌమీ పాండే నాలుగు వికెట్లతో ప్రత్యర్థిని దెబ్బతీశాడు. దీంతో శనివారం బంగ్లాదేశ్‌తో జరిగిన వన్డేలో భారత్ 84 పరుగులతో ఘన విజయం సాధించింది. తొలుత భారత్ 50 ఓవర్లలో 7 వికెట్లకు 251 పరుగులు చేసింది. ఆదర్శ్, ఉదయ్ మూడో వికెట్‌కు 116 పరుగులు జోడించారు. తెలంగాణ క్రికెటర్ అవినాశ్ (23) వేగంగా ఆడాడు. మరూఫ్‌కు ఐదు వికెట్లు దక్కాయి. ఛేదనలో బంగ్లా 45.5 ఓవర్లలో 167 పరుగులకు కుప్పకూలింది. షిహాబ్ (54), ఆరిఫుల్ (41) మాత్రమే ఆకట్టుకున్నారు. భారత్ తన రెండో మ్యాచ్‌ను ఐర్లాండ్‌తో గురువారం ఆడనుంది. ఇతర మ్యాచుల్లో అఫ్ఘానిస్థాన్‌పై పాకిస్థాన్, స్కాట్లాండ్‌పై ఇంగ్లండ్ గెలిచాయి.


'పునాస' సాహిత్య పత్రికను ఆవిష్కరిస్తున్న మంత్రి జూపల్లి

'పునాస' సాహిత్య పత్రిక ఆవిష్కరణ

» సృజనశీలతను ప్రతిబింబించాలన్న మంత్రి జూపల్లి

హైదరాబాద్, జనవరి 20 (ఆంధ్రజ్యోతి) : తెలంగాణ సాహిత్య అకాడమీ సాహితీవేత్తల కోసం ప్రత్యేకంగా 'పునాస' అనే సాహిత్య పత్రికను ప్రచురించడం శుభపరిణామం అని పర్యాటక, సాంస్కృతిక, పురావస్తు శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు ప్రశంసించారు. సచివాలయంలోని తన ఛాంబర్లో తెలంగాణ సాహిత్య అకాడమీ ప్రచురించిన 'పునాస' సాహిత్య పత్రికను మంత్రి శనివారం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ తెలుగు సాహిత్యంలో సృజన శీలతను ప్రతిబింబించే లక్ష్యంతో తెలంగాణ సాహిత్య అకాడమీ పనిచేయాలని సూచించారు.

శంషాబాద్ ఎయిర్‌పోర్టుకు 'బెస్ట్' అవార్డు

శంషాబాద్ రూరల్, జనవరి 20(ఆంధ్రజ్యోతి): శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయానికి మాస్టర్ ఆఫ్ పబ్లిక్ పాలసీ అండ్ అడ్మినిస్ట్రేషన్ అంశాలలో బెస్ట్ ఎయిర్‌పోర్టు అవార్డు వరించింది. ఈ మేరకు పౌర విమానయాన శాఖ మంత్రి జ్యోతిరాదిత్య సింధియా చేతుల మీదుగా అవార్డును అందుకున్నట్లు జీఎంఆర్ ప్రతినిధులు శనివారం ఒక ప్రకటనలో తెలిపారు.

బీజేపీ సిద్ధాంతాలు కాగితాలకే పరిమితం

» మళ్లీ అధికారం కోసమే తెరపైకి అయోధ్య: కూనంనేని

హైదరాబాద్ సిటీ, షాద్‌నగర్ (ఆంధ్రజ్యోతి)/జహీరాబాద్, జనవరి 20: బీజేపీ సిద్ధాంతాలు కాగితాలకే పరిమితవుతాయని, ఆచరణలో ఎక్కడా కనిపించవని సీపీఐ ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు విమర్శించారు. శనివారం రంగారెడ్డి జిల్లా షాద్‌నగర్‌లో ఏర్పాటు చేసిన అభినందన సభ, సంగారెడ్డి జిల్లా జహీరాబాద్‌లో జిల్లాస్థాయి సమావేశంలో కూనంనేని మాట్లాడారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం మళ్లీ అధికారంలోకి రావడంకోసమే అయోధ్య రాముడిని తెరపైకి తెచ్చిందని అన్నారు. కాగా, తెలంగాణ విద్యుత్ సంస్థల్లో రివర్షన్ పొందిన ఇంజనీర్లకు న్యాయం చేయాలని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కను కూనంనేని సాంబశివరావు కోరారు. టీఎస్ ట్రాన్స్‌కో, జెన్‌కోలోని ఇంజనీర్లకు అన్యాయంగా రివర్షన్లు ఇచ్చారని, వారి సమస్య పరిష్కరించాలని శనివారం ఆయనకు వినతిపత్రం ఇచ్చారు.

కాగజ్‌నగర్ మున్సిపల్ చైర్మన్‌పై నెగ్గిన అవిశ్వాసం

కాగజ్‌నగర్, జనవరి 20: కుమరం భీం ఆసిఫాబాద్ జిల్లా కాగజ్‌నగర్ మున్సిపాలిటీలో బీఆర్ఎస్ పార్టీకి చెందిన మున్సిపల్ చైర్మన్ సద్దాం హుస్సేన్‌పై అవిశ్వాస తీర్మానం నెగ్గింది. మున్సిపల్ కార్యాలయంలో శనివారం ఆర్డీవో సురేష్ ఆధ్వర్యంలో అవిశ్వాస తీర్మాన సమావేశాన్ని ఏర్పాటు చేయగా 23 మంది కౌన్సిలర్లు హాజరయ్యారు. మొత్తం 30 మంది కౌన్సిలర్లు ఉండగా, 21 మంది అవిశ్వాస తీర్మానానికి అనుకూలంగా చేతులెత్తారు. దీంతో అవిశ్వాస తీర్మానం నెగ్గినట్లు ఆర్డీవో సురేష్ ప్రకటించారు. అనంతరం మాజీ ఎమ్మెల్యే కోనప్ప నివాసానికి వెళ్లిన కౌన్సిలర్లను కోనప్ప సన్మానించారు. బీఆర్ఎస్ మున్సిపల్ చైర్మన్‌పై ఆ పార్టీ కౌన్సిలర్లే అవిశ్వాసం పెట్టడం చర్చనీయాంశంగా మారింది. మున్సిపల్ చైర్మన్ సద్దాం హుస్సేన్, మాజీ ఎమ్మెల్యే కోనప్ప మధ్య విభేదాలు తీవ్రస్థాయికి చేరుకున్నాయి. ఆయన ప్రోద్బలంతోనే కౌన్సిలర్లు అవిశ్వాసం పెట్టి నెగ్గారు.

చెత్త బండిలో ఆధార్ కార్డులు

» చౌడాపూర్‌లో తపాలా అధికారి నిర్వాకం

కులకచర్ల, జనవరి 20: ప్రజలకు పంపిణీ చేయాల్సిన ఆధార్, పాన్, ఏటీఎం కార్డులను గ్రామపంచాయతీ చెత్త బండిలో పడేశాడో తపాల అధికారి. ఈ సంఘటన వికారాబాద్ జిల్లా పరిగి నియోజకవర్గం చౌడాపూర్‌లో జరిగింది. వందల సంఖ్యలో వచ్చిన ఆధార్, పాన్, ఏటీఎం కార్డులు, ఇతర ఉత్తరాలు గ్రామస్థులకు పంపిణీ చేయాల్సి ఉండగా తపాలశాఖ అధికారి నర్సింహులు వాటిని శనివారం గ్రామపంచాయతీ చెత్త బండిలో పడేశాడు. చెత్తను డంపింగ్‌యార్డుకు తరలిస్తున్న క్రమంలో పారిశుధ్య కార్మికుడు అందులో ఉన్న సంచిని గమనించి చూడగా ఆధార్‌కార్డుల, పాన్, ఏటీఎం కార్డులు ఉన్నాయి. వాటిని గ్రామస్థుల సహయతో సేకరించిన పంచాయతీ కార్యదర్శి రాజిరెడ్డి తహసీల్దార్ అప్పగించారు. ఈ విషయంపై తహసీల్దార్ విచారణ చేపట్టారు. నర్సింహులు గత నెలలోనూ మండల పరిధిలోని మందిపాల్ గ్రామంలో లబ్ధిదారులకు పింఛన్ డబ్బుల పంపిణీలో నిర్లక్ష్యంగా వ్యవహరించాడు.

మల్లన్న భక్తుల కోసం కొమురవెల్లి రైల్వే స్టేషన్

» నిర్మాణ పనులకు త్వరలో శంకుస్థాపన

హైదరాబాద్, జనవరి 20 (ఆంధ్రజ్యోతి) : కొమురవెల్లి మల్లన్న దర్శనానికి వచ్చే భక్తుల సౌకర్యార్థం కొమురవెల్లిలో రైల్వే స్టేషన్‌ను నిర్మించనున్నారు. మనోహరాబాద్-కొత్తపల్లి మధ్య కొత్తగా నిర్మిస్తున్న రైల్వే లైన్‌లో భాగంగా కొమురవెల్లిలో రైల్వే హాల్ట్ స్టేషన్ ఏర్పాటుకు కేంద్రం అంగీకారం తెలిపింది. భక్తుల నుంచి వస్తున్న డిమాండ్ మేరకు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి రాసిన లేఖకు సానుకూలంగా స్పందించిన రైల్వే శాఖ కొమురవెల్లిలో రైల్వేస్టేషన్‌కు పచ్చజెండా ఊపింది. లక్డారం-దుద్దెడ స్టేషన్ల మధ్య కొమురవెల్లిస్టేషన్ నిర్మాణానికిరైల్వే శాఖ అంగీకరించింది. నిర్మాణ పనులను త్వరలోనే ప్రారంభమవుతాయని కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి తెలియజేశారు.

విలీనమైన మూడు ఎంఎల్ పార్టీలు

» మార్చి 3, 4, 5 తేదీల్లో ఖమ్మంలో మహాసభలు

హైదరాబాద్, రాంనగర్, జనవరి 20(ఆంధ్రజ్యోతి): సీపీఐ(ఎంఎల్) ప్రజాపంథా, పీసీసీ సీపీఐ(ఎంఎల్), సీపీఐ(ఎంఎల్) రివల్యూషనరీ ఇనిషియేటివ్ పార్టీలు విలీనమై సీపీఐ(ఎంఎల్) మాస్‌లైన్ పార్టీగా ఆవిర్భవించాయి. విద్యానగర్‌లో శనివారం ఈ మూడు పార్టీలకు చెందిన నేతలు సమావేశమై ఈ నిర్ణయాన్ని ప్రకటించారు. ఈ సందర్భంగా ఆయా పార్టీల నేతలు పోటు రంగారావు, మాజీ ఎమ్మెల్యే గుమ్మడి నర్సయ్య తదితరులు మాట్లాడారు. మూడు పార్టీలు విలీనమైన సందర్భంగా మార్చి 3, 4, 5 తేదీల్లో ఖమ్మంలో జాతీయ మహాసభలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు.

ధరణిపై సర్కారుకు నివేదిక ఇస్తాం: కోదండరెడ్డి

» దళితులను బీజేపీ మోసగిస్తోంది: సంపత్ కుమార్

హైదరాబాద్, జనవరి 20 (ఆంధ్రజ్యోతి): ధరణి పోర్టల్‌పై లోతైన విచారణ జరుగుతోందని, త్వరలోనే ప్రభుత్వానికి మధ్యంతర నివేదిక ఇవ్వనున్నామని కమిటీ సభ్యుడు, కిసాన్ కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు కోదండరెడ్డి వెల్లడించారు. శనివారం గాంధీభవన్‌లో కోదండరెడ్డి మాట్లాడుతూ.. ఆంధ్రప్రదేశ్‌లో భూముల రిజిస్ట్రేషన్ వ్యవస్థ బాగుందని, ఆ తరహా రిజిస్ట్రేషన్ల వ్యవస్థ తెస్తే ఎలా ఉంటుందన్న దానిపై అధ్యయనం చేస్తామని చెప్పారు. ఏఐసీసీ కార్యదర్శి సంపత్‌కుమార్ మాట్లాడుతూ.. ఎస్సీ వర్గీకరణపై బీజేపీ సర్కారుకు చిత్తశుద్ధి ఉంటే ఉషా మెహ్రా కమిటీ ఇచ్చిన నివేదికను అమలు చేయాలన్నారు. వర్గీకరణపై కమిటీ వేయడం ద్వారా బీజేపీ దళితులను మరోసారి మోసం చేయడానికి ప్రయత్నిస్తోందని విమర్శించారు.

పథకం ప్రకారమే.. బాబ్రీ మసీదు దూరం: అసద్

హైదరాబాద్, జనవరి 20 (ఆంధ్రజ్యోతి): ఎంతో చరిత్ర కలిగి, 500 ఏళ్ల పాటు ముస్లింలు నమాజు చేసిన బాబ్రీ మసీదును పథకం ప్రకారమే వారి నుంచి దూరం చేశారని మజ్లిస్ అధ్యక్షుడు అసదుద్దీన్ ఒవైసీ మండిపడ్డారు. లోక్‌సభ ఎన్నికల్లో ఓట్లు దండుకోవడం కోసమే మోదీ అయోధ్య రామమందిర ప్రాణ ప్రతిష్ఠను చేపట్టారని ఆరోపించారు. ఓ ఆంగ్ల పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ వ్యాఖ్యలు చేసిన ఆయన.. కాంగ్రెస్‌కు చెందిన అప్పటి ఉత్తరప్రదేశ్ సీఎం జీబీ పంత్ మసీదులో విగ్రహాలను పెట్టారని, అయోధ్య కలెక్టర్‌గా పనిచేసిన నాయర్ మసీదును మూసివేసి పూజలు ప్రారంభించారని విమర్శించారు. మంగళవారం పాఠశాలల్లో సుందరకాండ, హనుమాన్ చాలీసా పఠించాలని నిర్ణయించిన ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ సైతం ఓట్ల కోసం బీజేపీ బాటలో నడుస్తున్నారన్నారని ధ్వజమెత్తారు.

పంట ఖర్చులకు తగ్గ ధరలుండాలి

» స్వామినాథన్ కమిషన్ ఆధారంగా పంట ధరలు నిర్ణయించండి

» వ్యవసాయ ఉత్పత్తుల ధరల కమిషన్ సమావేశంలో మంత్రి తుమ్మల



వ్యవసాయ ఉత్పత్తుల ధరల కమిషన్ సమావేశంలో మాట్లాడుతున్న మంత్రి తుమ్మల

హైదరాబాద్, జనవరి 20(ఆంధ్రజ్యోతి): రైతులు పండించే ప్రతి పంటకు సాగు ఖర్చుకు తగ్గట్టుగా కనీస మద్దతు ధరలు రావడం లేదని వ్యవసాయ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. డాక్టర్ స్వామినాథన్ కమిషన్ ఆధారంగా కనీస మద్దతు ధరలను నిర్ణయించాలని వ్యవసాయ ఉత్పత్తుల ధరల కమిషన్‌కు సూచించారు. మార్కెట్‌లోని ప్రస్తుత ధరలు రైతులకు గిట్టుబాటుగా లేవని, పెట్టుబడి ఖర్చులు, లేబర్ ఖర్చులను దృష్టిలో పెట్టుకుని ఎంఎస్‌పీ నిర్ణయించాలని కోరారు. శనివారం హైదరాబాద్‌లోని ఓ హోటల్‌లో నిర్వహించిన దక్షిణాది రాష్ట్రాల వ్యవసాయ ఉత్పత్తుల ధరల కమిషన్ సమావేశానికి ఆయన హాజరై మాట్లాడారు. ఆయిల్‌పామ్‌కు కూడా కనీస మద్దతు ధర నిర్ణయించాలని, క్వింటాల్‌కు రూ.18వేలు ఉండేలా చూడాలని, టన్ను ఎఫ్ఎఫ్‌బీ ధర కూడా రూ.15 వేలకు తగ్గకుండా ఉండేలా చూడాలని కోరుతూ కమిషన్ చైర్మన్‌కు వినతిపత్రం అందించారు. పసుపు, మిర్చికి కూడా కనీస మద్దతు ఉండాలని సమావేశంలో పాల్గొన్న ఇతర రాష్ట్రాలు కమిషన్‌ను కోరాయి. అనంతరం కమిషన్ చైర్మన్ విజయ్‌పాల్ శర్మ మాట్లాడుతూ రాష్ట్రాలలో ఒకే పంట పండించడం వలన వైవిధ్యమైన పంటల సరళి లేకుండా పోతుందని, మార్కెట్ డిమాండ్‌కు అనుగుణంగా అపరాలు, నూనెగింజల పంటలను పండించాల సూచించారు. అగ్రికల్చర్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ఫండ్‌ను వినియోగించుకుని గ్రామస్థాయిలో ఆహార పదార్థాల ఉత్పత్తుల యూనిట్లను నెలకొల్పి, రైతు సహకార వ్యవస్థను బలోపేతం చేయాలని కోరారు. ప్రస్తుతం దక్షిణాది రాష్ట్రాలు తృణ ధాన్యాలు, వరి, పత్తి, రాగి పంటలన్నీ కలిపి సుమారు 30 నుంచి 50 శాతం మేర వాటా కలిగి ఉన్నాయని తెలిపారు. సమావేశంలో వచ్చిన విజ్ఞప్తులను పరిగణనలోకి తీసుకుని రైతులకు లాభసాటిగా ఉండేలా కనీస మద్దత ధరలను నిర్ణయించడానికి తన వంతు కృషి చేస్తానని ఆయన హామీ ఇచ్చారు. ఈ సమావేశంలో వ్యవసాయశాఖ డైరక్టర్, కమిషన్ సభ్యులు బి.గోపి, మార్కెటింగ్‌శాఖ డైరక్టర్ లక్ష్మీబాయితోపాటు ఏపీ, కర్ణాటక, తమిళనాడు, కేరళ, పాండిచ్చేరి రాష్ట్రాలకు చెందిన వ్యవసాయ, మార్కెటింగ్ శాఖల అధికారులు పాల్గొన్నారు.

కరెంటు బిల్లులు కట్టొద్దు

సోనియా ఇంటికి బిల్లులు పంపుదాం .. ప్రజలకు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పిలుపు



హైదరాబాద్, జనవరి 20 (ఆంధ్రజ్యోతి): జనవరి నెల కరెంటు బిల్లులను ప్రజలెవరూ కట్టవద్దని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కోరారు. ఎన్నికల సందర్భంగా కాంగ్రెస్ ఇచ్చిన ఉచిత విద్యుత్తు పథకం గృహ జ్యోతి హామీని నెరవేర్చే దాకా కట్టొద్దని సూచించారు. కరెంటు బిల్లులు అడిగే అధికారులకు ముఖ్యమంత్రి చెప్పిన మాటలను చూపించాలన్నారు. సోనియా గాంధీ బిల్లు కడుతుందని ఎన్నికల సమయంలో చెప్పారని కేటీఆర్ గుర్తు చేశారు. కరెంటు బిల్లులను సోనియా గాంధీ ఇంటికి పంపాలన్నారు. హైదరాబాద్‌లో ఉన్న ప్రతి ఒక్క మీటర్‌కి గృహజ్యోతి పథకం కింద ఉచిత విద్యుత్తు అందించాలని డిమాండ్ చేశారు. గృహ జ్యోతి కార్యక్రమాన్ని వెంటనే అమలు చేయాలని, కిరాయి ఇండ్లలో ఉండే వాళ్లకి కూడా ఉచిత విద్యుత్తు ఇవ్వాలని డిమాండ్ చేశారు. శనివారం తెలంగాణ భవన్‌లో జరిగిన హైదరాబాద్, సికింద్రాబాద్ పార్లమెంట్ నియోజకవర్గాల సమావేశంలో మంత్రి కేటీఆర్ మాట్లాడారు. పార్లమెంట్ ఎన్నికల తర్వాత కాంగ్రెస్, బీజేపీ కలసిపోతాయని, రేవంత్‌రెడ్డి మరో ఏక్‌నాథ్ షిండేగా మారతారని చెప్పారు. ఆయన రక్తమంతా బీజేపీదేనని, తెలంగాణలో చోటా మోడీగా రేవంత్ మారారని వ్యాఖ్యానించారు. టీఆర్ఎస్‌ను వంద మీటర్ల లోపల బొంద పెట్టే సంగతి తర్వాత చూసుకోవచ్చుకానీ వంద రోజుల్లో నెరవేరుస్తామన్న హామీల సంగతి ఏమయ్యాయని కేటీఆర్ ప్రశ్నించారు. "తెలంగాణ జెండాను ఎందుకు బొంద పెడుతావ్.. తెలంగాణ తెచ్చినందుకా తెలంగాణను డెవలప్ చేసినందుకా మీ దొంగ హామీలను ప్రశ్నిస్తునందుకా" అంటూ కేటీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. గతంలో అదానీ గురించి అడ్డగోలుగా మాట్లాడిన రేవంత్ రెడ్డి ఈ రోజు ఆయన కోసం వెంటపడుతున్నారని ఎద్దేవా చేశారు. స్విట్జర్లాండ్‌లో వారి మధ్య జరిగిన ఒప్పందాలు, అసలు లోగుట్టును బయట పెట్టాలని డిమాండ్ చేశారు. రాహుల్ గాంధీ అదానీ గురించి వ్యతిరేకంగా మాట్లాడితే ఈరోజు రేవంత్ రెడ్డి ఆదాని కోసం అర్రులు చేస్తున్నారని ఆరోపించారు. ప్రతి ఒక్క హామీని కాంగ్రెస్ పార్టీ అమలు చేసేదాకా వెంటాడతామని కేటీఆర్ హెచ్చరించారు. బీజేపీతో బీఆర్ఎస్‌కు ఎప్పుడూ పొత్తు లేదని, భవిష్యత్తులోనూ ఉండబోదని స్పష్టం చేశారు. సికింద్రాబాద్ కేంద్ర మంత్రిగా కిషన్‌రెడ్డి ఐదేళ్లలో ఏం చేశారో చెప్పాలని డిమాండ్ చేశారు. కేసీఆర్ ప్రపంచంలోనే అతిపెద్ద లిఫ్ట ఇరిగేషన్ ప్రాజెక్టు కడితే, కిషన్ రెడ్డి సీతాఫల్ మండి రైల్వే స్టేషన్‌లో లిఫ్టులను జాతికి అంకితం చేశారని ఎద్దేవా చేశారు..

పనిచేసేవారికి గుర్తింపేది?

"మేం పార్టీ కోసం పని చేస్తే మాకు గుర్తింపు దక్కలేదు. మీరు టికెట్లు ఇచ్చిన వాళ్లు.. కార్యకర్తలను పక్కన పెట్టి బ్రోకర్లతో పనులు చేసుకుంటున్నారు. ఉద్యమకారులమని చెబితే.. కిరోసిన్ పోసుకుని చావండి అని పార్టీ నాయకులు హేళన చేస్తున్నారు." అని బీఆర్ఎస్ కార్యకర్తలు ఆవేదన వక్తం చేశారు. అధికారంలో ఉన్నంతకాలం నిర్లక్ష్యం చేశారని పనిచేసిన కార్యకర్తలను నాయకులు గుర్తించలేదని కేటీఆర్‌కు ఫిర్యాదు చేశారు. తెలంగాణ భవన్‌లో సికింద్రాబాద్, హైదరాబాద్ పార్లమెంట్ నియోజకవర్గాల సన్నాహక సమావేశం శనివారం జరిగింది. ఈ భేటీలో పలువురు కార్యకర్తలు ఆవేదన వ్యక్తం చేశారు. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కొన్ని సీట్లు తగ్గుతాయనుకున్నాం కానీ పార్టీ ఓడిపోతుందని అనుకోలేదని మరో కార్యకర్త మాట్లాడారు. ఓ దశలో కార్యకర్తలు చెబుతున్న అంశాలపై నాయకులు అభ్యంతరం తెలపగా తనకు లేని ఇబ్బంది మీకెందుకంటూ వారిని కేటీఆర్ వారించారు.

ఫ్రాడ్ కంపెనీతో 8 వేల కోట్ల ఒప్పందమా

సీఎం రేవంత్ రెడ్డి దావోస్‌లో ఒప్పందం కుదుర్చుకున్న గోడి ఇండియా ఓ ఫ్రాడ్ కంపెనీ అని బీఆర్ఎస్ నేత మన్నె క్రిశాంక్ ఆరోపించారు. శనివారం తెలంగాణభవన్‌లో ఆయన మాట్లాడుతూ.. నష్టాల్లో ఉన్న గోడి ఇండియా సంస్థతో సీఎం రూ.8 వేల కోట్ల ఒప్పందాలు ఎలా కుదుర్చుకుంటారని, దీనిపై తెలంగాణ సమాజానికి సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. దాసోజు శ్రవణ్ మాట్లాడుతూ.. దావోస్‌ను సీఎం రాజకీయాలకు వేదికగా వాడుకున్నారని, రాష్ట్ర ప్రతిష్ఠ కంటే కూడా వ్యక్తిగత ప్రతిష్ఠ పెంచుకోవడానికే రేవంత్ తాపత్రయపడ్డారని మండిపడ్డారు.

కార్యకర్తలు లేనిదే పార్టీ లేదు: కేకే

"ఉద్యమ కారుల్లో ఉన్న అసంతృప్తిని గుర్తించాం.. కార్యకర్తలు లేనిదే పార్టీ లేదు. జెండా మోసిన ప్రతి కార్యకర్తకూ న్యాయం జరుగుతుంది" అని బీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ నేత డాక్టర్ కె. కేశవరావు చెప్పారు. హైదరాబాద్‌లో బీఆర్ఎస్ కార్యకర్తలు హీరోలని, ఏ గాలీ బీఆర్ఎస్ గెలుపును అడ్డుకోలేకపోయిందని చెప్పారు. రాజధానిలో అభివృద్ధి కోసం కేటీఆర్ చేసిన కృషి కూడా ఓటర్లు బీఆర్ఎస్ వైపు నిలిచేలా చేసిందన్నారు. అనంతరం జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ మాట్లాడుతూ.. రాజధాని ఓటర్లు అభివృద్ధికి పట్టం కట్టారన్నారు. సికింద్రాబాద్ లోక్‌సభ పరిధిలో అసెంబ్లీ ఓట్ల ఆధారంగా చూస్తే బీఆర్ఎస్ భారీ ఆధిక్యంలో ఉందన్నారు. ఇదే ఓటింగ్ సరళి పార్లమెంట్ ఎన్నికల్లో పునరావృతం అవుతుందన్నారు.

కారుతో కటీఫ్.. హస్తంతో దోస్తీ!

» కాంగ్రెస్‌తో బలపడుతున్న మజ్లిస్ బంధం

హైదరాబాద్, జనవరి 20 (ఆంధ్రజ్యోతి): అధికారం కోల్పోయిన బీఆర్ఎస్‌కు మజ్లిస్ దూరం అవుతుందా ? రాష్ట్రంలో ప్రభుత్వం ఏర్పాటు చేసిన కాంగ్రెస్‌కు దగ్గరవుతుందా? ఇటీవల జరుగుతున్న రాజకీయ పరిణామాలు చూస్తే ఈ ప్రశ్నలకు అవుననే సమాధానమే వస్తుంది. కాంగ్రెస్, మజ్లిస్ మధ్య స్నేహ బంధం బలపడుతున్నట్లు అర్థమవుతుంది. జాతీయ రాజకీయాల సంగతి ఎలా ఉన్నప్పటికీ రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత మజ్లిస్ కాంగ్రెస్‌తో దోస్తీ చేస్తోందనే చర్చ ఇరు పార్టీలోనూ జోరుగా సాగుతోంది. నిజానికి, తెలంగాణ రాష్ట్ర విభజనను వ్యతిరేకిస్తూ కాంగ్రెస్‌తో రాజకీయంగా దూరమైన ఎంఐఎం.. ఆ తర్వాతి కాలంలో బీఆర్ఎస్‌కు దగ్గరైంది. సాధారణంగా రాష్ట్రంలో ఎవరు అధికారంలో ఉంటే వారికి సానుకూలంగా వ్యవహరిస్తూ పాతనగరంలో రాజకీయ పునాదులను పటిష్టం చేసుకోవడం మజ్లిస్‌కు అలవాటు. ఈ క్రమంలోనే గత అసెంబ్లీ ఎన్నికల వరకు మజ్లిస్ నేతలు బీఆర్ఎస్ నాయకులతో చెట్టాపట్టాలేసుకుని తిరిగారు. బీఆర్ఎస్‌తో అధికారికంగా ఎలాంటి పొత్తు చేసుకోనప్పటికీ కొన్ని నియోజకవర్గాలలో ముందస్తు అవగాహనతో అభ్యర్థులను బరిలోకి దింటారు. ఎంఐఎం బరిలో లేని చోట ముస్లింలు బీఆర్ఎస్‌కు ఓటు వేసేలా మజ్లిస్ ముఖ్యనేతలు పని చేశారు. ఇందుకు సంబంధించి మజ్లిస్ అధినేత అసదుద్దీన్ ఒవైసీ, ఆ పార్టీ ముఖ్య నాయకులు బహిరంగ సభల్లో ప్రచారం కూడా చేశారు. కానీ, ఎన్నికల ఫలితాలు తారుమారు కావడంతో మజ్లిస్ పార్టీ వైఖరిలో మార్పు వచ్చింది. రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి కావడం, మజ్లిస్ నేత అక్బరుద్దీన్ ఒవైసీని అసెంబ్లీ సమావేశాలకు ప్రొటెం స్పీకర్‌గా ఎంపిక చేయడంతో ఇరు పార్టీల స్నేహ బంధానికి శ్రీకారం చుట్టినట్టు అయింది. ఇటీవల దావోస్ పర్యటనలోనూ సీఎం రేవంత్ రెడ్డి, మజ్లిస్ ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఒవైసీని కలిశారు. మూసీ సుందరీకరణ అంశంపై లండన్‌లోని థేమ్స్ నది నిర్వహణ తీరుపై కలిసి అధ్యయనం చేశారు. సీఎం రేవంత్ రెడ్డి కూడా మజ్లిస్‌తో స్నేహానికి ఆసక్తి చూపిస్తున్నట్టు తెలుస్తోంది. అసెంబ్లీలో 64 సీట్లతో అధికారం చేపట్టిన కాంగ్రెస్ ప్రభుత్వం సుస్థిరంగా ఉండాలంటే ఏడు సీట్లు కలిగిన మజ్లిస్‌తో స్నేహం అవసరమని రేవంత్ రెడ్డి భావిస్తున్నట్టు కనిపిస్తుంది.

నా స్థలం సర్పంచ్ కబ్జా చేశాడంటూ యువకుడి ఆత్మహత్య

» దానికి మాజీ ఎమ్మెల్యే సహకరించారని సూసైడ్ నోట్

» గ్రామ వాట్సాప్ గ్రూప్‌లలో పోస్టు చేసిన బాధితుడు


బాల్‌చంద్రం (ఫైల్)

దోమకొండ, జనవరి 20: సర్పంచ్ తనను వేధిస్తున్నాడని ఆవేదన చెందాడు! తన భూవిని కబ్జా చేయడంతో మనస్తాపం చెందాడు! సూసైడ్ నోట్‌ను గ్రామ వాట్సాప్ గ్రూప్‌లో పోస్ట్ చేసి ఆత్మహత్య చేసుకున్నాడు. కామారెడ్డి జిల్లాలోని దోమకొండ మండలం అంబారీపేట గ్రామంలో పుట్ట బాలచంద్రం (40) శుక్రవారం అర్ధరాత్రి చెట్టుకు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్న ఘటన కలకలం రేపింది. అంబరీపేటలో గ్రామానికి చెందిన బాలచంద్రం టిఫిన్ సెంటర్ నడుపుతూ జీవనం కొనసాగిస్తున్నాడు. ఇతడికి భార్య సుగుణ, కూతురు ఇందు, కుమారుడు శ్రీకర్ ఉన్నారు. అతడికి గ్రామపంచాయతీ ఎదురుగా 250 గజాల అసైన్‌మెంట్ స్థలం ఉండేది. ఈ స్థలంపై గ్రామ సర్పంచ్ సలీం కన్నుపడింది. దీంతో బాలచంద్రం కొన్ని నెలల క్రితం తన స్థలం చుట్టూ కంచె ఏర్పాటు చేశాడు. సర్పంచ్, అప్పట్లో దోమకొండ ఎస్సైగా పనిచేసిన సుధాకర్ ఈ కంచె తీయించేశారు. ఇదే విషయాన్ని అప్పటి ఎమ్మెల్యే గంప గోవర్ధన్‌కు బాలచంద్రం పలుమార్లు ఫిర్యాదు చేసినా.. ఆయన పట్టించుకోలేదు. దీంతో మనస్తాపానికి గురైన బాలచంద్రం.. తన సూసైడ్‌నోట్‌ను గ్రామ వాట్సాప్ గ్రూప్‌లలో పోస్టు చేసి శుక్రవారం అర్ధరాత్రి చెట్టుకు ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. తన చావుకు పూర్తి బాధ్యుడు గ్రామ సర్పంచ్ సలీం అని, అతనితో పాటు పుట్ట శ్రీనివాస్, పుట్ట బాలనర్సు కూడా ఉన్నారని సూసైడ్ నోట్‌లో పేర్కొన్నాడు. వీరికి మాజీ ఎమ్మెల్యే గంపగోవర్ధన్‌తో పాటు అప్పట్లో పని చేసిన ఎస్సై సుధాకర్ సహకరించారంటూ సూసైడ్ నోట్‌లో పేరొన్నాడు. తన చావుకారణమైన వారిని శిక్షించాలని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డికి, స్థానిక ఎమ్మెల్యే వెంకటరమణారెడ్డిని కోరాడు. సమాచారం అందుకున్న కామారెడ్డి డీఎస్పీ ప్రకాశ్, భిక్కనూర్ సీఐ తిరుపతయ్య, కామారెడ్డి సీఐ చంద్రశేఖర్‌రెడ్డి, దోమకొండ ఎస్సై వెంటనే ఘటనాస్థలికి చేరుకున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం కామారెడ్డి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. భారీ పోలీసు బందోబస్తు మధ్య బాలచంద్రం అంత్యక్రియలను కుటుంబసభ్యులతో నిర్వహించారు. మరోవైపు.. గ్రామ సర్పంచ్ సలీం అతని తమ్ముడు సద్దాంతో పాటు పుట్ట బాల నర్సు, పుట్ట శ్రీనివాస్, పుట్ట రమేష్ కలిసి తమ ప్లాట్‌ను, భూమిని కబ్జా చేసేందుకు ప్రయత్నించడంతోనే తమ కుమారుడు బాలచంద్రం ఆత్మహత్య చేసుకున్నాడని మృతుడి తండ్రి పుట్టవెంకయ్య పోలీసులకు ఫిర్యాదుచేశారు. ఈ మేరకు కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై మురళి తెలిపారు.

విన్యాసాల జోరు.. సంగీతం హోరు

» వింగ్స్ ఇండియా ఎయిర్ షోలో సందర్శకుల సందడి


ఎయిర్ షో చూసేందుకు వచ్చిన సందర్శకులు

హైదరాబాద్ సిటీ, జనవరి 20 (ఆంధ్రజ్యోతి): విమానాల విన్యాసాలు.. శివమణి డ్రమ్స్ మోతలు.. లోహ విహంగాల గురించి తెలియని ఎన్నో వింతలు.. వింగ్స్ ఇండియా ఎయిర్ షో-2024కు వచ్చిన వారిని విశేషంగా ఆకట్టుకున్నాయి. బేగంపేట విమానాశ్రయంలో జరుగుతున్న ఎయిర్ షోలో సామాన్యులకు ప్రవేశం కల్పించడంతో శనివారం సందర్శకులు తరలివచ్చారు.

మోతెక్కించిన శివమణి సంగీతం..

భిన్న వాయిద్య పరికరాలతో పెర్క్యూషనిస్ట్ శివమణి పలికించిన సంగీతం నగరవాసులను ఆకట్టుకుంది. ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ ఆవిష్కరిస్తున్న టెయిల్ ఆర్ట్ డిజైన్లలో 9వది అయిన కలంకారీని హైదరాబాద్‌లో సందర్శకులకు చూపడంలో భాగంగా బోయింగ్ 737-8 విమానాన్ని ప్రత్యేకంగా ప్రదర్శించారు. ఈ విమానం బ్యాక్‌గ్రౌండ్‌గా శివమణి సంగీతం వినిపించారు. మూడు గంటల పాటు సాగిన ఈ సంగీత ప్రదర్శన అందరినీ ఆకట్టుకుంది.

కట్టి పడేసిన విన్యాసాలు..

ఆకాశంలో రివ్వున ఎగిరి, పొగలు కక్కుతూ విమానాలు, హెలికాప్టర్లు చేసిన విన్యాసాలు సందర్శకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. సారంగ్ బృందం తమ హెలికాప్టర్లతో లవ్ సింబల్స్ వేసి నగరవాసుల పట్ల ప్రేమను వ్యక్తీకరించింది. పదేళ్లగా ప్రతి ఏవియేషన్ షోలో ప్రత్యేకను చాటుకుంటున్న మార్క్ జెఫ్రీస్ బృందం ఒళ్లు గగుర్పొడిచే విన్యాసాలతో కను విందు చేసింది.

అందుబాటులో చార్టర్ సేవలు..

బైకులు, కార్లు అద్దెకు ఇచ్చిన విధంగానే చార్టర్డ్ ఫ్లైట్‌లు, చాపర్‌లు అందుబాటులోకి తెచ్చామని ఫ్లైక్సెస్ సంస్థ నిర్వాహకులు షాద్ ఎ సయాద్ తెలిపారు. నగరానికి చెందిన సయూద్.. ఫ్లైక్సెస్ పేరుతో ముంబైలో విమాన సేవల సంస్థను ప్రారంభించారు. దూరం, సమయం, సీజన్‌ను బట్టి అద్దె చార్జీలు మారుతుంటాయని సయాద్ తెలిపారు. నాలుగు నెలల్లో హైదరాబాద్‌లో జాయ్ రైడ్స్ ప్రారంభించే ఆలోచనలో ఉన్నామని చెప్పారు చెన్నైకి చెందిన ఏరోడాన్ చాపర్ ప్రైవేట్ లిమిటెడ్ నిర్వాహకులు.

యంత్రాల్లో లోపాలను గుర్తించే పరికరం

విమాన ఇంజన్, ఇతర యంత్రాల్లో లోపాలను గుర్తించేందుకు ఢిల్లీకి చెందిన ఐటీ కాన్సెప్ట్ సంస్థ ప్రత్యేక పరికరాన్ని అభివృద్ధి చేసింది. యంత్రాల లోపల ఎంత భాగం చెడిపోయింది, రిపేర్ చేయాలా లేక మార్చాలా అన్నది ఈ యంత్రం ద్వారా ధ్రువీకరించవచ్చు. ఈ స్పై కెమెరా తరహా పరికరాన్ని విమానయాన రంగం, ప్రొడక్షన్, ఆటోమొబైల్ రంగాలతో పాటు పోలీస్, ఇంటెలిజెన్స్ రంగాల వారు కొనుగోలు చేస్తున్నారని సంస్థ ప్రతినిధి అరవింద్ కుమార్ తెలిపారు.

పైలట్ శిక్షణ కోసం ఎంవోయూ..

పైలట్ శిక్షణకు సహకారమందించేందుకు నగరానికి చెందిన ఏవియేషన్ శిక్షణ సంస్థ ఆర్బిట్ ఫ్లైట్ ట్రైనింగ్ సెంటర్, ఆస్ట్రియాకు చెందిన ఎంఎస్‌టీ ఏవియేషన్‌తో ఒప్పందం కుదుర్చుకుంది. ఇరు సంస్థలు ఎంవోయూలపై సంతకాలు చేశాయి. ఒప్పందంలో భాగంగా ఎంఎస్‌టీ ఏవియేషన్ పైలట్ శిక్షణ కోసం మూడు ఎయిర్ ఫాక్స్ ఫుల్ ఫ్లైట్ సిమ్యులేటర్లను ఆర్బిట్ సంస్థకు అందించనుంది.

టీఎస్‌టీపీపీ రెండోదశకు ఓకే!

విద్యుత్తు కొనుగోలుకు ప్రభుత్వం సానుకూలం!.. పీపీఏ ఇస్తే పనులు ప్రారంభిస్తామంటున్న ఎన్టీపీసీ

పెద్దపల్లి, జనవరి 20 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో విద్యుత్తు అవసరాలను తీర్చేందుకు నెలకొల్పిన తెలంగాణ సూపర్ థర్మల్ పవర్ ప్రాజెక్టు(టీఎస్‌టీపీపీ) రెండో దశ పనులపై సానుకూల సంకేతాలు వస్తున్నాయి. ఇతర రాష్ట్రాల నుంచి కొనుగోలు చేసే ధర కన్నా.. తక్కువ ధరకే విద్యుత్తును అందించే వీలున్న ఈ ప్రాజెక్టు రెండో దశ పనులు చేపట్టేందుకు ఎన్టీపీసీ యాజమాన్యం సంసిద్ధత వ్యక్తం చేస్తోంది. రాష్ట్ర ప్రభుత్వం విద్యుత్తు కొనుగోళ్లకు ఒప్పందం(పీపీఏ) కుదుర్చుకుంటే తాము పనులు ప్రారంభిస్తామని చెబుతోంది. ప్రభుత్వం కూడా అందుకు సానుకూలంగా ఉన్నట్లు తెలుస్తోంది. ఏపీ పునర్‌వ్యవస్థీకరణ చట్టంలో భాగంగా తెలంగాణలో విద్యుత్తు అవసరాలు తీర్చేందుకు ఎన్టీపీసీ ఆధ్వర్యంలో 4వేల మెగావాట్ల విద్యుత్తు ఉత్పత్తి చేపట్టాలని నిర్ణయించిన విషయం తెలిసిందే. ఈ మేరకు పెద్దపల్లి జిల్లా రామగుండం ఎన్టీపీసీలో ఈ ప్రాజెక్టును చేపట్టారు. రెండు దశల్లో 800 మెగావాట్ల సామర్థ్యంతో 5 యూనిట్లను నెలకొల్పాల్సి ఉంది. మొదటి దశలో 800 మెగావాట్ల సామర్థ్యం ఉన్న రెండు యూనిట్ల పనులు చేపట్టగా, ఒక యూనిట్ పనులు పూర్తయి.. మూడు నెలలుగా విద్యుత్తు ఉత్పత్తి అవుతోంది. రెండు నెలల్లో మరో 800 మెగావాట్ల యూనిట్ నుంచి ఉత్పత్తి ప్రారంభించేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి. ఇంకా చేపట్టాల్సిన మూడు యూనిట్ల నుంచి 2,400 మెగావాట్ల యూనిట్ల విద్యుత్తు ఉత్పత్తి కోసం రాష్ట్ర ప్రభుత్వం విద్యుత్తు కొనుగోళ్లకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వాల్సి ఉంది.

1600 మెగావాట్లకే గతంలో ఒప్పందం..

గత బీఆర్ఎస్ ప్రభుత్వం 1600 మెగావాట్ల విద్యుత్తును కొనుగోలు చేసేందుకు మాత్రమే ఒప్పందం చేసుకోవడంతో టీఎస్‌టీపీపీలో రూ.10,598.98 కోట్లతో రెండు యూనిట్ల పనులే చేపట్టారు. ఈ విద్యుత్తులో 85 శాతాన్ని తెలంగాణ రాష్ట్ర అవసరాలకే ఇవ్వనున్నారు. కాగా, రెండో దశ పనుల కోసం కేసీఆర్ ప్రభుత్వం విద్యుత్తు కొనుగోలుకు ఎన్టీపీసీతో ఒప్పందాలు చేసుకోలేదు. రాష్ట్ర అవసరాలకు సరిపడా విద్యుత్తును ఉత్పత్తి చేసే సంస్థలు రాష్ట్రంలో లేకపోయినా, ఎన్టీపీసీ ద్వారా యూనిట్ విద్యుత్తు ధర 6 రూపాయలకే లభించే అవకాశం ఉన్నా పట్టించుకోలేదు. ఛత్తీస్‌గఢ్ రాష్ట్రం నుంచి అధిక ధరలకు కొనుగోలు చేసింది.

సానుకూలంగా ఉన్న కాంగ్రెస్ సర్కారు..

ఇటీవలి ఎన్నికల్లో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక గత ప్రభుత్వ హయాంలో చేపట్టిన పనులు, చేసిన ఖర్చుపై శ్వేత పత్రాలు విడుదల చేసింది. అందులో భాగంగా రాష్ట్రంలో అమలవుతున్న 24 గంటల విద్యుత్తు సరఫరా, వ్యవసాయానికి ఎన్ని గంటల పాటు విద్యుత్తు ఇచ్చారు, రాష్ట్రంలో ఎంత విద్యుత్తు ఉత్పత్తి అవుతోంది, ఇతర రాష్ట్రాల నుంచి ఎంత మేరకు విద్యుత్తు కొనుగోలు చేస్తున్నారు, విద్యుత్తు సంస్థలు ఎంత నష్టంలో ఉన్నాయి.. వంటి అంశాలపై సంబంధిత మంత్రులు ఆరా తీశారు. ఈ నెల 4న ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క.. విద్యుత్తు సంస్థలపై సమీక్ష నిర్వహించారు. సెంట్రల్ ఎలక్ట్రిసిటీ అథారిటీ అంచనాల ప్రకారం 2031-32 నాటికి పెరగనున్న రాష్ట్ర విద్యుత్తు అవసరాలను దృష్టిలో పెట్టుకుని తగిన చర్యలు తీసుకోవాలని, టీఎస్‌టీపీపీ రెండో దశ పనులు చేపట్టేందుకు ఎన్టీపీసీ అధికారులతో సంప్రదింపులు జరపాలని ఆదేశించారు. దీంతో రెండో దశ పనులపై మళ్లీ కదలిక వచ్చినట్లయింది.

భవిష్యత్తు అవసరాలకు అనుగుణంగా

ఆర్‌ఆర్‌ఆర్ అలైన్‌మెంట్

- నంది అవార్డులపై కేబినెట్‌లో నిర్ణయం: కోమటిరెడ్డి
- ఆర్ అండ్ బీ శాఖకు సరిపడా నిధులిస్తాం: భట్టి

హైదరాబాద్, జనవరి 20 (ఆంధ్రజ్యోతి): ఔటర్ రింగు రోడ్డుకు ఆవల నిర్మించే రీజినల్ రింగు రోడ్డు(ఆర్‌ఆర్‌ఆర్) అలైన్‌మెంట్ భవిష్యత్తు తరాలకు అనుగుణంగా ఉండాలని రాష్ట్ర రోడ్లు భవనాలశాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి అభిప్రాయపడ్డారు. అలైన్‌మెంట్ విషయంలో పారదర్శకంగా, జవాబుదారీగా ఉండేలా చూస్తామన్నారు. రోడ్లు భవనాల శాఖ బడ్జెట్ ప్రతిపాదనలపై శనివారం సచివాలయంలో డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి కోమటిరెడ్డి మాట్లాడుతూ... ఇష్టం వచ్చినట్లు కాకుండా క్రమపద్ధతిలో, పజల అవసరాలకు అనుగుణంగా, ఆమోదయోగ్యంగా ఆర్‌ఆర్‌ఆర్ అలైన్‌మెంట్ ఉండేలా చూడాలని అధికారులను ఆదేశించారు. దీని భూసేకరణకు బడ్జెట్‌లో నిధులు కేటాయించాలని, నల్లగొండ, హైదరాబాద్‌లలో కలెక్టరేట్ల నిర్మాణాలు, రాష్ట్రంలో ఆర్వోబీలు, ఆర్‌యూబీల నిర్మాణానికి నిధులివ్వాలని కోమటిరెడ్డి, డిప్యూటీ సీఎంను కోరారు. గత ప్రభుత్వం కాగితాలపై కేటాయింపులు చూపించి, చెల్లింపులు చేయని కారణంగా చిన్న కాంట్రాక్టర్లు ఇబ్బందులు పడుతున్నారని, పది సార్లు టెండర్లు పిలిచినా పనులు చేయడానికి ముందుకు రావడం లేదని కోమటిరెడ్డి వివరించారు. రోడ్లు భవనాల శాఖకు సరిపడా నిధులిస్తామని, పెండింగ్‌లో ఉన్న నిర్మాణాలకు కూడా నిధులు కేటాయిస్తామని మల్లు భట్టి విక్రమార్క హామీ ఇచ్చారు. చలనచిత్ర పరిశ్రమ నటీ నటులకు అందజేసే నంది అవార్డులపై కేబినెట్ సమావేశంలో చర్చించి నిర్ణయం తీసుకుంటామని కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి చెప్పారు. హైదరాబాద్ సినిమా హాళ్లలో అమ్ముతున్న చిరుతిళ్ల రేట్లు చాలా ఎక్కువగా ఉన్నాయని, వీటిపై చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. చిత్రపురి కాలనీలో ప్లాట్ల కేటాయింపులో అవకతవకలు జరిగినట్లు ఆరోపణలున్నాయని, వాటిపై తగిన సమయంలో నిర్ణయం తీసుకుంటామని చెప్పారు.

టీఎస్‌ఆర్టీసీ ఉద్యోగులకు ప్రమాద బీమా పెంపు

- యూబీఐతో ఆర్టీసీ ఒప్పందం.. 1.12 కోట్లకు పెరిగిన బీమా

హైదరాబాద్, జనవరి 20 (ఆంధ్రజ్యోతి): టీఎస్‌ఆర్టీసీ ఉద్యోగులకు ప్రమాద బీమా పెంపుపై యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (యూబీఐ)తో ఒప్పందం కుదిరింది. శనివారం ఆర్టీసీ ప్రధాన కార్యాలయం బస్ భవన్‌లో బీమా పెంపుపై సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ వీసీ సజ్జనార్, యూబీఐ సీజీఎం, జోనల్ హెడ్ భాస్కర్ రావు సమావేశమై ఒప్పందం చేసుకున్నారు. ఈ ఒప్పందం మేరకు ఇప్పటి వరకు అమల్లో ఉన్న ఆర్టీసీ ఉద్యోగుల ప్రమాద బీమా రూ.40 లక్షల నుంచి రూ.1.12 కోట్లకు పెరిగింది. రోడ్డు ప్రమాదాల్లో అకాల మరణం చెందిన, శాశ్వతంగా దివ్యాంగులైన సిబ్బందికి ఈ బీమా వర్తించనుంది. యూబీఐ సూపర్ శాలరీ సేవింగ్ అకౌంట్ (యూఎస్ఎస్ఏ) కింద రూ.కోటి ప్రమాద బీమా, రూపే కార్డు ద్వారా మరో రూ.12 లక్షల వరకు బీమా వర్తిస్తుంది. ఎలాంటి ప్రీమియం చెల్లించకుండానే మొత్తంగా రూ.1.12 కోట్ల వరకు ప్రమాద బీమాను సంస్థ అందించనుంది. ఫిబ్రవరి1 నుంచి ఇది అమల్లోకి వస్తుంది. ఈ సందర్భంగా సజ్జనార్ మాట్లాడుతూ.. రోడ్డు ప్రమాదాల్లో అకాల మరణం చెందిన, శాశ్వతంగా దివ్యాంగులైన సిబ్బంది కుటుంబాలకు ఈ బీమా ఎంతో ఉపయోగపడుతుందన్నారు.

ఔషధనియంత్రణ సంస్థకు ఇంటర్‌పోల్ అభినందన

హైదరాబాద్, జనవరి 20(ఆంధ్రజ్యోతి): తెలంగాణ ఔషధ నియంత్రణ సంస్థను ఇంటర్‌పోల్ అభినందించింది. నెల రోజులుగా డ్రగ్ కంట్రోల్ అధికారులు నకిలీ ఔషధాలపై ఉక్కుపాదం మోపారు. వివిధ రాష్ట్రాల నుంచి తెలంగాణకు వస్తోన్న నకిలీ ఔషధాలను వలపన్ని పట్టుకున్నారు. ముఖ్యంగా దిగ్గజ ఔషధ కంపెనీలైన సన్‌ఫార్మా, గ్లెన్‌మార్క్, అరిస్టో ఫార్మాసూటికల్, టొరెంటో ఫార్మాల పేరుతో నకిలీ ఔషధాలను మార్కెట్లోకి తరలించేందుకు యత్నించిన ముఠాలను అధికారులు పట్టుకున్నారు. కాగా, ప్రపంచ వ్యాప్తంగా పలు దేశాల్లో నకిలీ ఔషధ ముఠాలను ఇంటర్‌పోల్ పట్టుకుంది. తెలంగాణలో కూడా అదే తరహాలో నకిలీ ఔషధ ముఠాలపై ఉక్కుపాదం మోపుతోన్న విషయం ఆ సంస్థకు తెలిసింది. ఈనేపథ్యంలోనే ఈనెల 16న రాష్ట్ర డ్రగ్ కంట్రోల్ అడ్మినిస్ట్రేషన్ డైరెక్టర్ జనరల్ కమలాసన్‌రెడ్డికి ఇంటర్‌పోల్ నుంచి లేఖ వచ్చింది. నకిలీ మందులను పట్టుకుంటున్నందుకు అభినందిస్తున్నట్లు అందులో పేర్కొంది. ఇదిలావుండగా.. శనివారం మలక్‌పేట్‌లోని ఐశ్వర్య ఫర్టిలిటీ సెంటర్‌లో ఔషధ నియంత్రణ సంస్థ నుంచి అనుమతులు పొందకుండా ఫార్మసీని నడుపుతున్నట్లు డ్రగ్ కంట్రోల్ అధికారులకు సమాచారం అందడంతో షాపును సోదా చేశారు. నకిలీ ధృవపత్రాలతో షాపు నడుపుతున్నట్లు గుర్తించి, రూ.10లక్షల విలువైన ఔషధాలను అధికారులు సీజ్ చేశారు.

ఎంపీ రంజిత్ రెడ్డి ఫోన్‌లో బెదిరించారు

- పోలీసులకు ఫిర్యాదు చేసిన కొండా విశ్వేశ్వర్ రెడ్డి

బంజారాహిల్స్, జనవరి 20(ఆంధ్రజ్యోతి): చేవెళ్ల ఎంపీ రంజిత్‌రెడ్డి తనను ఫోన్‌లో బెదిరించడంతోపాటు దూషించారని బీజేపీ నాయకులు కొండా విశ్వేశ్వర్‌రెడ్డి శనివారం బంజారాహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. బంజారాహిల్స్‌లోని తన నివాసంలో ఉండగా రంజిత్‌రెడ్డి ఫోన్ చేసి 'సర్పంచ్‌తో ఎందుకు మాట్లాడుతున్నావంటూ..' బెదిరింపు ధోరణితో మాట్లాడారని ఫిర్యాదులో పేర్కొన్నారు. పోలీసులు ఫిర్యాదు స్వీకరించి దర్యాప్తు చేస్తున్నారు.

గురుకులాల్లో 5వ తరగతి ప్రవేశాల గడువు పెంపు

హైదరాబాద్, జనవరి 20 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలోని ఎస్సీ, ఎస్టీ, బీసీ, రెసిడెన్షియల్ ఎడ్యుకేషనల్ సొసైటీల్లో 2024-25 విద్యా సంవత్సరానికి 5వ తరగతిలో ప్రవేశాలకు దరఖాస్తు గడువును ఈ నెల 23 వరకు పెంచినట్టు ఎస్సీ గురుకుల సెక్రటరీ నవీన్ నికోలస్ శనివారం ఓ ప్రకటనలో తెలిపారు. గతేడాది కంటే ఈసారి దరఖాస్తులు తక్కువగా రావడంతోనే గడువు తేదీని పొడిగించినట్టు తెలుస్తోంది.

నోటిఫికేషన్ ప్రకారమే నియామకాలు చేపట్టాలి

- ఏఐవైఎఫ్ డిమాండ్

హైదరాబాద్, జనవరి 20 (ఆంధ్రజ్యోతి): గురుకుల నోటిఫికేషన్ ఆధారంగానే అభ్యర్థుల నియామకాలు చేపట్టాలని డిమాండ్ చేస్తూ అఖిల భారత యువజన సమాఖ్య (ఏఐవైఎఫ్) శనివారం మాసబ్ ట్యాంక్‌లోని సంక్షేమ భవన్ ఎదుట ధర్నా చేపట్టింది. ఈ సందర్భంగా ఏఐవైఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె.ధర్మేంద్ర, వర్కింగ్ ప్రెసిడెంట్ శ్రీకాంత్ మాట్లాడుతూ.. నియామక బోర్డు నిర్లక్ష్యం వల్ల అభ్యర్థులు నష్టపోయే ప్రమాదం ఉందన్నారు. పరీక్షలు నిర్వహించినా ఫలితాలు వెల్లడించకుండా కాలయాపన చేస్తూ న్యాయస్థానాన్ని కూడా తప్పుదారి పట్టిస్తున్నారని ఆరోపించారు. కాగా, గుంటూరు కారం సినిమాలో విలన్ల పాత్రలకు పెట్టిన మార్క్స్, లెనిన్ పేర్లను తొలగించాలని, సినిమా దర్శకుడు త్రివిక్రమ్ బహిరంగ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేస్తూ శనివారం త్రివిక్రమ్ కార్యాలయం ఎదుట వామపక్ష విద్యార్థి, యువజన సంఘాలు ధర్నా చేపట్టాయి.

బీఆర్ఎస్ పాలనలో ఆడంబరాలు, ఆర్భాటాలే

ప్రాజెక్టుల పేరిట బీరాలు.. ప్రధాన కాలువలకే మోక్షం లేదు

పులి వంద మీటింగ్‌లు పెట్టినా ప్రజలు పండబెట్టారు: మంత్రి పొంగులేటి

హనుమకొండ సిటీ, జనవరి 20: బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ఆడంబరాలు, ఆర్భాటాలే తప్ప అభివృద్ధిని ఆచరణలో చూపలేదని రాష్ట్ర రెవెన్యూశాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి విమర్శించారు. శనివారం వరంగల్ ఉమ్మడి జిల్లా అభివృద్ధిపై హనుమకొండలోని కలెక్టరేట్‌లో సమీక్ష జరిపారు. అనంతరం మంత్రి కొండా సురేఖ, రాష్ట్ర ప్రభుత్వ చీఫ్ విప్ రాంచంద్రునాయక్‌తో కలిసి విలేకరుల సమావేశంలో మాట్లాడారు. బీఆర్ఎస్ పాలన ప్రజాభిప్రాయానికి విరుద్ధంగా జరిగిందని ఆరోపించారు. ప్రతి నియోజకవర్గంలో అభివృద్ధిని వాగ్దానాలకే పరిమితం చేశారని దుయ్యబట్టారు. ఇరిగేషన్ ప్రాజెక్టు పేరిట బీరాలు పలికిన బీఆర్ఎస్ కనీసం ప్రధాన కాలువలను కూడా అభివృద్ధి చేయలేదని విమర్శించారు. లక్షల ఎకరాలకు సాగునీరు అందిస్తామని, పచ్చని తెలంగాణగా మారుస్తామన్న కేసీఆర్ మాటలు నీటి మూటలయ్యాయని చెప్పారు. మిషన్ భగీరథ ప్రాజెక్టు అస్తవ్యస్తంగా మారిందన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఇరిగేషన్ రంగంపై ప్రత్యేక దృష్టితో ఉందని, పక్కా ప్రణాళికలతో ప్రాజెక్టులను పూర్తి చేస్తామని వెల్లడించారు. ప్రభుత్వ భూములను దొడ్డిదారిన కాజేసిన బీఆర్ఎస్ నేతలను వదలబోమని హెచ్చరించారు. అన్యాక్రాంతమైన భూములను జీవో 59 ద్వారా అర్హులైన పేదలకు అందజేస్తామన్నారు. వరంగల్ ఉమ్మడి జిల్లా అభివృద్ధికి రానున్న బడ్జెట్‌లో నిధులు కేటాయిస్తామని మంత్రి చెప్పారు. మేడారం జాతర కోసం రాష్ట్రప్రభుత్వం రూ.105 కోట్లు కేటాయించినట్లు ఆయన తెలిపారు. పులి వస్తోంది అంటూ కేసీఆర్‌ను ఉద్దేశించి మాజీ మంత్రి హరీశ్‌రావు చేసిన వ్యాఖ్యలపై మంత్రి శ్రీనివాస్‌రెడ్డి స్పందించారు. 'ఎన్నికల ప్రచారంలో భాగంగా పులి వంద మీటింగ్‌లు పెట్టింది.. అయినా ఏం జరిగింది.. ప్రజలు పండబెట్టార'ంటూ వ్యాఖ్యానించారు. కేసీఆర్‌ను ప్రజలు తిరస్కరించిన సంగతి గుర్తించాలన్నారు. ఇక జనవరి నుంచి విద్యుత్ బిల్లులు చెల్లించొద్దనే ప్రకటనలు చేస్తూ మాజీ మంత్రి కేటీఆర్ తెగ బాధపడుతున్నారని, 200 యూనిట్లలోపు ఉచిత విద్యుత్ హామీ ఇచ్చిన సంగతి, దానిని అమలు చేయాలనే చిత్తశుద్ధి కాంగ్రెస్‌కు ఉందని సమాధానమిచ్చారు. ప్రజాపాలన అనే దానికి



మీడియాతో మాట్లాడుతున్న పొంగులేటి

పరిపూర్ణ అర్థం కాంగ్రెస్ అని మంత్రి సురేఖ అన్నారు. మళ్లీ ఇందిరమ్మ రాజ్యం వచ్చిందన్న సంతోషం ప్రజల్లో కనబడుతోందని చెప్పారు. బీఆర్ఎస్ పాలనలో బిల్లులు లేక సర్పంచ్‌లు ఆత్మహత్య చేసుకున్న సంగతి కేటీఆర్ గుర్తించాలని రాష్ట్ర ప్రభుత్వ చీఫ్ విప్ రాంచంద్రునాయక్ అన్నారు. ఆయనకు సర్పంచ్‌ల గురించి మాట్లాడే నైతిక హక్కు లేదని చెప్పారు.

బీఆర్ఎస్‌ను పాతిపెడత!

(మొదటి పేజీ తరువాయి)

చేయనున్నట్లు రేవంత్ వెల్లడించారు. శుక్రవారం రాత్రి ఆయన లండన్‌లోని ప్రవాస తెలంగాణ సంస్థ ఆధ్వర్యంలో జరిగిన సమావేశంలో ఉద్వేగభరితంగా మాట్లాడారు. తన ప్రసంగంతో లోక్‌సభ ఎన్నికల శంఖాన్ని పూరించారు. అభివృద్ధి, సుపరిపాలన వైపు రాష్ట్రాన్ని నడిపించాలన్న ఆలోచనతో అందర్నీ సమన్వయం చేసుకుంటూ తాము ముందుకు వెళుతుంటే బీఆర్ఎస్ నేతలు ఓర్వలేక పోతున్నారని రేవంత్ మండిపడ్డారు. "అసెంబ్లీ సమావేశాలు మొదలు పెట్టిన రోజే.. ఆరు గ్యారెంటీలు అమలు చేస్తరా అంటూ బిల్లా రంగాలు మాట్లాడుతున్నరు. అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ నేతలను బొక్క బోర్లా పడేసి బొక్కలు ఇరగ్గొట్టినా వారికి బుద్ధి రాలేదు" అంటూ కేటీఆర్, హరీశ్‌ను ఉద్దేశించి వ్యాఖ్యానించారు. "పులి అంట. ఇంట్ల పండుకున్న దంట.. లేచి వస్తుందంట! నేను కూడా దాని కోసమే చూస్తున్న! బిడ్డా.. మా దగ్గర బోను.. వల ఉన్నయి. రమ్మను చెట్టుకు వేలాడగడతరు. ఆ బాధ్యత మా కార్యకర్తలు తీసుకుంటరు. ఆ మాటలేంది? ఆ అహంకారమేందీ? ఆ బలుపేంది? అధికార మదం ఇంకా దిగినట్లు లేదు. వచ్చే ఎన్నికల్లో ఆ బలుపును దించే పని కాంగ్రెస్ కార్యకర్తలు తీసుకుంటరు" అంటూ వ్యాఖ్యానించారు. తానేమీ ఆషామాషీగా సీఎం కాలేదని, సామాన్య రైతు కుటుంబంలో పుట్టానని, కార్యకర్తగా మొదలెట్టి ఇరవయ్యేళ్లలో రాష్ట్ర ముఖ్యమంత్రి హోదాకు చేరుకున్నానని చెప్పారు. కేటీఆర్ లాగా తండ్రి పేరు చెప్పుకుని మంత్రి అయి, విలాసవంతమైన జీవితాన్ని గడిపేందుకు రాలేదన్నారు. రాష్ట్రాభివృద్ధినే మనసులో పెట్టుకుని తాము పని చేస్తున్నట్లు చెప్పారు. తన పోటీ ఏపీ, తమిళనాడు, కర్ణాటక లాంటి పక్క రాష్ట్రాలతో కాదని రేవంత్ చెప్పారు. తన పోటీ ప్రపంచంతోనేనని స్పష్టం చేశారు. "ప్రపంచంతోనే పోటీ పడే హైదరాబాద్ నగరం, ఐటీ హబ్, ప్రపంచానికే వ్యాక్సీన్లు ఎగుమతి చేసే జినోమ్ వ్యాలీ, అంతర్జాతీయ విమానాశ్రయం, ఓఆర్ఆర్, ఐటీ పార్కు.. ఇంత సంపద పెట్టుకుని ప్రపంచంతో పోటీ పడటం తప్పా?" అంటూ ప్రశ్నించారు. అలాగే పక్క రాష్ట్రాలు అభివృద్ధి పథంలో నడుస్తుంటే అభినందించడంలోనూ తాను ముందుంటానన్నారు. రాష్ట్రాన్ని పట్టి పీడిస్తున్న ఒక కుటుంబం చెర నుంచి తెలంగాణ తల్లికి విముక్తి కల్పించామని చెప్పారు. దశాబ్ద కాలపు పీడకలగా మారిన కేసీఆర్ పాలనను బంగాళాఖాతంలో విసిరేశామన్నారు. గడిచిన 20 ఏళ్లుగా ప్రతిపక్షంలో, ప్రజా సమస్యలపైన పోరాటం చేస్తూ వచ్చాను కాబట్టే ప్రజలు తెలంగాణ రాష్ట్ర సీఎంగా తనకు అవకాశం ఇచ్చారన్నారు. తెలంగాణ పునర్నిర్మాణంలో భాగస్వాములు కావాలని ప్రవాసులను రేవంత్ కోరారు. ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే పరిపాలనపైన దృష్టి పెట్టానని, రాష్ట్రానికి పెట్టుబడులను తీసుకురావాలన్న లక్ష్యంతో అధికారుల బృందంతో దావో‌స్‌కు వచ్చానని చెప్పారు. 48 గంటల్లో రూ.40వేల కోట్ల పెట్టుబడులు సాధించడం తమ ప్రభుత్వంపై అంతర్జాతీయ సంస్థలకు, పెట్టుబడిదారులకు కలిగిన విశ్వాసానికి నిదర్శనమని అన్నారు. దేశ సరిహద్దు దాటిన తర్వాత రాజకీయాలు మాట్లాడకూడదని అనుకున్నానని, నాలుగు రోజులుగా తండ్రీ, కొడుకు, అల్లుడు కలిసి ప్రజా ప్రభుత్వంపైన చేస్తున్న దాడులు చూశాక రాజకీయాలు మాట్లాడక తప్పడం లేదన్నారు. కుటుంబం కోసం రాష్ట్రాన్ని ఫణంగా పెట్టి రూ.లక్షల కోట్లు దోపిడీ చేసిన వాళ్లు ఇప్పుడు అభివృద్ధి గురించి చర్చ జరగొద్దు.. రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని ప్రజలకు వివరించొద్దంటూ అడ్డం పడుతున్నారని వ్యాఖ్యానించారు. రాష్ట్రాన్ని పాలించిన 16 మంది ముఖ్యమంత్రులు తెలంగాణ మీద పెట్టిన అప్పు రూ.72 వేల కోట్లయితే.. ఒకే ఒక్క కుటుంబం ఈ పదేళ్లలో రూ.7 లక్షల కోట్లు అప్పు చేసి.. ఆ దరిద్రాన్ని రాష్ట్రం నెత్తిన పెట్టిందన్నారు. ఆర్థిక సంక్షోభం నుంచి తెలంగాణను అభివృద్ధి పథం వైపు నడిపించాలన్న లక్ష్యంతోనే ముందుకు వెళుతున్నట్లు ప్రకటించారు.





లండన్‌లో ఎన్నారైలకు అభివాదం చేస్తున్న రేవంత్‌రెడ్డి; హాజరైన ఎన్నారైలు

థేమ్స్‌తో పోటీ పడేలా మూసీ ప్రాజెక్టు

ఒకప్పుడు థేమ్స్ నది పరిసరాల్లో కలుషిత వాతావరణం ఉండేదని, ప్రజల సహకారంతో ఈ నదిని పర్యాటక, వ్యాపార కేంద్రంగా బ్రిటన్ ప్రభుత్వం తీర్చిదిద్దిందని రేవంత్ ప్రస్తావించారు. తెలంగాణలో మూసీ నది కాలుష్యంతో మురికి కూపంగా మారిందని, థేమ్స్‌తో పోటీ పడేలా మూసీ ప్రాజెక్టు అభివృద్ధి చేయాలన్న లక్ష్యంతో బ్రిటన్ పర్యటనకు వచ్చానని వివరించారు. వచ్చే మూడేళ్లలో మూసీని థేమ్స్ నదిలా అభివృద్ధి చేస్తామని ప్రకటించారు. ప్రపంచంలోని పర్యాటకులందరూ మూసీ నది అందాలను తిలకించడానికి హైదరాబాద్‌ను సందర్శించేలా చేస్తామని రేవంత్ చెప్పారు. గోల్కొండ, చార్మినార్, కుతుబ్ షాహీ టూంబ్స్ వంటి చారిత్రక వారసత్వ సంపదను ప్రపంచానికి పరిచయం చేసే బాధ్యతను తీసుకుంటామని ప్రకటించారు. హైదరాబాద్‌కు అంబాసిడర్లుగా మారాలని లండన్ ప్రవాసులను కోరారు. కశ్మీరు నుంచి కన్యాకుమారి వరకు 4వేల కిలో మీటర్ల మేరకు పాదయాత్ర చేసిన రాహుల్‌గాంధీ దేశ ప్రజల బాధలు విన్నారని, దాని ఫలితంగానే కర్ణాటక, తెలంగాణల్లో కాంగ్రెస్ ప్రభుత్వాలు వచ్చాయని గుర్తు చేశారు. కేంద్రంలోనూ కాంగ్రెస్ జెండా ఎగురుతుందని ధీమా వ్యక్తం చేశారు. భాష, మతం, ప్రాంతం, ఆహార పుటలవాట్ల పేరిట దేశాన్ని చీల్చే ప్రయత్నం కొందరు చేస్తున్నారని, రాహుల్‌గాంధీ దేశాన్ని జోడించే ప్రయత్నంలో ఉన్నాన్నారు.

బిగ్‌బెన్ సందర్శించిన రేవంత్

పర్యాటక అభివృద్ధి ద్వారా నగరంలో పేదల ఆదాయం పెంచడం, ఉపాధి కల్పించడం గురించి ఆలోచిస్తున్న సీఎం రేవంత్ శనివారం ఆ కోణంలోనే లండన్‌లో పలు స్మారక కేంద్రాలను, చారిత్రక కట్టడాలను సందర్శించారు. బిగ్‌బెన్, లండన్ ఐ, టవర్ బ్రిడ్జ్ ఎట్ ఆల్ కట్టడాలను తిలకించారు. ఆ దేశ పురోగతిలో పర్యాటక కేంద్రాల పాత్రను అడిగి తెలుసుకున్నారు. సీఎంతో పాటు సీఎం ముఖ్య కార్యదర్శి శేషాద్రి, పురపాలక శాఖ ముఖ్య కార్యదర్శి దాన కిశోర్, హెచ్ఎండీఏ జాయింట్ కమిషనర్ ఆమ్రపాలి తదితరులున్నారు.



ఎన్‌కౌంటర్‌లో ముగ్గురు మావోయిస్టుల మృతి

- ఛత్తీస్‌గఢ్‌లోని బీజాపూర్ జిల్లాలో ఘటన
- బాసగూడ అడవుల్లో కూంబింగ్ ముమ్మరం

చర్ల, జనవరి 20: ఛత్తీస్‌గడ్‌లో జరిగిన ఎన్‌కౌంటర్‌లో ముగ్గురు మావోయిస్టులు మృతి చెందారు. బీజాపూర్ జిల్లా బాసగూడ అడవుల్లోని బెల్లంగుట్టపై కొందరు మావోయిస్టులున్నట్లు పోలీసులకు సమాచారం అందింది. దీంతో శనివారం ఉదయం డీఆర్‌జీ, కోబ్రా బలగాలు కూంబింగ్ ప్రారంభించి అక్కడికి చేరుకోగా.. పోలీసులు, మావోయిస్టులకు మధ్య ఎదురుకాల్పులు జరిగాయి. ఇందులో ముగ్గురు మావోయిస్టులు మరణించగా.. మరికొందరు అడవుల్లోకి పారిపోయారు. ఇద్దరు మహిళ, ఒక మగ మావోయిస్టు మృతదేహాలతో పాటు తుపాకులు, కిట్‌బ్యాగులు, మందుగుండు సామగ్రిని స్వాధీనం చేసుకున్నట్లు బీజాపూర్ జిల్లా పోలీసులు తెలిపారు. ఇటీవల ధర్మారం బేస్‌క్యాంప్‌పై జరిపిన దాడిలో వీరు కూడా పాల్గొని ఉంటారని పోలీసులు అనుమానిస్తున్నారు. చనిపోయిన మావోయిస్టుల వివరాలను గుర్తించేందుకు విచారణ చేపట్టారు. ఇటు బాసగూడ అడవుల్లో కూంబింగ్ ముమ్మరం చేశారు.

యాదాద్రి జిల్లాలో జోరుగా 'అవిశ్వాసాలు'

- ఇప్పటికే భువనగిరి, ఆలేరు మునిసిపాలిటీలకు నోటీసులు
- ఈ నెల 23, 27న ప్రత్యేక సమావేశాలకు కలెక్టర్ నిర్ణయం

యాదాద్రి, జనవరి20 (ఆంధ్రజ్యోతి): యాదాద్రి భువనగిరి జిల్లాలోని స్థానిక సంస్థల్లో అవిశ్వాసాలు ఊపందుకున్నాయి. రాజకీయ పార్టీలకు అతీతంగా ప్రస్తుతం కొనసాగుతున్న చైర్మన్లు, వైస్ చైర్మన్లపై సభ్యులు అవిశ్వాస తీర్మానాలకు సిద్ధమవుతున్నారు. జిల్లాలోని ఆరు మునిసిపాలిటీలకు గానూ భువనగిరి, ఆలేరు, యాదగిరిగుట్ట, చౌటుప్పల్, మోత్కూరు మునిసిపాలిటీల్లోని చైర్మన్‌లపై అవిశ్వాస తీర్మానాలకు రంగం సిద్ధమైంది. అసెంబ్లీ ఎన్నికలకు ముందుగానే అవిశ్వాసం ప్రవేశపెట్టాలని కలెక్టర్లకు కౌన్సిలర్లు విన్నవించినప్పటికీ, అప్పటి ప్రభుత్వం ఒత్తిడితో నోటీసులు జారీకాలేదు. ఎన్నికల అనంతరం ప్రభుత్వం మారడంతో మరోసారి కౌన్సిలర్లు అవిశ్వాసాలకు తెరలేపారు. భువనగిరి మునిసిపాలిటీ చైర్మన్ ఎనబోయిన ఆంజనేయులు, వైస్ చైర్మన్ చింతల కిష్టయ్యలపై అవిశ్వాసానికి కలెక్టర్ హనుమంతు కే.జెండగే నోటీసులు జారీచేశారు. ఇందుకోసం ఈ నెల 23న ప్రత్యేక సమావేశాన్ని నిర్వహించనున్నారు. మరో రెండు రోజుల్లో అవిశ్వాస సమావేశం ఉండగా, అనుహ్యంగా శనివారం వారు తమ పదవులకు రాజీనామా చేశారు. వ్యక్తిగత కారణాల వల్ల తాము రాజీనామా చేస్తున్నామని వారు పేర్కొన్నారు. మొత్తం 35 మంది సభ్యులకు గానూ సొంతపార్టీతోపాటు వేరేపార్టీకి చెందిన 31 మంది అవిశ్వాసానికి మద్దతుగా సంతకాలు చేయడంతో అవిశ్వాసం నెగ్గే అవకాశం లేదని వారు రాజీనామా చేసినట్లు స్పష్టమవుతోంది. అలాగే ఆలేరు మునిసిపాలిటీ చైర్మన్ వస్పరి శంకరయ్యపై పార్టీలకతీతంగా అవిశ్వాస తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. మొత్తం 12 మంది కౌన్సిలర్లలో ఎనిమిది మంది అవిశ్వాసానికి బలపరుస్తూ సంతకాలు చేశారు. ఈ నెల 27న బలనిరూపణకు కలెక్టర్ నోటీసులు జారీచేశారు. ఆలేరులోనూ అవిశ్వాసం నెగ్గే అవకాశం ఉంది. ఇప్పటికే జిల్లాలోని రెండు మునిసిపాలిటీలలో అవిశ్వాసానికి నోటీసులకు జారీకాగా, తాజాగా శనివారం మోత్కూరు మునిసిపల్ చైర్‌పర్సన్, బీఆర్ఎస్‌కు చెందిన తీపిరెడ్డి సావిత్రిపై అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టాలని కోరుతూ తొమ్మిది మంది కౌన్సిలర్లు కలెక్టర్‌కు విన్నవించారు. మోత్కూరు మునిసిపాలిటీలో మొత్తం 12మంది కౌన్సిలర్లకుగానూ కాంగ్రెస్‌కు చెందిన నలుగురు, బీఆర్ఎస్‌కు చెందిన ఐదుగురు కౌన్సిలర్లు అవిశ్వాసం కోరుతూ వినతిపత్రం అందించారు. ఇక యాదగిరిగుట్ట, చౌటుప్పల్ మునిసిపాలిటీల్లోనూ ఎన్నికలకు ముందు కౌన్సిలర్లు అవిశ్వాసాలకు కలెక్టర్‌కు విన్నవించారు. అయితే ఈ మునిసిపాలిటీల చైర్మన్‌లు కాంగ్రెస్ పార్టీలో చేరారు. ప్రస్తుతం రాష్ట్రంలో రాజకీయ పరిణామాలు మారిపోవడంతో ఆయా మునిసిపాలిటీల్లో అవిశ్వాస తీర్మానాలు ఉంటాయా? లేదా అన్నది వేచిచూడాల్సిందే.

భువనగిరి ఎంపీపీపై అవిశ్వాసానికి వినతి

భువనగిరి ఎంపీపీ నరాల నిర్మలపై అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టాలని కోరుతూ 10 మంది ఎంపీటీసీలు ఆర్డీవో అమరేందర్‌కు వినతిపత్రాన్ని అందజేశారు. భువనగిరి ఎంపీపీ బీఆర్ఎస్ నుంచి ప్రాతినిధ్యం వహిస్తుండగా, ఎన్నికల సమయంలో ఆమె బీఆర్ఎస్‌ను వీడి కాంగ్రెస్‌లో చేరారు. దీంతో బీఆర్ఎస్ తరఫున ఎంపీపీగా ఉన్న ఆమెను గద్దె దింపేందుకు సిద్ధమయ్యారు. మండల పరిషత్‌లోని మొత్తం 13 మంది ఎంపీటీసీలలో బీఆర్ఎస్‌కు చెందిన ఏడుగురు, కాంగ్రెస్‌కు చెందిన నలుగురు, ఇద్దరు స్వతంత్రులు ఉన్నారు. వారిలో ఇద్దరు కాంగ్రెస్ ఎంపీటీసీలు తప్ప మిగిలినవారందరూ అవిశ్వాసానికి సిద్ధమయ్యారు.

భళా.. గల్ఫ్ ఘటోత్కచుడి కళ



ఇస్లాంకు పుట్టినిల్లు అయిన సౌదీ అరేబియాలో ఓ ముస్లిం యువకుడు ఘటోత్కచుడి వేషం వేసి అందరినీ ఆశ్చర్య పరిచాడు. సౌదీ అరేబియా రాజధాని రియాధ్‌లో శుక్రవారం జరిగిన సంక్రాంతి వేడుకల్లో ప్రవాసీ తెలుగు సంఘం(సాటా) ప్రధాన కార్యదర్శి ముజమ్మిల్ షేక్ ఘటోత్కచుడి వేష, దారణలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. మహాభారతంలోని పాత్ర ధారణలో ఉన్న ముజమ్మిల్‌ను ఆయన భార్య వచ్చి అభినందించిన దృశ్యం చూపరులను ఆకట్టుకుంది.

- ఆంధ్రజ్యోతి గల్ఫ్ ప్రతినిధి

కాసులు కొట్టు.. పౌరసత్వం పట్టు..!

చొరబాటుదారులకు చకచకా పాస్‌పోర్టులు.. వచ్చీరాగానే స్థానికులంటూ ధ్రువీకరణ పత్రాలు

- 100 మంది చొరబాటుదారుల గుర్తింపు
- అత్యధికులు శ్రీలంకకు చెందినవారే
- ఇద్దరు ఎస్‌బీ సిబ్బంది సహా మొత్తం 12 మంది అరెస్టు



హైదరాబాద్, జనవరి 20 (ఆంధ్రజ్యోతి): భారత పౌరసత్వం..! రాజ్యాంగంలోని 5 నుంచి 11 అధికరణలు ఎవరికి పౌరసత్వం లభిస్తుందో స్పష్టంగా చెబుతున్నాయి. అయితే.. చెన్నైకి చెందిన ఓ పాస్‌పోర్టు ఏజెంట్, హైదరాబాద్‌లోని అతని గ్యాంగ్ మాత్రం.. రూ.లక్షలు ముట్టచెబితే.. విదేశీ చొరబాటుదారులకు చకచకా పాస్‌పోర్టులు ఇప్పించేస్తోంది. ఈ గ్యాంగ్ గుట్టును తెలంగాణ సీఐడీ రట్టు చేసింది.

వచ్చీరాగానే ధ్రువపత్రాలు

శ్రీలంక, ఇతర దేశాల నుంచి అక్రమంగా భారత్‌లోకి చొరబడుతున్నవారికి చెన్నైకి చెందిన ఓ పాస్‌పోర్టు ఏజెంట్ అన్నీ సమకూర్చిపెడుతున్నాడు. అందుకోసం రూ.లక్షలు వసూలు చేస్తాడు. ఆ తర్వాత తతంగాన్ని హైదరాబాద్‌కు మారుస్తాడు. ఇక్కడ అబ్దుల్ సత్తార్ ఉస్మాన్ అల్-జవహరి అనే వ్యక్తి చెన్నై ఏజెంట్ పంపే చొరబాటుదారులకు నకిలీ గుర్తింపు, నివాస ధ్రువీకరణ, విద్యార్హత పత్రాలను అందజేస్తాడు. అందుకోసం ఇతను వసూలు చేసే మొత్తం రూ.75 వేలు. ఆ తర్వాత.. సత్తార్ ఇచ్చే ధ్రువపత్రాల ఆధారంగా చొరబాటుదారులకు భారత పాస్‌పోర్టు ఇప్పించేందుకు ఏజెంట్లు రంగంలోకి దిగుతారు. వీరు ఒక్కో పాస్‌పోర్టుకు రూ.30 వేలు వసూలు చేస్తారు. అంతేకాదు.. పాస్‌పోర్టు వెరిఫికేషన్‌కు వచ్చే స్పెషల్ బ్రాంచ్(ఎస్‌బీ) సిబ్బందికి ఆమ్యామ్యాలు ముట్టజెప్పి.. వారు స్థానికులే అన్నట్లుగా వివరాలను పాస్‌పోర్టు వెబ్‌సైట్‌లో అప్‌లోడ్ చేయిస్తారు. అంతే.. అక్రమ చొరబాటుదారులకు భారత పాస్‌పోర్టు చేతికందుతుంది. వారు స్థానిక పౌరులుగా చలామణి అవుతారు. ఈ తతంగంపై ఉపందుకున్న సీఐడీ పోలీసులు రంగంలోకి దిగి.. బెంగళూరులో చెన్నై ఏజెంట్‌తోపాటు.. హైదరాబాద్‌లో సత్తార్, ఇద్దరు ఎస్‌బీ కానిస్టేబుళ్లు, మరో 8 మందిని అరెస్టు చేశారు. తదుపరి దర్యాప్తులో ఈ ముఠా 100 మందికి పాస్‌పోర్టులు ఇప్పించినట్లు గుర్తించారు. తదుపరి దర్యాప్తులో భాగంగా హైదరాబాద్‌తోపాటు.. జగిత్యాల, కోరుట్ల, నిజామాబాద్‌లో సోదాలు నిర్వహించారు. నిందితుల నుంచి 108 పాస్‌పోర్టులు, 15 సెల్‌ఫోన్లు, 5 ల్యాప్‌టాప్‌లు, ప్రింటర్లు, పెన్‌డ్రైవ్‌లు, స్కానర్లు, పలు ధ్రువీకరణ పత్రాలను స్వాధీనం చేసుకున్నారు. కాగా.. 50 ఏళ్ల వయసున్న సత్తార్ గ్రాఫిక్ డిజైనర్‌గా పనిచేసేవాడని, 2011 నుంచి నకిలీ విద్యార్హత సర్టిఫికెట్లు, ధ్రువపత్రాలను తయారు చేయడం మొదలు పెట్టాడని అధికారులు తెలిపారు.

కుట్ర కోణమా..?

అక్రమంగా భారత పాస్‌పోర్టుల జారీ వెనక కుట్రకోణం ఉందా? అని సీఐడీ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. అయితే.. ఇప్పటి వరకు పాస్‌పోర్టులు తీసుకున్న 100 మంది విదేశాలకు వెళ్లినట్లు పోలీసుల ప్రాథమిక దర్యాప్తులో తేలింది. మరోవైపు.. భారత పాస్‌పోర్టులు ఉన్న వారికి గల్ఫ్ దేశాల్లో ఎక్కువ జీతాలు వస్తాయి. అదే.. శ్రీలంక, పాకిస్థాన్, నేపాల్, బంగ్లాదేశ్ పాస్‌పోర్టులుంటే.. భారతీయ కార్మికులతో పోలిస్తే 50%-75% వేతనాలుంటాయి. ఈ కారణంగా చొరబాటుదారులు భారత పాస్‌పోర్టులు తీసుకుని ఉంటారనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. వారంతా ఏయే దేశాలకు వెళ్లారు? అక్కడ ఏం చేస్తున్నారు? అనే వివరాలను ఆరా తీస్తున్నట్లు సీఐడీ వర్గాలు తెలిపాయి. ఆ వివరాలను సేకరించాక.. ఆయా దేశాలకు పంపి డీపోర్ట్ చేయించనున్నట్లు వివరించాయి. అరెస్టయిన నిందితులను కోర్టు అనుమతితో కస్టడీలోకి తీసుకుని, విచారిస్తే మరిన్ని వివరాలు వెలుగులోకి వచ్చే అవకాశాలున్నాయి. సీఐడీ చీఫ్ శిఖాగోయల్ నేతృత్వంలో ఎస్పీ వెంకటలక్ష్మి బృందం ఈ కేసును దర్యాప్తు చేస్తోంది

హరీశ్ వ్యాఖ్యలు అర్థరహితం

- కృష్ణా జలాల వాటాపై సంతకం చేసిందెవరు..?
- కేటీఆర్‌కు అహం తగ్గలేదు: రఘునందన్‌రావు



హైదరాబాద్, జనవరి 20(ఆంధ్రజ్యోతి): కృష్ణా ప్రాజెక్టులను కేఆర్ఎంబీకి ఇవ్వడంపై మాజీ మంత్రి హరీశ్‌రావు చేస్తున్న విమర్శలు అర్థ రహితమని బీజేపీ మాజీ ఎమ్మెల్యే రఘు నందన్‌రావు అన్నారు. ఈ విమర్శ చేసే ముందు.. 2016లో కేంద్ర జలవనరుల మంత్రి సమక్షంలో జరిగిన సమావేశంలో తెలంగాణకు 299 టీఎంసీల నీరు చాలని సీఎం హోదాలో కేసీఆర్ సంతకం చేసిన సంగతిని గుర్తు చేసుకోవాలన్నారు. మొన్నటి వరకు అధికారంలో ఉండి ఎందుకు మాట్లాడలేదని నిలదీశారు. శనివారం బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో రఘునందన్ మాట్లాడారు. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్.. పులి కాదని.. కలుగులోకి వెళ్లాల్సిన ఎలుక అని అన్నారు. కేటీఆర్‌కు ఇంకా అహంకారం తగ్గలేదని అన్నారు. ఎంపీ ఎన్నికల్లో గెలుస్తామన్న నమ్మకం ఉంటే కేసీఆర్, కేటీఆర్, హరీశ్, సంతోశ్, కవితలు పోటీచేయాలని సవాల్ చేశారు. వారెవరూ పోటీచేయరని చెప్పారు. ఒకవేళ పోటీ చేసినా ఒక్కరూ గెలవరని అన్నారు. బీఆర్ఎస్ ఎంపీలు తెలంగాణ కోసం పార్లమెంటులో ఏం మాట్లాడారో చెప్పాలని డిమాండ్ చేశారు. సీతారామ ఎత్తిపోతల పథకంలో అవినీతి జరిగిందని డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క, మంత్రి ఉత్తమ్ కుమార్‌రెడ్డి ప్రకటించిన దృష్ట్యా బాధ్యులపై ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కాసం వెంకటేశ్వర్లు ప్రశ్నించారు. అవినీతికి పాల్పడిన అధికారుల పేర్లు వెల్లడించాలని, కాంట్రాక్టర్లను బ్లాక్ లిస్టులో పెట్టాలని డిమాండ్ చేశారు.

ప్రాజెక్టులపై కేంద్రం పెత్తనాన్ని వ్యతిరేకిస్తాం

- తిరుమలలో కడియం శ్రీహరి వ్యాఖ్యలు

తిరుమల, జనవరి 20 (ఆంధ్రజ్యోతి): ప్రాజెక్టులపై కేంద్ర ప్రభుత్వ పెత్తనాన్ని బీఆర్ఎస్ తీవ్రంగా వ్యతిరేకిస్తోందని ఆ పార్టీ సీనియర్ నేత, ఎమ్మెల్యే కడియం శ్రీహరి అన్నారు. శనివారం ఉదయం తిరుమల శ్రీవారిని దర్శించుకున్న ఆయన.. ఆలయం ముందు మీడియాతో మాట్లాడారు. నాగార్జునసాగర్, శ్రీశైలం వంటి ప్రాజెక్టులను కేంద్రం తమ ఆధీనంలోకి తీసుకోవాలనుకోవడం సరికాదన్నారు. రెండు తెలుగు రాష్ట్ర ప్రభుత్వాలు కూడా దీన్ని వ్యతిరేకించాలని కోరారు. 'ప్రాజెక్టులు కేంద్రం ఆధీనంలోకి వెళ్తే ప్రతిసారి వాళ్లను అడుక్కోవాల్సిన దుస్థితి వస్తుంది. నదీ జలాల్లో తెలంగాణకు రావాల్సిన వాటా, ఆస్తులు, హక్కుల విషయంలో చిత్తశుద్ధితో పోరాడేది బీఆర్ఎస్ మాత్రమే.. రాష్ట్ర హక్కులపై ప్రశ్నించే వారిని మాత్రమే పార్లమెంటుకు పంపాలని తెలంగాణ ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నా' అని అన్నారు. బీఆర్ఎస్ నేతలకు వేరే పార్టీలోకి వెళ్లాల్సిన అవసరం లేదని ఓ ప్రశ్నకు ఆయన బదులిచ్చారు. రాబోయే రోజులు తమవేనని, అందరు తమ వద్దకు రావాల్సిందే తప్ప తామెవ్వరి వద్దకూ వెళ్లాల్సిన అవసరం లేదని చెప్పారు. కేసీఆర్ నాయకత్వంలో బీఆర్ఎస్ ఒంటరిగానే పార్లమెంటు ఎన్నికల బరిలోకి దిగుతుందని స్పష్టం చేశారు.

నష్టమంతా మీ వల్లే!

కృష్ణా జలాలను ఏపీ తరలించుకుపోతుంటే ఏం చేశారు?.. కేసీఆర్, జగన్ ఏకాంత చర్చల్లో ఏం తేల్చారు?: ఉత్తమ్



మీడియాతో మాట్లాడుతున్న భట్టి విక్రమార్క, ఉత్తమ్ కుమార్

హైదరాబాద్, జనవరి 20 (ఆంధ్రజ్యోతి): కృష్ణా ప్రాజెక్టుల విషయంలో తెలంగాణకు నష్టమంతా బీఆర్ఎస్ వల్లే జరిగిందని రాష్ట్ర సాగునీటి పారుదల, పౌరసరఫరాల శాఖ మంత్రి ఎన్.ఉత్తమ్ కుమార్‌రెడ్డి అన్నారు. కానీ, కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన 40 రోజుల్లోనే జరిగిందన్నట్లుగా బీఆర్ఎస్ నేతలు చిత్రీకరిస్తున్నారని మండిపడ్డారు. "మీ వల్ల నష్టం జరిగితే.. మా వల్ల జరిగిందన్నట్లు ప్రచారం చేయడం తగదు" అని హితవు పలికారు. నాగార్జునసాగర్ డ్యామ్ విషయంలో 2023 డిసెంబరు 20 నాటికి ఉన్న పరిస్థితిని యథాతథంగా కొనసాగించాలన్నది తమ ప్రభుత్వ విధానమన్నారు. ఇదే విషయాన్ని కృష్ణా నదీ యాజమాన్య బోర్డు (కేఆర్ఎంబీ)కు రాష్ట్ర సాగునీటి పారుదల శాఖ కార్యదర్శి తెలిపారని పేర్కొన్నారు. కృష్ణా జలాల్లో ఏపీ, తెలంగాణకు చెరో 50 శాతం చొప్పున వాటాలను అమలు చేయాల్సిందిగా కోరామన్నారు. శనివారం పౌర సరఫరాల శాఖ బడ్జెట్ ప్రతిపాదనలపై డిప్యూటీ సీఎం భట్టివిక్రమార్క, మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి సచివాలయంలో సమీక్ష నిర్వహించారు. అనంతరం వారు విలేకరుల సమావేశంలో మాట్లాడారు. కృష్ణానదిపై ఉన్న రాష్ట్ర ప్రాజెక్టులను కేఆర్ఎంబీకి ఎట్టి పరిస్థితుల్లో అప్పగించబోమని ఈ సందర్భంగా ఉత్తమ్ పునరుద్ఘాటించారు. "కృష్ణా ప్రాజెక్టులను మేము కేఆర్ఎంబీకి ఇస్తున్నట్లు బీఆర్ఎస్ నేతలు హరీశ్‌రావు, నిరంజన్‌రెడ్డి చెప్పడం పూర్తిగా అబద్ధం. ప్రాజెక్టులను బోర్డుకు ఇస్తామని ప్రభుత్వం చెప్పలేదు. ఎలాంటి హామీ ఇవ్వలేదు. దీనికి సంబంధించి శాసనసభలో చర్చకు పెట్టబోతున్నాం" అని ఉత్తమ్ తెలిపారు.

తెలంగాణ వాటా ఎందుకు తగ్గింది?

"మీ పదేళ్ల పాలనలో కృష్ణా జలాల్లో తెలంగాణ వాటా ఎందుకు తగ్గింది? అప్పటి సీఎం కేసీఆర్, ఏపీ సీఎం జగన్ అలయ్ బలయ్ తీసుకుని, గంటల తరబడి ఏకాంత చర్చలు జరిపి ఏం తేల్చారు? ఆనాడు వారు అక్రమంగా నీళ్లను తీసుకెళుతుంటే నోరు మెదపని మీరు.. ఈరోజు ఇలా మాట్లాడడం విడ్డూరంగా ఉంది" అని మంత్రి ఉత్తమ్ అన్నారు. సంగమేశ్వర లిఫ్టు తదితర ప్రాజెక్టుల ద్వారా 8-10 టీఎంసీల నీటిని తీసుకుపోతుంటే నోరు మెదపకుండా ఉండి, రెండు టీఎంసీల కోసం గోదావరిపై రూ.లక్ష కోట్లు వెచ్చించి ప్రాజెక్టు కట్టారని ధ్వజమెత్తారు. ఇప్పుడు మాత్రం తామేదో చేశామన్నట్లు మాట్లాడుతున్నారని మండిపడ్డారు. అప్పట్లో ఇద్దరు సీఎంల మధ్య అలయ్ బలయ్ జరుగుతున్నప్పుడే తెలంగాణకు గ్రావిటీ ద్వారా రావాల్సిన నీటిని రానియ్యకుండా ఏపీ తరలించుకుపోయిందని, అయినా నాటి ప్రభుత్వం మాట్లాడలేదని ఆరోపించారు. గోదావరిపై ప్రాజెక్టు కుంగిపోయి, ఆర్థికంగా భారమైనా, రెండు టీఎంసీల కోసం నాన్-ఆపరేషనల్‌గా మారినా... మాట్లాడలేదని విమర్శించారు. సీలేరు, ఏడు మండలాల గురించి కూడా బీఆర్ఎస్ నేతలు మాట్లాడుతున్నారని, కేసీఆర్ సీఎంగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాతే ఇవి పోయాయని అన్నారు.

మేడిగడ్డ డ్యామేజీ చాలా తీవ్రమైనది..

మేడిగడ్డ బ్యారేజీ డ్యామేజీ చాలా తీవ్రమైనదని మంత్రి ఉత్తమ్ అన్నారు. ఇప్పుడు బీఆర్ఎస్ నేతలు మాట్లాడుతున్న తెలివినంతా.. నిర్మాణ సమయంలోనే వాడితే బాగుడేంది కదా! అని దెప్పిపొడిచారు. డ్యామేజీ అనేది బ్లాక్-7కే పరిమితమైందా లేక ఇంకా మరిన్ని బ్లాక్‌లకు పాకిందా అనేది పరిశీలిస్తున్నామని తెలిపారు. అన్నారం బ్యారేజీకి కూడా డ్యామేజీ జరిగిందని, ఇందులో నేరపూరిత నిర్లక్ష్యం ఉందని అన్నారు. రూ.వందల కోట్ల నష్టానికి కారకులైన వారిపై కఠిన చర్యలు తీసుకోబోతున్నామని చెప్పారు. ప్రస్తుతం మేడిగడ్డ బ్యారేజీ ఫౌండేషన్ కూడా కూలిపోయే ప్రమాదం ఉందన్నారు. ఇదే టెక్నాలజీతో కట్టిన అన్నారం, సుందిళ్ల బ్యారేజీల పరిస్థితి కూడా ఇలాగే ఉండబోతుందేమోనని ఆందోళన వ్యక్తం చేశారు. గతంలో కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో రూ.38 వేల కోట్లతో 16 లక్షల ఎకరాలకు నీరందించే ప్రాణహిత-చేవెళ్ల ప్రాజెక్టుకు వ్యాప్కోస్ సంస్థ ఆమోదం తెలిపిందని ఉత్తమ్ గుర్తు చేశారు. రూ.94 వేల కోట్ల ఖర్చు పెట్టి కాళేశ్వరం ప్రాజెక్టును నిర్మిస్తే.. చూపించడానికి ఏమీ లేదన్నారు.

పౌర సరఫరాల సంస్థపై నిర్లక్ష్యం

పేదవాడికి తిండిపెట్టేందుకు బియ్యం అందించాలన్న ఉద్దేశంతో ఏర్పాటు చేసిన పౌర సరఫరాల సంస్థను గత బీఆర్ఎస్ ప్రభుత్వం పూర్తిగా నిర్లక్ష్యం చేసిందని డిప్యూటీ సీఎం భట్టివిక్రమార్క ఆరోపించారు. సంస్థకు ప్రభుత్వం సకాలంలో నిధులివ్వకపోవడంతో బకాయిలు పెరిగిపోయాయన్నారు. 2024-15లో ప్రభుత్వం నుంచి రావాల్సిన బకాయిలు కేవలం రూ.383 కోట్లు మాత్రమే ఉండగా... అవి ఏటా పెరుగుతూపోయి, ప్రస్తుతం రూ.14,354 కోట్లకు చేరాయని తెలిపారు.

ప్రాజెక్టులు అప్పగిస్తామని చెప్పలేదు

శ్రీశైలం, నాగార్జునసాగర్ ప్రాజెక్టులను కృష్ణా నదీ యాజమాన్య బోర్డుకు అప్పగించే ప్రసక్తే లేదని తెలంగాణ ప్రభుత్వం మరోసారి స్పష్టం చేసింది. అయితే ఈ నెల 17న జరిగిన సమావేశంలో వాటిని అప్పగించడానికి తాము సమ్మతి తెలిపినట్లు పేర్కొంటూ కేంద్ర జలశక్తి శాఖ మినిట్స్ విడుదల చేయడాన్ని తప్పుబట్టింది. ఈ మేరకు జలశక్తి శాఖకు లేఖ రాయాలని నిర్ణయించింది. ఇక నాగార్జునసాగర్ డ్యామ్‌పై గత నవంబరు 28వ తేదీకి ముందున్న పరిస్థితిని పునరుద్ధరించాలని, నీటి పంపిణీ తేలేదాకా ప్రాజెక్టులు అప్పగించే అవకాశమే లేదని పేర్కొంది.

సాగర్ డ్యాంపై ఏపీ వైపు.. తెలంగాణ ఉద్యోగుల అడ్డగింత

- గేటు నం.13 దాటి రావొద్దంటూ సీఆర్‌పీఎఫ్ హెచ్చరికలు..

నాగార్జునసాగర్, జనవరి 20: నల్లగొండ జిల్లా నాగార్జునసాగర్ ప్రధాన డ్యాంపై విధులు నిర్వహిస్తున్న ఎన్ఎస్‌పీ ఉద్యోగులను, ఇంజనీర్లను సీఆర్‌పీఎఫ్ బలగాలు అడ్డుకుంటున్నాయి. 13వ నంబరు గేటు దాటి రావొద్దంటూ వారు తమకు హెచ్చరికలు జారీ చేసినట్లు తెలంగాణ ఉద్యోగులు, ఇంజనీర్లు తెలిపారు. ఈ నెల 17వ తేదీ నుంచి నిబంధనలు మారాయంటూ తమను 13వ నంబరు గేటు వద్దే నిలిపివేస్తున్నారని చెప్పారు. గత ఏడాది నవంబరు 29వ తేదీ అర్ధరాత్రి ఏపీ పోలీసులు, నీటి పారుదలశాఖ అధికారులు సాగర్ ప్రధాన డ్యాంపైకి వచ్చి 13వ నంబరు గేటు వరకు ఏపీ పరిధిలోకి వస్తుందంటూ ముళ్ల కంచెను, బారికేడ్లను ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. అయితే ఐదు రోజుల తర్వాత కేంద్ర జలశక్తి శాఖ జోక్యం చేసుకొని గత డిసెంబరు 3న ప్రధాన డ్యాంపై ఏపీ, తెలంగాణకు ఇరువైపులా సీఆర్‌పీఎఫ్ బలగాలతో భద్రతను ఏర్పాటుచేసింది. దీంతో సాగర్ డ్యాంను సీఆర్‌పీఎఫ్ అధీనంలోకి తీసుకుంది. నాటి నుంచి ఈ నెల 17 వరకు తెలంగాణ అధికారులను ప్రధాన డ్యాంకు కుడివైపున 13వ నంబరు గేటు అవతలికి సాధారణంగా వెళ్లేందుకు అనుమతిస్తున్నారే తప్ప.. విధులు నిర్వహించేందుకు మాత్రం ఏపీ పరిధిలో ఉన్న కంట్రోల్ రూం వద్దకు కూడా రానివ్వలేదు. కాగా, ఈ నెల 17న ఢిల్లీలో కేంద్ర జలశక్తి శాఖ సమావేశం తరువాత.. సాగర్, శ్రీశైలం ప్రాజెక్టులను కృష్ణాబోర్డు పరిధిలోకి తీసుకుంటున్నట్లు ప్రకటించినప్పటి నుంచి తెలంగాణ ఉద్యోగులు, ఇంజనీర్లను సాధారణం గా కూడా 13వ నంబరు గేటు దాటి రానివ్వడంలేదు.

నిర్వహణ పనులపై ప్రభావం..

ఈ నేపథ్యంలో ఈ నీటి సంవత్సరం(జూన్ నుంచి మే వరకు) ప్రారంభం కావడానికి మరో ఐదు నెలల సమయం మాత్రమే ఉండడంతో సాగర్ ప్రధాన డ్యాం నిర్వహణ పనులు చేపట్టాల్సి ఉంది. ప్రధాన డ్యాంపై కుడికాల్వ గేట్ల పైన, సూట్ గేట్ల (క్రస్ట్ గేట్లకు అటువైపున ఒకటి, ఇటువైపున ఒకటి) పైన తొలగించిన రోడ్డును ఏర్పాటు చేయాల్సి ఉంది. క్రస్ట్ గేట్లకు గ్రీసింగ్, రబ్బరు సీళ్ల మరమ్మతులు, రూఫ్‌లకు సర్వీసింగ్ చేయడం వంటి పనులు చేయాలి. సాధారణంగా ప్రతి ఏటా డిసెంబరు నుంచి ఈ పనులను మొదలు పెడుతుంటారు. కానీ, తెలంగాణ ఇంజనీర్లను 13వ నంబరు గేటు దాటి రానివ్వకపోవడంతోపాటు, పనులు కూడా చేపట్టవద్దని సీఆర్‌పీఎఫ్ బలగాలు చెబుతున్నాయి. దీంతో దీంతో జూన్‌లో ఎగువ నుంచి వరదలు వస్తే పరిస్థితేంటని వారు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

పసిగుండెపై ఒత్తిడి కత్తి!

- బీపీ, షుగర్‌తో పాటు హార్మోన్ల విధ్వంసం!
- తాజా అధ్యయనంలో వెల్లడి



హైదరాబాద్, జనవరి 20 (ఆంధ్రజ్యోతి): చదువుల్లో కానీ ఆటల్లో కానీ మీ పిల్లలపై తీవ్ర ఒత్తిడి ఉందా? క్లాసులో ఫస్టు రావాలని, మంచి ర్యాంకు తెచ్చుకోవాలని వారిని ఒత్తిడికి గురి చేస్తున్నారా? అయితే తస్మాత్ జాగ్రత్త!... భవిష్యత్తులో వారు తీవ్రమైన గుండె జబ్బుల బారిన పడే ప్రమాదం ఉంది. బాల్యంలో భరించలేని ఒత్తిడికి లోనైన వారు తదనంతర జీవితంలో బీపీ, ఊబకాయం, కార్డియో మెటబాలిక్ వ్యాధుల బారినపడే ప్రమాదం ఉందని తాజా అధ్యయనంలో వెల్లడైంది. ఒక వ్యక్తి ఆరోగ్య ప్రయాణం చిన్ననాటి ఒత్తిడితో ముడిపడి ఉంటుందని తేలింది. ఈ వివరాలను 'జర్నల్ ఆఫ్ ది అమెరికన్ హార్ట్ అసోసియేషన్' ప్రచురించింది. తీవ్రమైన ప్రతికూల పరిస్థితులకు గురైన పిల్లలకు హృదయ సంబంధ వ్యాధులు వచ్చే ప్రమాదం 50 శాతం ఎక్కువగా ఉంటుందని ఆ అధ్యయనం వెల్లడించింది. మహిళలు చిన్నతనంలో తీవ్రమైన ఒత్తిడికి గురైతే యుక్తవయసు నాటికి వారిలో ఇన్సులిన్ నిరోధకత, రక్తంలో అసాధారణ స్థాయిలో కొలెస్ట్రాల్ (డైస్లిపిడెమియా)ను ఎదుర్కొంటారని తెలిపింది.

ఒత్తిడితో ఏం జరుగుతుందంటే..

హార్మోన్ల విధ్వంసం: బాల్యంపై తీవ్రమైన ఒత్తిడి వల్ల వారిలో హార్మోన్ల విధ్వంసం చోటు చేసుకుంటుందని అధ్యయనం తెలిపింది. ముఖ్యంగా శరీరంలో ఒత్తిడి హార్మోన్ నియంత్రణకు బాధ్యత వహించే హైపొథాలమిక్ పిట్యూటరీ అడ్రినల్ (హెచ్‌పీఏ) సమతుల్యత దెబ్బతింటుంది. ఒత్తిడి ప్రేరేపిత కార్టిసాల్, అడ్రినలిన్ కలసి రక్తపోటు, మధుమేహం, ఇన్‌ఫ్లమేషన్‌ను పెంచుతాయి. జీవక్రియను ప్రభావితం చేస్తాయి. దాంతో హృదయ సంబంధ వ్యాధులు ఎక్కువవుతాయి.

నాడీ వ్యవస్థ నావిగేషన్‌కు దెబ్బ: స్వయం ప్రతిపత్తిగల నాడీ వ్యవస్థ, హృదయ స్పందన రేటు, రక్తనాళాల టోన్, రక్త ప్రవాహానికి సంబంధించిన కండక్టర్ దీర్ఘకాలిక ఒత్తిడితో అంతరాయం ఎదుర్కొంటాయి. దాంతో సింపథెటిక్, పారాసింపథెటిక్ శాఖల మధ్య సమతుల్యత దెబ్బతింటుంది. హృదయ స్పందన రేటు పెరిగిపోతుంది. రక్తపోటు, కార్డియోవాస్క్యులర్ నిరోధకత పెరుగుతుంది.

రోగ నిరోధకతపై ప్రభావం: తీవ్రమైన ఒత్తిడితో రోగ నిరోధకతపై కూడా ప్రభావం పడుతుంది. ఫలితంగా శరీరం ప్రో-ఇన్‌ఫ్లమేటరీ సైటోకైన్స్‌ను విడుదల చేస్తుంది. దీంతో రక్తనాళాల్లోని లైనింగ్ ఎండోథెలియల్ కణాలకు హాని కలుగుతుంది. ఫలితంగా ధమని గోడలపై కొవ్వు పేరుకుపోయి రక్త ప్రసరణకు ఆటంకం (అథెరోస్క్లెరోసిస్) ఏర్పడుతుంది.

ఏం చేయాలి: ఈ అధ్యయనం పిల్లలపై ఒత్తిడిని తగ్గించేందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలని తల్లిదండ్రులకు సూచిస్తోంది. ఒత్తిడిని ఎదుర్కొనేందుకు వారిని ఇతర యాక్టివిటీస్‌వైపు మళ్లించాలి. వారి ఆరోగ్యకరమైన, దృఢమైన భవిష్యత్తు కోసం ఒత్తిడిని తగ్గించే ఇతర మార్గాలు కూడా అన్వేషించాలని సూచించింది.

అప్పులకే సగానికి పైగా!

- వాయిదాల చెల్లింపులకు 18 వేల కోట్లు
- 45 వేల కోట్లతో సాగునీటి ప్రతిపాదనలు
- కేటాయింపులు 25 వేల కోట్లకు మించవు
- కీలక ప్రాజెక్టులకు మాత్రమే నిధులు
- సిద్ధమైన సాగునీటి బడ్జెట్ ప్రతిపాదనలు

హైదరాబాద్, జనవరి 20 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణాలకు తీసుకున్న రుణాల అసలు, వడ్డీ చెల్లింపులకే వచ్చే ఆర్థిక సంవత్సరం బడ్జెట్ కేటాయింపుల్లో సగానికి పైగా నిధులు ఖర్చు అయ్యేట్లు ఉన్నాయి. 2024-2025 బడ్జెట్ ప్రతిపాదనలు చూస్తుంటే ఈ విషయం స్పష్టమవుతోంది. వచ్చే ఆర్థిక సంవత్సరానికి నీటి పారుదల ప్రాజెక్టులకు రూ.45 వేల కోట్లతో అధికారులు బడ్జెట్ ప్రతిపాదనలు సిద్ధం చేశారు. ఈ ప్రతిపాదనలను యథాతథంగా ఆర్థిక శాఖ ఆమోదించదు. అన్ని శాఖల ప్రతిపాదనలు, వచ్చే ఆదాయం, కొత్త అప్పులు, కేంద్ర పన్నుల్లో వాటా, గ్రాంట్‌లు అన్నీ కలిపి ఎన్ని నిధులు ఉన్నాయో చూసుకొని ప్రాధాన్యతల ప్రకారం సర్దుబాటు చేస్తుంది. సాధారణంగా వివిధ శాఖల ప్రతిపాదనల్లో సగం నిధులే కేటాయిస్తారు. ముగుస్తున్న ఆర్థిక సంవత్సరం సాగునీటి శాఖ రూ.37 వేల కోట్లను ప్రతిపాదించగా, రూ.26885 కోట్లు కేటాయించారు. కాళేశ్వరం కార్పొరేషన్ కింద తీసుకున్న రుణాలకు అసలు/వడ్డీ చెల్లింపులతో పాటు పనులకే రూ.12,500 కోట్లు కేటాయించారు. తెలంగాణ రాష్ట్ర నీటి వనరుల అభివృద్ధి(టీఎస్‌డబ్ల్యూఆర్ఐడీసీఎల్) కింద తీసుకున్న రుణాల అసలు/వడ్డీ చెల్లింపులతో పాటు పనులకు రూ.3200 కోట్లు కేటాయింపులు చేశారు. దాంతో మిగిలిన నిధులన్నీ పాలమూరు-రంగారెడ్డి ఇతరత్రా ప్రాజెక్టుల పనులకు వెచ్చించారు. రానున్న ఆర్థిక సంవత్సరానికి పేరుకు రూ.45 వేల కోట్లతో ప్రతిపాదనలు వెళ్లినా వాటిలో రూ.25 వేల కోట్లకు మించి కేటాయించే అవకాశం ఉండదని చెబుతున్నారు. ఇందులో వివిధ ప్రాజెక్టులకు తీసుకున్న రుణాల అసలు/వడ్డీల చెల్లింపులకే సగానికి పైగా వెళతాయని చెబుతున్నారు. ఉమ్మడి రాష్ట్రంలో, తెలంగాణ కొత్తగా ఏర్పడిన తర్వాత వివిధ బ్యాంకులు, ఆర్థిక సంస్థల నుంచి తీసుకున్న రుణాలు అనేకం ఉన్నాయి. ఒక్క కాళేశ్వరం ఎత్తిపోతల పథకానికే రూ.61,665 కోట్లు రుణాల రూపంలో తీసుకున్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు, తెలంగాణ నీటి పారుదల అభివృద్ధి సంస్థ అన్నీ కలిపి రూ.1.21 లక్షల కోట్లను రుణాల రూపంలో తీసుకున్నాయి. వీటిలో రూ.86 వేల కోట్లు విడుదలయ్యాయి. వాటిని ప్రాజెక్టుల నిర్మాణాలకు వెచ్చించారు. వీటి రుణాల అసలు/వడ్డీ చెల్లింపుల కోసం ఏటేటా చెల్లించాల్సిన మొత్తాలను లెక్కలోకి తీసుకుంటే వచ్చే ఆర్థిక సంవత్సరం రూ.18 వేల కోట్ల దాకా చెల్లించాల్సి ఉంటుందని నీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్‌రెడ్డి చెప్పారు. కాళేశ్వరం, టీడబ్ల్యూఆర్ఐడీసీఎల్ రుణాలకు అసలు/వడ్డీల చెల్లింపులు రూ.2,975 కోట్ల దాకా పెండింగ్‌లో ఉన్నాయి. రూ.10,960 కోట్ల పనులు, భూసేకరణ, పునరావాసం, పునర్ నిర్మాణానికి సంబంధించిన చెల్లింపులు చేయాల్సి ఉంది.

తుమ్మిడిహెట్టికి టాప్ ప్రయారిటీ

ప్రాణహిత నదిపై తుమ్మిడిహెట్టి వద్ద బ్యారేజీ నిర్మాణం చేపట్టాలని రేవంత్ సర్కారు యోచిస్తోంది. పాలమూరు-రంగారెడ్డి, ఎస్ఎల్‌బీసీ, సీతారామ, చిన్నకాళేశ్వరం, ఇందిరమ్మ వరద కాలువ ప్రాధాన్య జాబితాలో ఉన్నాయి. గోదావరి బేసిన్‌లో 75 శాతం పూర్తయిన ప్రాజెక్టుల్లో వరద కాలువ (ఐఎఫ్ఎఫ్‌సీ), దేవాదుల, ఎల్లంపల్లి, ఎస్సారెస్పీ రెండో దశ, తుపాకులగూడెం, నిజాం సాగర్ ఆధునీకరణ, కొమరంభీం ప్రాజెక్టు, నీల్వాయి, పాలెంవాగు ఉన్నాయి. కృష్ణా బేసిన్‌లోని కల్వకుర్తి, నెట్టెంపాడు, బీమా, కోయిల్‌సాగర్‌లతో పాటు 50-75 శాతం దాకా పూర్తయిన సీతారామ, చనకా కొరాటా, పాలమూరు- రంగారెడ్డి, 50 శాతంలోపు పూర్తయిన సీతమ్మసాగర్ బ్యారేజీ, గట్టు, తుమ్మిళ్ల వంటి ప్రాజెక్టులను పూర్తి చేయాలని టార్గెట్‌గా పెట్టుకున్నారు.

జీవితాలు పల్టీ!

- రెండు వేర్వేరు కారు ప్రమాదాల్లో ఆరుగురి మృతి
- గద్వాల జిల్లాలో కల్వర్టును ఢీకొన్న కారు
- ముగ్గురి మృతి.. మరో ముగ్గురికి గాయాలు
- పహాడిషరీఫ్‌లో రెయిలింగ్‌ను ఢీకొన్న కారు
- యువతి సహా ముగ్గురి మృతి.. ఇద్దరికి గాయాలు



మృతులు నరేశ్, పవన్‌కుమార్, ఆంజనేయులు(ఫైల్)

గద్వాల, పహాడీషరీఫ్, జనవరి 20: డ్రైవర్ మద్యం మత్తో.. నిర్లక్ష్యంతో కూడిన అతివేగమో కానీ ఆ రెండ కార్లు పల్టీ కొట్టాయి. వాహనాల్లో ప్రయాణిస్తున్న వారిలో ముగ్గురు చొప్పున ఆరుగురు దుర్మరణం పాలయ్యారు. ఓ వేడుకలో పాల్గొన్న ఆరుగురు కారులో తిరిగి వెళుతుండగా వాహనం కల్వర్టును ఢీకొట్టింది. ఈ ఘటన గద్వాలలో జరిగింది. పహాడీషరీఫ్‌లో ఇద్దరు యువతులు సహా ఆరుగురు వెళుతున్న కారు రెయిలింగ్‌ను ఢీకొట్టింది. ఈ రెండు ప్రమాదాల్లో వాహనాల్లోని మిగతా ఐదుగురు తీవ్రగాయాలయ్యాయి. ఒకరు చావుబతుకుల మధ్య కొట్టుమిట్టాడుతున్నారు.

పుట్టినరోజు వేడుకలో పాల్గొని..

గద్వాలలోని అనంత ఆస్పత్రిలో వెంకటేశ్ వైద్యుడిగా పనిచేస్తున్నారు. ఆయన కూతురు పుట్టినరోజు వేడుక శుక్రవారం సాయంత్రం గద్వాలలో జరిగింది. ఈ కార్యక్రమానికి అదే ఆస్పత్రిలో పనిచేస్తున్న ఆరుగురు సిబ్బంది కూడా హాజరయ్యారు. రాత్రి 11గంటల దాకా అక్కడే ఉన్నారు. అనంతరం పార్టీ చేసుకున్నారు. అర్ధరాత్రి 12 తర్వాత.. వైద్యుడు వెంకటేశ్ కారులో గద్వాల నుంచి ఎర్రవల్లి వైపు ఆరుగురు బయలుదేరారు. జములమ్మ స్టేజీ దాటిన తర్వాత అదుపుతప్పిన కారు ఓ కల్వర్టును ఢీకొట్టి పల్టీలు కొట్టింది. ఎయిర్ బ్యాగ్స్ తెరుచుకున్నా.. కారు పైభాగంలోని సన్‌రూఫ్ పగిలిపోవడంతో కారులో ప్రయాణిస్తున్న నరేశ్ (23), పవన్ కుమార్ (28), ఆంజనేయులు (50), గోవర్ధన్, నవీన్, మహబూబ్ రోడ్డుకు బలంగా తగిలి చెల్లాచెదురుగా పడ్డారు. తలకు బలమైన గాయాలు కావడంతో నరేశ్, పవన్‌కుమార్, ఆంజనేయులు అక్కడికక్కడే మృతి చెందారు. గోవర్ధన్, నవీన్, మహబూబ్‌కు తీవ్రగాయాలయ్యాయి. వీరిలో నవీన్ పరిస్థితి విషమంగా ఉంది.

రెయిలింగ్‌ను ఢీకొని..

పహాడీ షరీఫ్ పోలీస్ స్టేషన్ పరిధిలో శుక్రవారం అర్ధరాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు యువకులు, ఓ యువతి మృతిచెందారు. మరో ఇద్దరు తీవ్ర గాయాలయ్యాయి. పాతబస్తీ ఫతేదర్వాజకు చెందిన మహ్మద్ సాజిద్(18) శుక్రవారం రాత్రి తన కారులో స్నేహితులు హసన్‌నగర్‌కు చెందిన మహ్మద్ అక్బర్(22), లంగర్‌హౌజ్‌కు చెందిన నాజియా బేగం (23), హసన్‌నగర్‌కు చెందిన నయీముద్దీన్(21), టోలీచౌకికి చెందిన ముస్కాన్ మెహ రాజ్(21)ను ఎక్కించుకొని పాతబస్తీ నుంచి పహాడిషరీఫ్ మీదుగా బయలుదేరాడు. మామిడి పల్లి కొండల్లోని రహదారిలో అదాని కంపెనీ సమీపంలో కారు అదుపు తప్పి రెయిలింగ్‌ను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో కారు పూర్తిగా ధ్వంసమైంది. వాహనంలోని సాజిద్, అక్బర్, నాజియా బేగం మృతి చెందారు. మిగిలిన ఇద్దరికి తీవ్రమైన గాయాలయ్యాయి.



కుడికాల్వ నుంచి నిలిచిన నీటి విడుదల

సాగర్ కుడికాల్వకు నీటి విడుదల నిలిపివేత

- 12 రోజుల్లో 5 టీఎంసీలు విడుదల
- కేఆర్ఎంబీ పర్యవేక్షణలోనే ప్రారంభం, నిలిపివేత

నాగార్జునసాగర్, జనవరి 20: నాగార్జునసాగర్ ప్రాజెక్టు పరిధిలో కుడి కాల్వకు నీటి విడుదలను నిలిపివేశారు. శనివారం సాయంత్రం కేఆర్ఎంబీ(కృష్ణా రివర్ మేనేజ్‌మెంట్ బోర్డు) ఈఈ రఘునాథ్‌బాబు పర్యవేక్షణలో ఏపీ నీటి పారుదల శాఖ అధికారులు నీటి విడుదలను నిలిపివేశారు. ఈ నెల 8వ తేదీ సాయంత్రం కేఆర్ఎంబీ సభ్యుడు అజయ్ కుమార్ పర్యవేక్షణలో కుడికాల్వకు నీటి విడుదలను ప్రారంభించారు. రోజుకు సుమారు 4,900 క్యూసెక్కుల చొప్పున 12 రోజుల్లో 5టీఎంసీల నీటిని విడుదల చేసినట్లు ఏపీ నీటి పారుదలశాఖ అధికారులు తెలిపారు. సాగర్ ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటిమట్టం 590 అడుగులు (312.5050టీఎంసీలు) కాగా, శనివారం సాయంత్రం 6 గంటల సమయానికి ప్రాజెక్టు నీటిమట్టం 520.30 అడుగులు(149.8240టీఎంసీలు)గా ఉంది. సాగర్ ప్రధాన జలవిద్యుత్ కేంద్రంలో విద్యుత్ ఉత్పత్తి కోసం 26,166 క్యూసెక్కుల నీటిని, జంట నగరాల తాగునీటి అవసరాల కోసం ఎస్ఎల్‌బీసీ ద్వారా 900 క్యూసెక్కుల నీటిని ఇందులోంచి వినియోగిస్తున్నారు.

Printed and Published by Koganti Venkata Seshagiri Rao on behalf of Aamoda Publications Pvt. Ltd., Printed and Published at Aamoda press, Sy no.1054, Madikonda Village, Hanamkonda (Mdl), Warangal (Dist.), Editor: K. Srinivas. Ph. No. (0870) 2100480/84, RNI No:APTEL/2003/9741, Managing Director : Vemuri Radha Krishna Founder: K.L.N.Prasad.

జవహర్ నవోదయ ఎంట్రెన్స్ ఎగ్జామ్ 'కీ'

ఆరో తరగతిలో ప్రవేశాల కోసం జనవరి 20 (శనివారం)న నిర్వహించిన జవహర్ నవోదయ ఎంట్రెన్స్ ఎగ్జామినేషన్ 'కీ' విద్యార్థుల అవగాహన కోసం మాత్రమే. జవహర్ నవోదయ విద్యాలయ కమిటీ విడుదల చేసే 'కీ'నే ఫైనల్‌గా పరిగణించాలి.

S.No	I	J	K	L
1)	B	C	D	D
2)	D	D	C	B
3)	C	B	D	D
4)	D	D	B	C
5)	B	B	D	D
6)	B	D	B	D
7)	D	D	B	B
8)	D	B	D	B
9)	C	A	B	D
10)	D	B	C	A
11)	A	C	D	B
12)	B	D	A	C
13)	B	B	A	B
14)	B	A	B	B
15)	A	B	B	B
16)	B	B	B	A
17)	B	C	C	C
18)	C	C	B	C
19)	C	B	C	C
20)	C	C	C	B
21)	A	A	B	C
22)	C	A	A	B
23)	B	C	A	A
24)	A	B	C	A
25)	A	A	C	A
26)	A	A	A	C
27)	A	C	A	A
28)	C	A	A	A
29)	B	A	C	A
30)	A	B	A	C
31)	C	A	B	A
32)	A	C	A	B
33)	C	B	A	D
34)	B	D	C	A
35)	D	A	B	C
36)	A	C	D	B
37)	C	A	C	A
38)	A	C	A	C
39)	C	A	C	A
40)	A	C	A	C
41)	B	A	C	D
42)	C	A	B	C
43)	C	C	C	B
44)	A	D	D	C
45)	A	A	D	D
46)	D	D	B	C
47)	D	B	A	A
48)	C	B	D	A
49)	C	B	D	D
50)	D	D	A	C
51)	B	D	A	B
52)	B	C	C	B
53)	D	C	D	A
54)	B	D	A	C
55)	C	A	B	D
56)	A	D	A	D
57)	D	A	C	A
58)	D	C	C	A
59)	A	C	B	D
60)	A	B	D	B
61)	D	A	A	B
62)	B	C	B	A
63)	C	A	B	C
64)	D	D	D	C
65)	A	C	C	C
66)	A	A	B	D
67)	C	B	A	B
68)	A	B	C	C
69)	D	D	C	D
70)	C	C	C	A
71)	B	D	A	A
72)	A	B	C	B
73)	C	C	A	B
74)	C	D	D	D
75)	C	A	C	C
76)	A	B	D	A
77)	B	A	B	C
78)	B	C	C	A
79)	D	C	D	D
80)	C	C	A	C

'కీ'ని రూపొందించినవారు:
VISWAM SAINIK & NAVODAYA COACHING INSTITUTE,TIRUPATI
CONTACT: 93999 76999 /86888 88802

ఐఐఎం రాంచీలో పీహెచ్‌డీ

రాంచీలోని ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్‌మెంట్(ఐఐఎం రాంచీ) - పీహెచ్‌డీ ప్రోగ్రామ్‌లో ప్రవేశానికి దరఖాస్తులు కోరుతోంది. రెగ్యులర్, ఎగ్జిక్యూటివ్ కేటగిరీలలో ఈ ప్రోగ్రామ్ అందుబాటులో ఉంది. రెగ్యులర్ ప్రోగ్రామ్ వ్యవధి నాలుగేళ్లు. అకడమిక్ ప్రతిభ, జాతీయ పరీక్ష స్కోర్, అనుభవం ఆధారంగా షార్ట్‌లిస్ట్ చేసిన అభ్యర్థులకు సెమినార్, పర్సనల్ ఇంటర్వ్యూ నిర్వహించి అర్హులకు ప్రవేశాలు కల్పిస్తారు.



స్పెషలైజేషన్‌లు: ఎకనామిక్స్, అకౌంటింగ్ అండ్ ఫైనాన్స్, ఇన్ఫర్మేషన్ సిస్టమ్స్ అండ్ బిజినెస్ అనలిటిక్స్, లిబరల్ ఆర్ట్స్ అండ్ సైన్సెస్, మార్కెటింగ్, ఆర్గనైజేషనల్ బిహేవియర్ అండ్ హ్యూమన్ రిసోర్స్, ఆపరేషన్స్ మేనేజ్‌మెంట్, స్ట్రాటజీ అండ్ ఆంత్రప్రెన్యూర్‌షిప్

అర్హత: ప్రథమ శ్రేణి మార్కులతో ఏదేని మాస్టర్స్ డిగ్రీ/పోస్ట్ గ్రాడ్యుయేట్ డిప్లొమా ఉత్తీర్ణులు అర్హులు. కనీసం 65 శాతం మార్కులతో బీఈ/బీటెక్ ఉత్తీర్ణులు; బీకాం డిగ్రీతోపాటు కనీసం 55 శాతం మార్కులతో సీఏ/ఐసీడబ్ల్యూఏఐ/సీఎస్ ఉత్తీర్ణులు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు. చివరి సంవత్సర పరీక్షలకు సన్నద్ధమవుతున్నవారు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు. వీరు జూన్ 30 నాటికి సంబంధిత సర్టిఫికెట్‌లు, మార్కుల పత్రాలు అందచేయాల్సి ఉంటుంది. నెట్-జేఆర్ఎఫ్(యూజీసీ/సీఎస్ఐఆర్) అర్హత లేదా క్యాట్/గేట్/జీమ్యాట్/జీఆర్ఈ వ్యాలిడ్ స్కోర్ ఉండాలి. ఐఐఎంల నుంచి 6.5 సీజీపీఏతో పీజీడీఎం/పీజీడీహెచ్ఆర్ఎం/పీజీడీఏబీఎం ఉత్తీర్ణులకు ఈ స్కోర్ అవసరం లేదు. అభ్యర్థుల వయసు జూన్ 30 నాటికి 55 ఏళ్లు మించకూడదు. రెగ్యులర్ ప్రోగ్రామ్‌లో ప్రవేశానికి అనుభవం తప్పనిసరి కాదు. ఎగ్జిక్యూటివ్ ప్రోగ్రామ్‌నకు మార్చి 31 నాటికి కనీసం అయిదేళ్ల అనుభవం ఉండాలి.

ఫైనాన్షియల్ సపోర్ట్: రెగ్యులర్ ప్రోగ్రామ్‌లో చేరినవారికి మాత్రమే ఆర్థిక సహకారం అందిస్తారు. దీని కింద ట్యూషన్ ఫీజుతోపాటు భోజన, వసతి ఖర్చులు చెల్లిస్తారు. మొదటి రెండేళ్లు నెలకు రూ.35,000; తరవాతి రెండేళ్లు నెలకు రూ.40,000ల స్టయిపెండ్ ఇస్తారు. కంప్యూటర్, సాఫ్ట్‌వేర్ కొనుగోలు కోసం రూ.50,000; కంటింజెన్సీ అలవెన్స్ కింద రూ.1,00,000లు ఇస్తారు. జాతీయ, అంతర్జాతీయ కాన్ఫరెన్స్‌లలో పేపర్ ప్రజంటేషన్ నిమిత్తం కాన్ఫరెన్స్ గ్రాంట్ కింద రూ.2,00,000 వరకు చెల్లిస్తారు.

ముఖ్య సమాచారం

- **దరఖాస్తు ఫీజు:** జనరల్ అభ్యర్థులకు రూ.2000; దివ్యాంగులు, ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు రూ.1000
- **దరఖాస్తుకు చివరి తేదీ:** మార్చి 20
- **వెబ్‌సైట్:** www.iimranchi.ac.in

ఫిల్మ్ అండ్ టెలివిజన్ సంస్థలో పీజీ సర్టిఫికెట్ కోర్సులు



పుణెలోని ఫిల్మ్ అండ్ టెలివిజన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇండియా(ఎఫ్‌టీఐఐ)- 2023 టీవీ వింగ్ బ్యాచ్‌కు సంబంధించిన పీజీ సర్టిఫికెట్ కోర్సుల్లో ప్రవేశానికి దరఖాస్తులు కోరుతూ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఎంట్రెన్స్ ఎగ్జామ్, ఇంటర్వ్యూల ద్వారా అడ్మిషన్స్ ఇస్తారు. ఒక్కో కోర్సు వ్యవధి ఏడాది. కోర్సుకు 11 సీట్లు ఉన్నాయి. ఈ కోర్సులకు ఏఐసీటీఈ గుర్తింపు ఉంది.

పీజీ సర్టిఫికెట్ కోర్సులు: డైరెక్షన్, ఎలక్ట్రానిక్ సినిమాటోగ్రఫీ, వీడియో ఎడిటింగ్, సౌండ్ రికార్డింగ్ అండ్ టెలివిజన్ ఇంజనీరింగ్

అర్హత: గుర్తింపు పొందిన కళాశాల నుంచి ఏదేని డిగ్రీ ఉత్తీర్ణులు దరఖాస్తు చేసుకోవచ్చు. ప్రస్తుతం చివరి సంవత్సర పరీక్షలు రాసి ఫలితాల కోసం చూస్తున్నవారు కూడా అప్లయ్ చేసుకోవచ్చు. వీరు మార్చి 10 లోపు మార్కుల పత్రాలు, డిగ్రీ సర్టిఫికెట్ సబ్మిట్ చేయాలి.

ఎంట్రెన్స్ ఎగ్జామ్ వివరాలు: ఇందులో రెండు పేపర్లు ఉంటాయి. మొదటి పేపర్ 40 మార్కులకు ఉంటుంది. ఇందులో 20 మల్టిపుల్ ఛాయిస్ ప్రశ్నలు, 20 మల్టిపుల్ సెలెక్ట్ ప్రశ్నలు ఇస్తారు. రెండో పేపర్ డిస్క్రిప్టివ్ విధానంలో ఉంటుంది. దీనికి 60 మార్కులు కేటాయించారు. సంస్థ నిబంధనల ప్రకారం ఈ ఎగ్జామ్‌లో అర్హత సాధించిన అభ్యర్థులను మెరిట్ ప్రకారం షార్ట్‌లిస్ట్ చేసి ఓరియంటేషన్, ఇంటర్వ్యూలు నిర్వహించి ఫైనల్ మెరిట్ ప్రకారం తుది జాబితా రూపొందిస్తారు. ఎంపికైన అభ్యర్థులకు మెడికల్ టెస్ట్ ఉంటుంది.

ముఖ్య సమాచారం

- **దరఖాస్తు ఫీజు:** జనరల్ అభ్యర్థులకు రూ.2,000; మహిళలు, దివ్యాంగులు, ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు రూ.600
- **ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరి తేదీ:** ఫిబ్రవరి 4
- **ఎఫ్‌టీఐఐ ఎంట్రెన్స్ ఎగ్జామ్ తేదీ:** ఫిబ్రవరి 11
- **ఎగ్జామ్ సెంటర్లు:** ముంబై, న్యూఢిల్లీ, పుణె, కోల్‌కతా, చెన్నై, జమ్ము
- **వెబ్‌సైట్:** www.ftii.ac.in

నిట్ కాలికట్‌లో ఎంబీఏ

కాలికట్‌లోని నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ(నిట్) ఆధ్వర్యంలోని డిపార్ట్‌మెంట్ ఆఫ్ మేనేజ్‌మెంట్ స్టడీస్(డీఎంఎస్) - ఎంబీఏ ప్రోగ్రామ్‌లో ప్రవేశానికి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఇది రెండేళ్ల వ్యవధి గల ఫుల్ టైమ్ ప్రోగ్రామ్. రెగ్యులర్, ఇండస్ట్రీ స్పాన్సర్డ్ కేటగిరీల్లో అడ్మిషన్స్ ఇస్తారు. రెగ్యులర్ అభ్యర్థులకు క్యాట్ 2023 స్కోర్, పర్సనల్ ఇంటర్వ్యూల ద్వారా; స్పాన్సర్డ్ అభ్యర్థులకు రిటెన్ టెస్ట్/పర్సనల్ ఇంటర్వ్యూ ద్వారా ప్రవేశాలు కల్పిస్తారు. రెగ్యులర్ కేటగిరీలో 75 సీట్లు, స్పాన్సర్డ్ కేటగిరీలో 5 సీట్లు ఉన్నాయి.

అర్హత: గుర్తింపు పొందిన కళాశాల నుంచి ప్రథమ శ్రేణి మార్కులతో ఏదేని డిగ్రీ ఉత్తీర్ణులు దరఖాస్తు చేసుకోవచ్చు. దివ్యాంగులు, ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు 55 శాతం మార్కులు చాలు. క్యాట్ 2023 అర్హత పొంది ఉండాలి. స్పాన్సర్డ్ అభ్యర్థులకు కనీసం రెండేళ్ల ఇండస్ట్రియల్/రీసెర్చ్ అనుభవం ఉండాలి.

ముఖ్య సమాచారం

- **దరఖాస్తు ఫీజు:** రూ.1000(ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు రూ.500)
- **దరఖాస్తు సబ్మిషన్‌కు చివరి తేదీ:** మార్చి 31
- **ఇంటర్వ్యూకి ఎంపికైన అభ్యర్థుల లిస్ట్ విడుదల:** ఏప్రిల్ 15
- **ఇంటర్వ్యూలు:** ఏప్రిల్ 25 నుంచి మే 10 వరకు
- **అడ్మిషన్ పొందిన అభ్యర్థుల లిస్ట్ విడుదల:** మే 15
- **అడ్మిషన్స్:** మే 20 నుంచి 31 వరకు
- **వెబ్‌సైట్:** www.nitc.ac.in



హైదరాబాద్ ఐఐటీలో 'బీవీఆర్ స్కూల్'

హైదరాబాద్ ఐఐటీలో ప్రత్యేకించి డాక్టర్ బీవీఆర్ మోహన్ రెడ్డి స్కూల్ ఆఫ్ ఇన్నోవేషన్ అండ్ ఆంత్రప్రెన్యూర్‌షిప్(బీవీఆర్ ఎస్‌సీఐఈఎన్‌టీ) ఏర్పాటైంది. కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ దీనిని ఆరంభించారు. హైదరాబాద్ ఐఐటీలో ఈ స్కూల్ ముప్పయ్ వేల చదరపు అడుగుల ఫెసిలిటీగా ఏర్పాటైంది. సియంట్ ఫౌండేషన్ అలాగే షిబోధి ఫౌండేషన్(ఇది డాక్టర్ బీవీఆర్ మోహన్ రెడ్డి కుటుంబ సంస్థ) - హైదరాబాద్ ఐఐటీతో కలిసి దీన్ని ఏర్పాటు చేశాయి. ఆంత్రప్రెన్యూర్‌షిప్‌లో ఎగ్జిక్యూటివ్ ఎడ్యుకేషన్ కోర్సులు, ఆంత్రప్రెన్యూర్‌షిప్ బూట్ క్యాంపులు, వీకెండ్/ ఆన్‌లైన్ ప్రోగ్రామ్‌లు, సంబంధిత రీసెర్చ్ తదితరాలను ఈ స్కూల్ నిర్వహిస్తుంది.

లిటిల్స్



తెలివి తక్కువ కాకి

ఒక ఊరిలో ఓ కాకి ఉండేది. దానికి తెలివి తక్కువ అని మిగతా పక్షులు అనేవి. అయితే అది మాత్రం ఈ అడవిలోకెల్లా అతి తెలివైనదానినని గర్వపడేది. 'నేను లేకుంటే ఎవరూ లేరు. నేను ప్రత్యేకం' అంటూ ఊదరగొట్టేది. కాకి మాటలు విని అవి కల్లలుగానే పరిగణించేవి తోటి పక్షులైన చిలుక, పావురం, నెమలి.


ఒక రోజు కాకి ఓ చెట్టుమీద కూర్చుని ఓ గద్దను గమనించింది. ఆకాశంలో అంతెత్తునుంచి వెంటనే కిందకి రాకుండా తిరుగుతోంది గద్ద. అంతెత్తున తిరగటం వెర్రి కాబోలు అనుకుంది. కాకి మాత్రం చెట్టుమీదనే కూర్చుంది. అనుకూలంగా ఉంది కాబట్టి గూడు కట్టుకోవాలనుంది. ఒక్కసారి చిటారు కొమ్మలెక్కింది కాకి. ఆ కొమ్మలు ఊగుతున్నాయి. కింద దూరంగా ఓ ఉడుత ఆడుకుంటోంది. చెంగు చెంగుమని ఎగురుతోంది.



క్షణాల్లో గద్ద వచ్చి ఆ ఉడుతను తన్నుకుపోయింది. గద్ద వేగం, దూరం నుంచి చూసి క్షణాల్లో ఒడిసిపట్టుకోవటం చూసి కాకి బాధపడింది. తాను కూడా అలాంటి పక్షినే కదా... నాలాంటి పక్షి ఇలా చేస్తే నేను చేయలేనా? అని కోప్పడింది. గద్దకూడా ఒక పక్షే కదా.. అనుకుంటూ గాల్లోకి ఎగిరింది.

కాకి గాల్లోకి పైకి ఎగిరింది. మరింత అధిక ఎత్తులోకి ఎగరటానికి ఇబ్బందిపడింది. ఈ గద్ద అంతదూరం ఎలా వెళ్తుందో? అయినా పైనుంచి చూస్తే కింద పక్షులు ఎలా కనపడతాయి? అనుకుంది. అందుకే వెంటనే తక్కువ ఎత్తులోకి రావాలనుకుంది. వచ్చేప్పుడు క్షణాల్లో కిందకు వచ్చి ఒక కప్పను పట్టుకోవాలనుకుంది. వేగంగా గాలిలో పల్టీకొట్టి కిందకి దూకింది. పొరబాటున కిందకాకుండా రాయి మీద పడింది కాకి. వెంటనే ముక్కు విరిగిపోయింది .ఆ బాధ తాళలేక గద్దలా ఉండాలనుకోవటం అనవసరం అనుకుంది. దెబ్బ తగిలాక తనకు తెలివి లేదని అనుకుంది ఆ కాకి.

దారి కనుక్కోండి



7 తేడాలను గుర్తించండి



సరైన నీడ ఏది?



డైలీ సుడోకు - 209

			4				7	
2				3		4		
	4	6			5			
3	2	8	6					7
	7						9	
9					7	8	4	3
			7			1	2	
		5		8				6
	8				3			

సుడోకు - 208 సమాధానం

3	6	7	8	9	5	1	2	4
2	1	5	6	4	3	8	9	7
4	8	9	2	1	7	5	6	3
7	3	6	1	5	2	9	4	8
8	9	1	4	3	6	2	7	5
5	2	4	9	7	8	3	1	6
9	7	2	3	8	4	6	5	1
1	5	3	7	6	9	4	8	2
6	4	8	5	2	1	7	3	9

ప్రతి బాక్స్‌లో 9 గళ్లు ఉంటాయి. ఒక్కో బాక్స్‌ను 1 నుంచి 9 వరకు అంకెలతో పూరించాలి. అన్ని బాక్స్‌లనూ కలిపి చూస్తే నిలువుగా, అడ్డంగానూ ఏ లైనులోనూ ఒకసారి వాడిన అంకెను తిరిగి వాడకూడదు.

రైల్వేలో అసిస్టెంట్ లోకో పైలెట్‌లు

ఖాళీలు 5696

దేశవ్యాప్తంగా అన్ని రైల్వే రీజియన్లలో అసిస్టెంట్ లోకో పైలెట్(ఏఎల్‌పీ) పోస్టుల భర్తీకి రైల్వే శాఖ(రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డ్) దరఖాస్తులు కోరుతోంది.

ఆర్ఆర్‌బీ రీజియన్లు: అహ్మదాబాద్, అజ్‌మేర్, బెంగళూరు, భోపాల్, భువనేశ్వర్, బిలాస్‌పూర్, ముజఫర్‌పూర్, పట్నా, ప్రయాగ్‌రాజ్, రాంచీ, సికింద్రాబాద్, సిలిగురి, తిరువనంతపురం, గోరఖ్‌పూర్.

పోస్టు: అసిస్టెంట్ లోకో పైలెట్(ఏఎల్‌పీ)

కేటగిరీ వారీ పోస్టులు: యూఆర్-1499; ఎస్సీ-804; ఎస్టీ-482; ఓబీసీ-1351; ఈడబ్ల్యూఎస్-560; ఎక్స్ఎస్ఎం-572.

రీజియన్ల వారీ ఖాళీలు:

1. అహ్మదాబాద్ - 238
2. అజ్మీర్ - 228
3. బెంగళూరు - 473
4. భోపాల్ - 284
5. భువనేశ్వర్ - 280
6. బిలాస్‌పూర్ - 1,316
7. చండీగఢ్ - 66
8. చెన్నై - 148
9. గువాహటి - 62
10. జమ్ము అండ్ శ్రీనగర్ - 39
11. కోల్‌కతా - 345
12. మాల్డా - 217
13. ముంబయి - 547
14. ముజఫర్‌పూర్ - 38
15. పట్నా - 38
16. ప్రయాగ్‌రాజ్ - 286
17. రాంచీ - 153
18. సికింద్రాబాద్ - 758
19. సిలిగిరి - 67
20. తిరువనంతపురం - 70
21. గోరఖ్‌పూర్ - 43

అర్హత: అభ్యర్థులు మెట్రిక్యులేషన్‌తో పాటు ఐటీఐ(ఫిట్టర్/ఎలక్ట్రీషియన్/ఇన్‌స్ట్రుమెంట్ మెకానిక్/మెకానిక్-మోటార్ వెహికల్/వైర్‌మ్యాన్/ట్రాక్టర్ మెకానిక్/ఆర్మేటర్ అండ్ కాయిల్ వైండర్/మెకానిక్- డీజిల్/హీట్ ఇంజన్/టర్నర్/మెషినిస్ట్/రిఫ్రిజిరేషన్ అండ్ ఎయిర్ కండిషనింగ్ మెకానిక్) పూర్తి చేసి ఉండాలి. లేదా మెకానికల్, ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్ లేదా ఆటోమొబైల్ ఇంజనీరింగ్‌లో మూడేళ్ల డిప్లొమా చేసిన వారు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు.

వయోపరిమితి: 2024 జూలై 1 నాటికి 18-30 సంవత్సరాల మధ్య ఉండాలి. ఎస్సీ/ఎస్టీలకు అయిదేళ్లు; ఓబీసీలకు మూడేళ్ల సడలింపు ఉంటుంది.

పే స్కేల్: నెలకు రూ.19,900- రూ.63,200

దరఖాస్తు ఫీజు: ఎస్సీ, ఎస్టీ, మాజీ సైనికోద్యోగులు, మహిళలు, ట్రాన్స్‌జెండర్, మైనారిటీ, ఈబీసీ అభ్యర్థులకు రూ.250. ఇతరులకు రూ.500.

ఎంపిక ప్రక్రియ: ఫస్ట్ స్టేజ్ సీబీటీ-1, సెకండ్ స్టేజ్ సీబీటీ-2, కంప్యూటర్ బేస్డ్ ఆప్టిట్యూడ్ టెస్ట్, డాక్యుమెంట్ వెరిఫికేషన్, మెడికల్ ఎగ్జామినేషన్ ఆధారంగా ఎంపిక చేస్తారు.

ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరి తేదీ: ఫిబ్రవరి 19

వెబ్‌సైట్: https://indianrailways.gov.in/



యూపీఎస్సీ- కేంద్ర శాఖల్లో వివిధ పోస్టులు

జాబ్ కార్నర్

ఖాళీలు 121

కేంద్ర ప్రభుత్వానికి చెందిన వివిధ శాఖలు/విభాగాల్లో కింద పేర్కొన్న పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్(యూపీఎస్సీ) దరఖాస్తులు కోరుతోంది.

1. అసిస్టెంట్ ఇండస్ట్రియల్ అడ్వైజర్: **1 పోస్టు**
2. సైంటిస్ట్-బి: **1 పోస్టు**
3. అసిస్టెంట్ జువాలజిస్ట్: **7 పోస్టులు**
4. స్పెషలిస్ట్ గ్రేడ్-3: **112 పోస్టులు**

అర్హత: సంబంధిత విభాగంలో ఎంబీబీఎస్/డిగ్రీ/పీజీ ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి.

ఎంపిక ప్రక్రియ: రాత పరీక్ష/ఇంటర్వ్యూ తదితరాల ఆధారంగా

ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరి తేదీ: ఫిబ్రవరి 1

వెబ్‌సైట్: https://upsc.gov.in/

ఏపీఈఆర్‌సీలో ఆఫీస్ సబార్డినేట్ పోస్టులు

హైదరాబాద్‌లోని ఆంధ్రప్రదేశ్ ఎలక్ట్రిసిటీ రెగ్యులేటరీ కమిషన్(ఏపీఈఆర్‌సీ)...డైరెక్ట్ రిక్రూట్‌మెంట్ ద్వారా కింద పేర్కొన్న పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

పోస్టు: ఆఫీస్ సబార్డినేట్ **ఖాళీలు:** 6

అర్హత: పదో తరగతి ఉత్తీర్ణత. తెలుగు, ఇంగ్లిష్ చదవడం, రాయడం వచ్చి ఉండాలి. శారీరక దారుఢ్యం కలిగి ఉండాలి.

వయోపరిమితి: 21 - 35 ఏళ్ల మధ్య ఉండాలి

జీతం: నెలకు రూ.20,600- నుంచి రూ.63,660

దరఖాస్తు విధానం: ఆఫ్‌లైన్ దరఖాస్తులను కమిషన్ సెక్రటరీ, ఆంధ్రప్రదేశ్ ఎలక్ట్రిసిటీ రెగ్యులేటరీ కమిషన్, రెడ్ హిల్స్, ఖైరతాబాద్, హైదరాబాద్ చిరునామాకు పంపాలి.

దరఖాస్తుకు చివరి తేదీ: జనవరి 24

వెబ్‌సైట్: https://aperc.gov.in/


ఆంధ్రజ్యోతి నవ్య 9 దృశ్యం
ఆదివారం 21 జనవరి 2024

త్వరలో యండమూరి అక్షరాలతో చిరంజీవి జీవితం



తెలుగుతెరపై నవలా నాయకుడు అంటే గుర్తొచ్చేపేరు అక్కినేని నాగేశ్వరరావు. అయితే.. ఆయనతోపాటు మరో నవాలానాయకుడున్నాడు ఆయనే మెగాస్టార్ చిరంజీవి. ఏఎన్నార్ తర్వాత ఎక్కువ నవలాచిత్రాల్లో నటించిన ఘనత చిరంజీవిదే. ఆయన నటించిన ఛాలెంజ్, అభిలాష, మరణమృదంగం, రాక్షసుడు, రుద్రనేత్ర, రక్తసింధూరం.. ఇవన్నీ నవలా చిత్రాలే కావడం విశేషం. పైగా ఇవన్నీ రాసింది ఒక్కరే ఆయనే యండమూరి వీరేంద్రనాథ్. చిరంజీవి అభ్యున్నతిలో యండమూరి పాత్రను తక్కువ చేసి చూడలేం. యండమూరి జీవిత కథలను నవలలుగా రాయడంలో దిట్ట. ఇటీవల 'మేథా స్పోకెన్ ఇంగ్లిష్' వ్యవస్థాపకుడైన చిరంజీవి జీవిత కథను నవలగా రాసి పలువురి ప్రశంసలందుకున్నారు యండమూరి. త్వరలో మెగాస్టార్ చిరంజీవి జీవితకథను కూడా ఆయన రాయనున్నారు. ఈ విషయాన్ని స్వయంగా చిరంజీవే ప్రకటించారు. వైజాగ్‌లో యార్లగడ్డ లక్ష్మీప్రసాద్ నిర్వహించిన ఎన్టీయార్, ఏఎన్నార్‌ల సంస్మరణ కార్యక్రమంలో అతిథిగా పాల్గొన్న చిరంజీవి ఈ విషయాన్ని వెల్లడించారు. ఈ కార్యక్రమంలో సత్కార గ్రహీత అయిన యండమూరి గురించి చిరంజీవి ప్రస్తావిస్తూ.. 'యండమూరి నవలలే నన్ను స్టార్‌ని చేశాయి. ఎన్నో గొప్ప నవలలు రాసిన ఆయన.. త్వరలో నా బయోగ్రఫీ కూడా రాయనున్నారని చెప్పడానికి అనందిస్తున్నాను' అని తెలిపారు. నిజానికి ఓ నవలకు కావల్సినంత ముడిసరుకు చిరంజీవి కథలో కావల్సినంత ఉంది. ఎటువంటి బ్యాగ్రౌండ్ లేకుండా కేవలం తన విద్వత్తుతో శిఖరాగ్రాన్ని ముద్దాడిన చిరంజీవి జీవితం యండమూరి అక్షరాలతో రూపొందితే అది నిజంగా భావితరాలు చదవాల్సిన పుస్తకమే అవుతుందని చెప్పక తప్పదు.

ఒకే నెలలో రెండు సినిమాలు!



బాలీవుడ్ నటుడు అమిర్‌ఖాన్ దూకుడు పెంచారు. 'లాల్ సింగ్ చద్దా' చిత్రం ఫ్లాప్ తర్వాత కొంత కాలం సైలెంట్‌గా ఉన్న ఇప్పుడు ఒకే సారి రెండు చిత్రాలు చేయాలని నిర్ణయించుకున్నారు. ఇవి రెండూ ఫిబ్రవరిలోనే ప్రారంభమవుతుండడం విశేషం. వీటిల్లో తొలి చిత్రం 'సితారే జమీన్ పర్' ఫిబ్రవరి రెండును ప్రారంభం కానున్నట్లు సమాచారం. జెనీలియా ఈ చిత్రంలో హీరోయిన్‌గా నటిస్తారు. ఈ సినిమా కోసం 70 నుంచి 80 రోజుల వరకూ పని చేయాలని ఆమిర్ నిర్ణయించుకున్నారు. ప్రీ ప్రొడక్షన్ కోసం చాలా సమయం తీసుకున్న ఆయన చాలా వేగంగా ఈ సినిమాను పూర్తి చేసి ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని అనుకుంటున్నారు. ఆర్.ఎస్. ప్రసన్న ఈ చిత్రానికి దర్శకుడు. 'ఇక ఆమిర్‌ఖాన్ ప్రారంభించే మరో చిత్రం 'లాహోర్.. 1947'. సన్నీ డియోల్ ప్రధాన పాత్ర పోషించే ఈ సినిమాకు రాజ్‌కుమార్ సంతోషి దర్శకుడు. ఇందులో ఆమిర్ అతిథి పాత్ర పోషిస్తారు. ఫిబ్రవరి 12న ప్రారంభమయ్యే ఈ సినిమా కోసం ముంబైలో భారీ సెట్స్ వేస్తున్నారు. ఈ రెండింటిలో 'సితారే జమీన్ పర్' చిత్రాన్ని క్రిస్మస్‌కు విడుదల చేయాలని ఆమిర్‌ప్లాన్. 'లాహోర్.. 1947' విడుదల తేదీని ఇంకా నిర్ణయించలేదు.

సంక్రాంతి సందడి సద్దుమణిగింది. అగ్రహీరోల చిత్రాలు పోటీపడి వినోదం పంచడంతో అభిమానులు పండుగ చేసుకున్నారు. అయితే హీరోలతో పాటు ఈ సారి హీరోయిన్ల హవా కూడా బాగానే కనిపించింది. దాదాపు రిలీజైన అన్ని సినిమాల్లోనూ ఇద్దరు, ముగ్గురు హీరోయిన్లు కనిపించడం ఈ సారి సంక్రాంతి స్పెషల్ అని చెప్పాలి. యువ కథానాయికలతో పాటు కొంతకాలంగా తెలుగు సినిమాలకు దూరమైన సీనియర్ హీరోయిన్లు ఈ సారి సంక్రాంతికి సందడి చేయడంతో అభిమానులు హుషారెత్తిపోయారు.




వెండితెర నిండుగ కనువిందు సేయగా

ఒక్క సినిమాలోనే ముగ్గురు హీరోయిన్లు కనువిందు చేస్తే అభిమానులు ఆగుతారా 'నా సామిరంగ' అంటూ థియేటర్లలో సందడి చేశారు. నాగార్జున కథానాయకుడిగా నటించిన ఈ చిత్రంలో ఆయనకు జోడీగా ఆషికా రంగనాథ్ నటించారు. అందంగా కనిపించడమే కాదు తనదైన శైలిలో నటించి సినిమా విజయంలో కీలకపాత్ర పోషించడంతో పాటు ప్రేక్షకుల ప్రశంసలు అందుకున్నారు.









అలాగే ఈ సంక్రాంతికి ఓ చక్కని విజయాన్ని తన ఖాతాలో వేసుకున్నారు. ఈ చిత్రంలో ప్రధాన పాత్ర పోషించిన అల్లరి నరేశ్‌కు జోడీగా మిర్నా మీనన్ నటించగా, రాజ్‌తరుణ్‌కు జంటగా రుక్సార్ థిల్లాన్ నటించారు.

మూడేళ్ల విరామం తర్వాత

మరో సీనియర్ హీరో వెంకటేశ్ నటించిన 'సైంధవ్' చిత్రంలో సైతం ముగ్గురు కథానాయికలు మెప్పించారు. వెంకటేశ్‌కు జోడీగా శ్రద్ధా శ్రీనాథ్ నటించారు. నాని హీరోగా నటించిన 'జెర్సీ'తో ఆమె తెలుగు తెరకు పరిచయమయ్యారు. ఆ తర్వాత కొన్ని సినిమాలు చేసినా 'జెర్సీ' స్థాయిలో విజయం దక్కలేదు. ప్రస్తుతం తమిళ చిత్రాలతో బిజీగా ఉన్న ఈ భామ మూడేళ్ల గ్యాప్ తర్వాత 'సైంధవ్'తో తిరిగొచ్చారు. కథ నచ్చడంతో ఈ సినిమాతో తల్లి పాత్రలో నటించేందుకు ఆమె అంగీకరించారు. చక్కని అభినయంతో ప్రేక్షక హృదయాలను గెలుచుకున్నారు. 'చిలసౌ' చిత్రంతో ఐదేళ్ల క్రితమే తెలుగు ప్రేక్షకులను పలకరించారు రుహానీ శర్మ. 'హిట్ 1'లో ఆకట్టుకున్నారు. కానీ తర్వాత చేసిన సినిమాలు ఏవీ ఆమె కెరీర్‌కు అంతగా ఉపయోగపడలేదు. మరోసారి 'సైంధవ్' చిత్రంలో కీలకపాత్రతో ప్రేక్షకులను మెప్పించే ప్రయత్నం చేశారు. అందాన్ని పోత పోసినట్లు ఉండే ఆండ్రియా జెర్మియా తెలుగులో చేసింది తక్కువ సినిమాలే. అనువాద చిత్రాలతోనే ఆమె ఇక్కడి ప్రేక్షకులకు చేరువయ్యారు. తాజాగా మరోసారి 'సైంధవ్'తో ప్రేక్షకుల ముందుకొచ్చారు.

పాన్ ఇండియా హిట్‌తో

రెడ్, 30 రోజుల్లో ప్రేమించడం ఎలా?' లాంటి చిత్రాలతో కథానాయికగా తెలుగు ప్రేక్షకులకు చేరువయ్యారు అమృత అయ్యర్. అయితే ఆమెకు సరైన హిట్ మాత్రం రాలేదు. తేజ సజ్జ కథానాయకుడిగా నటించిన హను-మాన్ చిత్రం ఆలోటును తీర్చింది. ఈ చిత్రంలో అమృత తేజకు జోడీగా నటించారు.



ప్రథమార్థంలో ఆమె పాత్రకు ప్రేక్షకుల నుంచి చక్కని స్పందన వచ్చింది. పెద్ద సినిమాలను పక్కకు నెట్టి పాన్ ఇండియా స్థాయిలో విజయఢంకా మోగించడంతో ఇక నుంచి హీరోయిన్‌గా మంచి అవకాశాలు దక్కుతాయని ఆమె నమ్మకంతో ఉన్నారు.

మాస్‌బీట్‌తో మెప్పించారు

అగ్రకథానాయికగా టాలీవుడ్‌లో హవా కొనసాగిస్తున్నారు శ్రీలీల. సినిమా జయాపజయాలతో సంబంధం లేకుండా ఆమె డ్యాన్స్‌ను ప్రేక్షకులు ఆస్వాదిస్తున్నారు. ఈ ఏడాది 'గుంటూరు కారం' చిత్రం రూపంలో మరో సూపర్‌హిట్‌ను తన ఖాతాలో వేసుకున్నారు. 'కుర్చీ మడతబెట్టి' లాంటి గీతాల్లో ఊర మాస్ స్టెప్పులతో కుర్రకారును ఓ ఊపు ఊపేశారు. ఇక ఇదే చిత్రంలో మీనాక్షి చౌదరి ప్రత్యేక పాత్రలో మెరిశారు.

వినోదాల విందు అహ నా పెళ్లంట



దర్శకుడు జంధ్యాలకు 'మాయాబజార్' చిత్రం అంటే ఎంతో ఇష్టం. ఆ సినిమాలోని పాటల పల్లవులతో 'అహ నా పెళ్లంట', 'ఒహో నా పెళ్లంట', 'చూపులు కలసిన శుభవేళ'వంటి చిత్రాలను నిర్మించి తన అభిమానాన్ని చాటుకున్నారు. 'అహ నా పెళ్లంట' చిత్రం విషయానికి వస్తే ఆయన చిత్రాల్లో అది టాప్ గ్రాసర్. అంతేకాదు హీరో రాజేంద్రప్రసాద్ నట జీవితాన్ని మలుపు తిప్పిన టాప్‌టెన్ చిత్రాల్లో 'అహ నా పెళ్లంట' చిత్రానికే అగ్ర తాంబూలం. అలాగే సురేశ్ ప్రొడక్షన్స్ బేనరుపై నిర్మాత డి.రామానాయుడు నిర్మించిన తొలి హాస్య చిత్రం ఇదే కావడం మరో విశేషం. ఈ చిత్రం మరో ఇద్దరు నటులకు చక్కని భవిష్యత్ కల్పించింది. వారు.. కోట శ్రీనివాసరావు, బ్రహ్మానందం. ముతక పంచె, బనీను, పగిలిన కళ్లద్దాలతో సినిమా అంతా కనిపించే కోట శ్రీనివాసరావు పిసినారి లక్ష్మీపతి పాత్రలో జీవించారు. ముఖ్యంగా బతికున్న కోడిని ఎదురుగా వేలాడ దీసుకుని అన్నం తింటూ చికెన్ కూర తిన్న ఫీలింగ్‌తో కోట ప్రదర్శించిన అభినయం ఎప్పుడు గుర్తుకు వచ్చినా జనం పకాపకా నవ్వుకుంటారు. ఆ తర్వాత కాలంలో తెలుగు సినిమాల్లో పిసినారి పాత్రలు ఎన్ని వచ్చినా అవి లక్ష్మీపతి పాత్రను, కోట శ్రీనివాసరావు అభినయాన్ని మరిపించలేకపోయాయి. అలాగే కోట అసిస్టెంట్‌గా అరగుండు పాత్రలో బ్రహ్మానందం నటించారు.



అంతకుముందు ఆరు చిత్రాల్లో చిన్న చిన్న పాత్రలు పోషించిన బ్రహ్మానందం కెరీర్‌కు బలమైన పునాది 'అహ నా పెళ్లంట' చిత్రంతోనూ ఏర్పడింది. నిజం చెప్పాలంటే ఈ పాత్ర కోసం మొదట సుత్తి వేలుని అనుకున్నారు. కానీ ఆయన డేట్స్ దొరకకపోవడంతో చివరి నిముషంలో ఆ పాత్ర బ్రహ్మానందాన్ని వరించింది. ఈ సినిమా విడుదలైన వెంటనే 14 సినిమాల్లో అవకాశాలు ఆయన్ని వెదుక్కుంటూ రావడం విశేషం.ఈ సినిమాలో రాజేంద్రప్రసాద్ సరసన రజని నటించారు. ఆయన తండ్రిగా నూతన్ ప్రసాద్, కోట శ్రీనివాసరావు బావమరిదిగా వీరభద్రరావు నటించి, ప్రేక్షకుల్ని అలరించారు. 1987 నవంబర్ 27న విడుదలైన 'అహ నా పెళ్లంట' చిత్రం ఘన విజయం సాధించి, నిర్మాతకు లాభాల వర్షం కురిపించింది.

అలా చేస్తే కెరీర్ బోర్ కొడుతుంది



'పీరియాడిక్ సినిమాల్లో నటించాలని ఉంది. అలాంటి కథతో ఎవరైనా వస్తే చేయడానికి నేను సిద్ధం.' అంటున్నారు బాలీవుడ్ నటి కత్రినాకైఫ్. ఆమె నటించిన రీసెంట్ హిట్ 'మేరీ క్రిస్మస్'. హిందీ, తమిళ భాషల్లో రూపొందిన ఈ చిత్రం విమర్శకుల ప్రశంసలందుకుంటూ విజయవంతంగా ప్రదర్శితమవుతోంది. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ ఆసక్తికరమైన విషయాలను వెల్లడించారు కత్రినా. కేవలం స్టార్‌గానే కాకుండా నటిగా కూడా ఎదగాలనుంది. విభిన్నమైన పాత్రలు చేయాలనుంది. చివరకు నెగెటివ్ షేడ్స్ ఉన్న పాత్రలయినా సరే చేయడానికి నేను సిద్ధం. కాలాన్ని బట్టి ఆలోచనలూ, అభిరుచులూ మారాలి. ఎప్పుడూ ఒకే తరహా సినిమాలు చేస్తూ ఉంటే కెరీర్ బోర్ కొడుతుంది. నాకు పీరియాడిక్ కథలంటే ఇష్టం. అలాంటి కథలు నాలో నూతనోత్సాహాన్ని నింపుతాయి' అంటూ చెప్పుకొచ్చారు కత్రినా. ఇంకా మాట్లాడుతూ 'దర్శకుడు రామ్ రాఘవన్‌కు నేను అభిమానిని అయిపోయాను. హాస్యం, మానవీయకోణం రెండూ ఆయన కథలకు ఆయుధాలు. 'మేరీ క్రిస్మస్' సినిమాకోసం ఆయనతో కలిసి పనిచేశాను. నా జీవితంలో మరిచిపోలేని అనుభవం అది.' అంటూ ఆనందం వ్యక్తం చేశారు కత్రినా.

ఓటీటీ స్పెషల్

ఈ వారమే విడుదల

ఈ ఆదివారం నుంచి వచ్చే శనివారంలోగా విడుదలవుతున్న సినిమాలు, వెబ్‌సిరీస్‌ల వివరాలు

సినిమా/సిరీస్		విడుదల తేదీ
నెట్‌ఫ్లిక్స్...		
క్వీర్ ఐ	వెబ్‌సిరీస్	జనవరి 24
సిక్స్ నేషన్స్	వెబ్‌సిరీస్	జనవరి 24
యానిమల్	హిందీ చిత్రం	జనవరి 26
బ్యాడ్‌ల్యాండ్ హంటర్స్	కొరియన్ సిరీస్	జనవరి 26
అమెజాన్ ప్రైమ్		
హస్లర్స్	హిందీ సిరీస్	జనవరి 24
పంచాయత్	హిందీ సిరీస్ 3	జనవరి 26
జీ 5		
శామ్ బహదూర్	హిందీ చిత్రం	జనవరి 26
డిస్నీ ప్లస్ హాట్‌స్టార్		
నెరు	మలయాళ చిత్రం	జనవరి 21
కర్మా కాలింగ్	హిందీ సిరీస్	జనవరి 26
ఫైట్ క్లబ్	తమిళ చిత్రం	జనవరి 27
సోనీ లివ్		
షార్క్ ట్యాంక్ ఇండియా	హిందీ సిరీస్	జనవరి 22
ఏజెంట్	తెలుగు చిత్రం	జనవరి 26
బుక్ మై షో		
వోంకా	హాలీవుడ్ మూవీ	జనవరి 22
ఆక్వామాన్	హాలీవుడ్ మూవీ	జనవరి 23
ఫియర్	హాలీవుడ్ మూవీ	జనవరి 23
ఆపిల్ టీవీ ప్లస్		
మాస్టర్స్ ఆఫ్ ది ఎయిర్	వెబ్‌సిరీస్	జనవరి 26

